శ్రీ రస్తు.

మాఘకావ్యము

సంస్కృతాంధ్రవ్యాఖ్యాన

శబ్దసమాస సహితము.

T. Parthasarathy,
M.A., B.O.L.

ఎవరికి పుస్తకములు కావలసినను

వేంకట్రామ అండ్ కో., తెనాలి,

అని వ్రాయవలెను.

చెన్నపురి:

వావిళ్ల. రామస్వామిశాస్త్రులు అండ్ సన్సువారిచే

ప్రకటితము.

1914

All Rights Reserved.

PRINTED AT

THE AUDI SARASWATY NILAYA PRESS,

69, Malia Perumall Street, MADRAS.

శ్రీరస్తు.

మాఘకావ్యమ్.

వ్యాఖ్యానపీఠికా.

ఇన్దీవరదళశ్యామ మిన్దిరానన్దకన్దళమ్,
వన్దారుజనమన్దారం వన్దేఽహం యదునందనమ్.

దన్తాఞ్చలేన ధరణీతల మున్నమయ్య పాతాళకేళిషు ధృతాదివరాహలీలమ్,
ఉల్లాఘనోత్ఫణఫణాధరగీయమానక్రీడాపదాన మిభరాజముఖం నమామః.

శారదా శారదామ్భోజవదనా వదనామ్బుజే,
సర్వదా సర్వదాస్మాకం సన్నిధి స్సన్నిధిం క్రియాత్.

వాణీం కాణభుజీ మజీగణ దవాసాసీచ్చ వైయాసికీ
మన్త స్తన్త్ర మరంస్త పన్నగగవీగుంఫేషు చాజాగరీత్,
వాచా మాచకల ద్రహస్య మఖిలం య శ్చాక్షపాదస్ఫురాం
లోకేఽభూ ద్యదుపజ్ఞ మేవ విదుషాం సౌజన్యజన్యం యశః.

మల్లినాథసుధీ స్సోఽయం మహోపాధ్యాయశబ్దభాక్,
విధత్తే మాఘకావ్యస్య వ్యాఖ్యాం సర్వంకషాభిధామ్.

యే శబ్దార్థ పరీక్షణ ప్రణయినో యే వా గుణాలంక్రియా
శిక్షాకౌతుకినో విహర్తుమనసో యే చ ధ్వనే రధ్వని,
శుభ్యద్భావతరఙ్గితే రససుధాసిన్ధౌ నిమంక్ష్యంతి యే
తేషా మేవ కృతే కరోమి వివృతిం మాఘస్య సర్వంకషామ్.

నే తాస్మిన్ యదునందనః స భగవాన్ వీరః ప్రధానో రసః
శృఙ్గారాదిభి రంగవాన్ విజయతే పూర్ణా పున ర్వర్ణనా,
ఇన్ద్రప్రస్థగమాద్యుపాయవిషయ శ్చైద్యావసాదః ఫలం
ధన్యో మాఘకవి ర్వయం చ కృతిన స్తత్సూక్తిసంశీలనాత్.

ఇహాన్వయముఖేనైవ సర్వం వ్యాఖ్యాయతే మయా,
నామూలం లిఖ్యతే కించి న్నానపేక్షిత ముచ్యతే.

అథ తత్రభవాన్ మాఘకవిః "కావ్యం యశసేఽర్థకృతే వ్యవహారవిదే శివేతరక్షతయే, సద్యఃపరనిర్వృతయే కాంతాసమ్మితతయోపదేశయుజే." ఇత్యాద్యాలంకారికవచనప్రామాణ్యాత్కావ్యస్యానేకశ్రేయస్సాధనతాం, 'కావ్యాలాపాంశ్చవర్జయే,' దితి నిషేధశాస్త్రస్యాసత్కావ్యవిషయతాంచ పశ్యన్, శిశుపాలవధాఖ్యం మహాకావ్యం చికీర్షుః, చికీర్షితార్థ నిర్విఘ్నపరిసమాప్తి సంప్రదాయావిచ్ఛేద లక్షణ ఫల సాధనభూతస్వేష్టదేవతానమస్కారస్య శిష్టాచారప్రాప్తత్వాత్, "ఆశీర్నమస్క్రియా వస్తు నిర్దేశోఽవాపి తన్ముఖమి"తి ఆశీరాద్యన్యతమస్య ప్రబంధముఖలక్షణత్వాచ్చ కావ్యఫలరూప శిశుపాలవధ బీజభూతం భగవతః శ్రీకృష్ణస్య నారదదర్శనరూపం వస్త్వాదౌ శ్రీశబ్ద ప్రయోగపూర్వకం నిర్దిశన్ కథా ముపక్షిపతి.—

శ్లో. శ్రియః పతి శ్శ్రీమతి శాసితుం జగ
జ్జగన్నివాసో వసుదేవ సద్మని,
వసన్ దద ర్శావతరన్త మమ్బరా
ద్ధిరణ్యగర్భాఙ్గభువంమునిం హరిః. ౧

టీక. శ్రియః=లక్ష్మీదేవికి, పతిః=ప్రియుఁడును, జగన్నివాసః-జగత్=లోకములకు, నివాసః = ఆధారమైనవాఁడును, జగత్ = లోకమును, శాసితుమ్ = (దుష్టనిగ్రహ శిష్టరక్షణములచే) పరిపాలించుటకొఱకు, శ్రీమతి=సంపన్నమైన, వసుదేవ సద్మని-వసుదేవ=వసుదేవుఁడను చంద్రవంశపురాజుయొక్క, సద్మని=గృహమందు, వసన్=నెలకొనియున్న, హరిః=శ్రీకృష్ణస్వామి, అమ్బరాత్=ఆకసమునుండి, అవతరన్తమ్ = దిగుచున్న, హిరణ్యగర్భాంగభువమ్-హిరణ్యగర్భ=బ్రహ్మదేవునియొక్క, అంగ=ఉత్సంగమునుండి, భువమ్=పుట్టిన, మునిమ్=నారదమహామునిని, దదర్శ=చూచెను.

తా. లక్ష్మీనాథుఁడును, ప్రపంచమున కాధారమైన వాఁడును, దుష్టశిక్షణశిష్టరక్షణార్థము వసుదేవునింట నవతరించియున్న శ్రీకృష్ణభగవానుఁ (డొకనాఁడు) ఆకాశమునుండిదిగి (తనదెసకు) వచ్చుచున్న బ్రహ్మకొడుకగు నారదునిఁ జూచెను.

శబ్దాః, సమాసాశ్చ:—శ్రియః, శ్రియః శ్రియోః శ్రియామ్ శ్రీణామ్. శ్రీశబ్దః ఈకారాన్తస్త్రీలిఙ్గః షష్ఠ్యేకవచనాన్తః. పతిః, పతిః పతీ పతయః. పతిశబ్దః ఇకారాన్తః పుంలిఙ్గః ప్రథమైకవచనాన్తః. శ్రీః అస్మిన్ అస్తీతి శ్రీమత్, తస్మిన్ శ్రీమతి, శ్రీమతి శ్రీమతోః శ్రీమత్సు. శ్రీమచ్ఛబ్దః తకారాన్తనపుంసకలిఙ్గః సప్తమ్యేకవచనాన్తః. శాసితుమ్ తుమున్ ప్రత్యయాన్తమవ్యయమ్. జగత్, జగత్ జగతీ జగన్తి. జగచ్ఛబ్దః తకారాన్తనపుంసకలిఙ్గః ద్వితీయైకవచనాన్తః. జగతాం నివాసః, జగన్నివాసః. నివాసః నివాసౌ నివాసాః. జగన్నివాసశబ్దః అకారాన్తః పుంలింగః ప్రథమైకవచనాన్తః. వసుదేవస్య సద్మ, వసుదేవసద్మ, తస్మిన్ వసుదేవసద్మని సద్మని సద్మనోః సద్మసు. వసుదేవసద్మన్ శబ్దః నకారాన్తనపుంసకలిఙ్గః సప్తమ్యేకవచనాన్తః వసన్, వసన్ వసన్తౌ వసన్తః వసచ్ఛబ్దః తకారాన్తః పుంలిఙ్గః ప్రథమైకవచనాన్తః. దదర్శ, దదర్శ దదర్శతుః దదృశుః. దృశిర్ ప్రేక్షణే, ఇత్యస్మాద్ధాతోః సకర్మకాత్ కర్తరి భూతే లిట్ పరస్మైపద ప్రథమపురుషైక వచనాన్తః. అవతరన్తమ్, అవతరన్తం అవతరన్తౌ అవతరతః. అవతరచ్ఛబ్దః తకారాన్తః పుంలిఙ్గః ద్వితీయైకవచనాన్తః అమ్బరాత్, అమ్బరాత్ అమ్బరాభ్యామ్ అమ్బరేభ్యః. అమ్బరశబ్దః అకారాన్తనపుంసకలిఙ్గః పంచమ్యేకవచనాన్తః. హిరణ్యంగర్భేయస్యసః హిరణ్యగర్భః హిరణ్యగర్భస్య అఙ్గం హిరణ్యగర్భాఙ్గం, హిరణ్యగర్భాఙ్గాద్భవతీతి హిరణ్యగర్భాంగభూః, తం హిరణ్యగర్భాఙ్గభువమ్, భువమ్ భువౌ భువః హిరణ్యగర్భాఙ్గభూశబ్దః ఊకారాన్తః పుంలిఙ్గః ద్వితీయైకవచనాన్తః. మనుతఇతిమునిః. తంమునిమ్, మునిమ్ మునీ మునీన్. మునిశబ్దః ఇకారాన్తః పుంలింగః ప్రథమైకవచనాన్తః. హరిః, హరిః హరీ హరయః. హరిశబ్దః ఇకారాన్తః పుంలింగః ప్రథమైకవచనాన్తః.

శ్రియఇతి. అత్రాదౌ శ్రీశబ్దప్రయోగాత్ వర్ణగణాదిశుద్ధే రభ్యుచ్చయః. తదుక్తం—'దేవతావాచకాశ్శబ్దాయే చ భద్రాదివాచకాః, తే సర్వే నైవ నిన్ద్యాస్స్యుర్లిపితో గణతోఽపివే'తి. శ్రియః లక్ష్మ్యాః పతిః, ఏతేన రుక్మిణీరూపయా శ్రియా సమేత ఇతి సూచితమ్. 'రాఘవత్వేఽభవత్సీతా రుక్మిణీ కృష్ణజన్మని'తి విష్ణుపురాణవచనాత్. జగన్నివాసో జగతామాధారః, కుక్షిస్థాఖిలలోక ఇతి భావః. తథాపి.

[illegible] విస్మయాత్సంభ్రాంతం యథాతథా,జనై రీక్షితం ఈక్షణం కృతం, [illegible] ప్యవివక్షితే కర్మణిభావే క్తః. 'ప్రసిద్ధే రవిపతూతః కర్మణో౽క [illegible] వచనాత్. కేచి త్కర్మణిక్తాంతం కృత్వా ఈక్షితం మునిం దద [illegible] యోజయన్తి. అత్రోపమేయస్యమునిధామ్నః సూర్యాగ్నిభ్యా ముప [illegible] తదసంబంధినా అధఃప్రసరణ ధర్మేణాధిక్యవర్ణనా ద్వ్యతిరేకః. తదు [illegible] ప్రకాశే—'ఉపమానాద్య దన్యస్య వ్యతిరేక స్స ఏవ హి' తి.

అవ. తర్వాత కృష్ణుఁడే దానిని నారదుఁ డని తెలిసికోఁగలిగె [illegible]నను :—

శ్లో. చయ స్త్విషా మి త్యవధారితం పురా
తత శ్శరీ రీతి విభావితాకృతిమ్,
విభు ర్విభక్తావయవం పుమానితి
క్రమాదముం నారద ఇత్యబోధి సః. 3

టీ. విభుః=నిజమెఱుఁగగలనేర్పరియగు, సః=ఆశ్రీకృష్ణస్వామి, పురా=మొదట, త్విషామ్=కాంతులయొక్క, చయః = మొత్తము, ఇతి=అని, అవధారితమ్=నిర్ణయింపఁబడినదియు, తతః=కొంచెము దగ్గఱకు వచ్చినపిదప, విభావితాకృతిమ్=విభావిత-తఱచి తెలిసికోఁబడిన, ఆకృతిమ్=స్వరూపముగలది గనుకనే, శరీరీ=ఒకానొకప్రాణి, ఇతి=అని, అవధారితమ్ = నిశ్చయింపఁబడినదియు, తతః = పిమ్మట, విభక్తావయవమ్ - విభక్త = విడఁదీసి కనుఁగొనఁబడిన, అవయవమ్ = మొగము కన్నులు ముక్కు చెవులు మొదలగు నవయవములు గలదిగనుకనే, పుమానితి = ఒక పురుషుఁడని, అవధారితమ్ = ధ్రువపఱచఁబడిన, అముమ్ = ఈకానవచ్చు వ్యక్తిని, నారదః=నారదమహాముని, ఇతి = ఇట్లు, అబోధి = తెలసికొనెను.

తా. ఇట్లు జనులు విత్తాకుపడియుండఁగా నప్పుడు శ్రీకృష్ణమూర్తి నిజము తెలిసికోఁగలవాఁడు గావున నావ్యక్తినిజూచి ముం దిదే దో తేజోరాశి యనుకొనెను. మఱికొంత సేపటికి గుఱివెట్టి చూచి, ఏదో ఒక జంతువని కనుఁగొనెను. మరల విమర్శించి ఒక్కొక యంగమువంతున వేఱుచేసి చూచి యొకపురుషుఁడని తెలిసికొనెను. ఇట్లు క్రమముగాఁ బరికించి తుదకు నారదుఁడని తెలిసికోఁగలిగెను.

శ. స.—చయః, చయః చయౌ చయాః చయశబ్దః. అ. పు. ప్ర. ఏ. త్విషామ్, త్విషః త్విషోః త్విషామ్. త్విట్ఛబ్దః. ష. స్త్రీ. ష. బ. పురాఅవ్యయమ్. తతః. తసిలంతమవ్యయమ్. శీర్యత ఇతి శరీరమ్. శరీరమస్యాస్తీతి. శరీరీ, శరీరీ శరీరిణౌ శరీరిణః. శరీరిన్ శబ్దః. న. పు. ప్ర. ఏ. విశేషేణభావితా విభావితా విభావితా ఆకృతిః యస్యసః విభావితాకృతిః తం విభావితాకృతిమ్, ఆకృతిం ఆకృతీ ఆకృతీన్. విభావితాకృతి శబ్దః. ఇ. పు. ద్వి. ఏ. విభవతీతి విభుః, విభుః విభూ విభవః. విభుశబ్దః. ఉ. పు. ప్ర. ఏ. విభక్తాః అవయవాః యస్యసః విభక్తావయవః తం విభక్తావయవమ్, విభక్తావయవం విభక్తావయవౌ విభక్తావయవాన్ విభక్తావయవశబ్దః. అ. పు. ద్వి. ఏ. పుమాన్, పుమాన్ పుమాంసౌ పుమాంసః. పుంశబ్దః. స. పు. ప్ర. ఏ. క్రమాత్, క్రమాత్ క్రమాభ్యామ్ క్రమేభ్యః. క్రమశబ్దః. అ. పు. పం. ఏ. అముమ్, అముం అమూ అమూన్. అదశ్శబ్దః. స. పు. ద్వి. ఏ. నారదః, నారదః నారదౌ నారదాః. నారదశబ్దః. అ. పు. ప్ర. ఏ. ఇతి. అవ్యయమ్. అబోధి, అబోధి అభుత్సాతామ్ అభుత్సత. బుధ అవగమనే ఇత్యస్మాద్ధాతోః సకర్మకాత్ కర్తరిభూతే లుఙి ఆత్మనేపది ప్రథమపురుషైకవచనాన్తః. సః, సః తౌ తే. తచ్ఛబ్దః. ద. పు. ప్ర. ఏ.

అథ భగవాన్నిరచైషీ దిత్యాహ.—

చయఇతి. విభుస్తత్త్వావధారణసమర్థః, స హరిః, పురా ప్రథమం, త్విషాం చయ ఇత్యవధారితం తేజఃపుంజమాత్రత్వేన నిశ్చితం, తతః ప్రత్యాసన్నే విభావితా విమృష్టా, ఆకృతిః సంస్థానం యస్య తం తథోక్తం, అతఏవ శరీరీ చేతన ఇత్యవధారితం, తతో విభక్తాః వివిచ్య గృహీతాః అవయవాః ముఖాదయో యస్య తం, అతఏవపుమానిత్యవధారితం అముమాగచ్ఛన్తం వ్యక్తివిశేషం, నారద ఇతి వాస్తవాభిప్రాయేణ పుంలిఙ్గనిర్వాహః. క్రమాత్పూర్వోక్తసామాన్యవిశేషజ్ఞానక్రమేణ, లోకదృష్ట్యా ఇద ముక్తం. హరిస్తు సర్వం వేదైవేతి తత్త్వమ్. నారద ఇత్యబోధి, నారదం బుద్ధవానిత్యర్థః. నారదస్య కర్మత్వేఽపి నిపాతేన ఇతిశబ్దేనాభిహితత్వాన్న ద్వితీయా. తిఙాద్యుపసంఖ్యానస్యోపలక్షణత్వాత్, యథాహ వామనః—'నిపాతేనాప్యభిహితే కర్మణినకర్మవిభక్తిః, పరిగణనస్య ప్రాయికత్వా'దితి, బుధ్యతేః కర్తరి లుఙ్. 'దీపజనబుధపూరితాయిప్యాయిభ్యోఽన్యతరస్యా' మితి సూత్రేణ చిణ్. చణోలు, గితితస్యలుక్ అత్ర విభావితాకృతిం విభక్తావయవ మిత్యా

స్యా దితి ఆకులం విస్మయాత్సంభ్రాంతం యథాతథా, జనై రీక్షితం ఈక్షణం కృతం, సకర్మకా దప్యవివక్షితే కర్మణి భావే క్తః. 'ప్రసిద్ధే రవివక్షాతః కర్మణోఽకర్మికా క్రియే' తి వచనాత్. కేచి త్కర్మణి క్తాంతం కృత్వా ఈక్షితం మునిం దదర్శేతి పూర్వేణ యోజయన్తి. అత్రోపమేయస్యమునిధామ్నః సూర్యాగ్నిభ్యా ముపమానాభ్యాం తదసంబంధినా అధఃప్రసరణ ధర్మేణాధిక్యవర్ణనా ద్వ్యతిరేకః. తదుక్తం కావ్యప్రకాశే—'ఉపమానాద్య దన్యస్య వ్యతిరేక స్స ఏవ హి' తి.

అవ. తర్వాత కృష్ణుఁడే దానిని నారదుఁ డని తెలిసికోఁగలిగ నని చెప్పును :—

శ్లో. చయ స్త్విషా మి త్యవధారితం పురా
తత శ్శరీ రీతి విభావితాకృతిమ్,
విభు ర్విభ క్తావయవం పుమానితి
క్రమాదముం నారద ఇత్యబోధి సః. 3

టీ. విభుః=నిజమెఱుఁగఁగలనేర్పరియగు, సః=ఆశ్రీకృష్ణస్వామి, పురా=మొదట, త్విషామ్=కాంతులయొక్క, చయః = మొత్తము, ఇతి=అని, అవధారితమ్=నిర్ణయింపఁబడినదియు, తతః=కొంచెము దగ్గఱకు వచ్చినపిదప, విభావితాకృతిమ్=విభావిత-తఱచి తెలిసికోఁబడిన, ఆకృతిమ్=స్వరూపముగలది గనుకనే, శరీరీ=ఒకానొకప్రాణి, ఇతి=అని, అవధారితమ్ = నిశ్చయింపఁబడినదియు, తతః = పిమ్మట, విభక్తావయవమ్ - విభక్త = విడఁదీసి కనుఁగొనఁబడిన, అవయవమ్ = మొగము కన్నులు ముక్కు చెవులు మొదలగు నవయవములు గలదిగనుకనే, పుమానితి = ఒక పురుషుఁడని, అవధారితమ్ = ధ్రువపఱచఁబడిన, అముమ్ = ఈకానవచ్చు వ్యక్తిని, నారదః=నారదమహాముని, ఇతి = ఇట్లు, అబోధి = తెలసికొనెను.

తా. ఇట్లు జనులు వితాకుపడియుండఁగా నప్పుడు శ్రీకృష్ణమూర్తి నిజము తెలిసికోఁగలవాఁడు గావున నావ్యక్తినిజూచి ముం దిదేదో తేజోరాశి యనుకొనెను. మఱికొంత సేపటికి గుఱివెట్టి చూచి, ఏదోఒక జంతువని కనుఁగొనెను. మరల విమర్శించి ఒక్కొక యంగమువంతున వేఱుచేసి చూచి యొకపురుషుఁడని తెలిసికొనెను. ఇట్లు క్రమముగాఁ బరీక్షించి తుదకు నారదుఁడని తెలిసికోఁగలిగెను.

శ. స.—చయః, చయః చయౌ చయాః చయశబ్దః. అ. పు. ప్ర. ఏ. త్విషాన్, త్విషః త్విషౌ త్విషామ్. త్విట్ఛబ్దః. ష. స్త్రీ. ష. బ. పురాఅవ్యయమ్. తతః. తసిలం తమవ్యయమ్. శీర్యత ఇతి శరీరమ్. శరీరమస్యాస్తీతి. శరీరీ, శరీరీ శరీరిణౌ శరీరిణః. శరీరిశబ్దః. న. పు. ప్ర. ఏ. విశేషేణభావితా విభావితా విభావితా ఆకృతిః యస్యసః విభావితాకృతిః తం విభావితాకృతిమ్, ఆకృతిం ఆకృతీ ఆకృతీః. విభావితాకృతి శబ్దః. ఇ. పు. ద్వి. ఏ. విభవతీతి విభుః, విభుః విభూ విభవః. విభుశబ్దః. ఉ. పు. ప్ర. ఏ. విభక్తాః అవయవాః యస్యసః విభక్తావయవః తం విభక్తావయవమ్, విభక్తావయవం విభక్తావయవౌ విభక్తావయవాన్ విభక్తావయవశబ్దః. అ. పు. ద్వి. ఏ. పుమాంసమ్, పుమాన్ పుమాంసౌ పుమాంసః. పుంశబ్దః. స. పు. ప్ర. ఏ. క్రమాత్, క్రమాత్ క్రమాభ్యామ్ క్రమేభ్యః. క్రమశబ్దః. అ. పు. ప. ఏ. అముమ్, అముం అమూ అమూన్. అదశ్శబ్దః. స. పు. ద్వి. ఏ. నారదమ్, నారదః నారదౌ నారదాః. నారదశబ్దః. అ. పు. ప్ర. ఏ. ఇతి. అవ్యయమ్. అబోధి, అబోధి అభుత్సాతామ్ అభుత్సత. బుధ అవగమనే ఇత్యస్మాద్ధాతోః సకర్మకాత్ కర్తరిభూతే లుఙ్ ఆత్మనేపది ప్రథమ పురుషైకవచనాన్తః. సః, సః తౌ తే. తచ్ఛబ్దః. ద. పు. ప్ర. ఏ.

అథ భగవాన్నిరచైషీ దిత్యాహ.—

చయఇతి. విభుస్తత్త్వావధారణసమర్థః, స హరిః, పురా ప్రథమతః, త్విషాం చయ ఇత్యవధారితం తేజఃపుంజమాత్రత్వేన నిశ్చితం, తతః ప్రత్యాసత్తౌ విభావితా విస్పష్టా, ఆకృతిః సంస్థానం యస్య తం తథోక్తం, శరీరీ శరీరీతి నిశ్చితం అవధారితం, తతో విభక్తాః వివిచ్య గృహీతాః అవయవాః ముఖాదయో యస్య తం, అతఏవపుమా నిత్యవధారితం అము మాగచ్ఛన్తం స్పష్టీకృతం, నారద ఇతి నామ్నా వాభిప్రాయేణ పుంలిఙ్గనిర్వాహః. క్రమా త్పూర్వోక్తక్రమాద్ధి [illegible], లోకదృష్ట్యా ఇద ముక్తం. హరిస్తు సర్వం వేత్తి వేత్తృత్వాత్. [illegible] నారదం బుద్ధవానిత్యర్థః. నారదస్య కర్మత్వే [illegible] న్న ద్వితీయా. తిఙాద్యుపసంఖ్యాన స్యోపలక్షణత్వాత్, [illegible] పాతేనా ప్యభిహితే కర్మణిన కర్మవిభక్తిః, పరగతసన్య ప్రాధాన్యత్వాత్, [illegible] తేః కర్తరి లుఙ్. 'దీపజనబుధపూరితాయిప్యాయిభ్యోఽన్యతరస్యా మి' [illegible] ణ చిణ్. చణోలు, గిఠితస్యలుక్ అత్ర విభావితాకృతి విభక్తావయవ [illegible]

'పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం, ధర్మసంస్థాపనార్థాయ సంభవామి యుగేయుగే.' ఇత్యాదివచనానుసారేణ జగత్ లోకం, శాసితుం దుష్టనిగ్రహ శిష్టానుగ్రహాభ్యాం నియంతుం, శ్రీమతి సంపద్యుక్తే, వసుదేవసద్మని వసుదేవరూపిణః కశ్యపస్య వేశ్మని, వసన్ కృష్ణరూపేణ తిష్ఠన్, హరిర్విష్ణుః, అంబరాత్ ఆకాశాత్, అవతరంత మాపతంతం ఇంద్రసందేశకథనార్థ మితి భావః. హిరణ్యగర్భో బ్రహ్మా, బ్రహ్మాండప్రభవత్వాత్. తస్యాంగభువం తనూజం అథవా తస్యాంగాదవయవా దుత్సంగాఖ్యా ద్భవతీతి హిరణ్యగర్భాంగభూః తం మునిం నారదమిత్యర్థః 'ఉత్సంగా న్నారదో జజ్ఞే దక్షోఽంగుష్ఠాత్స్వయంభువ' ఇతి భాగవతవచనాత్. దదర్శ కదాచి దితి శేషః. అత్ర అల్పీయసి వసుదేవసద్మని సకలజగదాశ్రయతయా మహీయసో హరే రాధేయత్వకథనాత్ అధికప్రభేదోఽర్థాలంకారః. తదుక్తం—"ఆధారాధేయయో రానురూప్యాభావోఽధికో మత'ఇతి. జగన్నివాసస్య జగదేకదేశనివాసిత్వ మితి విరోధశ్చ. తస్యానిర్వచనీయమహిమత్వా దితి పరిహారః. తథా తకార సకారాదేః కేవల స్యాసకృ దావృత్త్యా, జగ జ్జగ దితి అసకృద్వ్యంజనసాదృశ్యాచ్చవృత్త్యనుప్రాసభేదా శబ్దాలంకారా. ఏషాం చాన్యోన్యనైరపేక్ష్యేణైకత్ర సమావేశాత్ తిలతండులవత్సంసృష్టిః. అస్మిన్ సర్గే వంశస్థం వృత్తమ్—'జతౌ తువంశస్థ ముదీరితం జరౌ' ఇతి లక్షణాత్.

అవ. ఆనారదునిరాకను జను లచ్చెరువుతోఁ జూడసాగి రని చెప్పుచున్నాఁడు:—

శ్లో. గతం తిరశ్చీన మనూరుసారథేః
ప్రసిద్ధ మూర్ధ్వజ్వలనం హవిర్భుజః,
పత త్యధో ధామ విసారి సర్వతః
కి మేత దిత్యాకుల మీక్షితం జనైః. ౨

టీ. అనూరుసారథేః=సూర్యునియొక్క, గతమ్=నడక, తిరశ్చీనమ్=అడ్డముగాఁబోవునది, హవిర్భుజః=అగ్నికి, ఊర్ధ్వజ్వలనమ్=పైకి మండుట, ప్రసిద్ధమ్=లోకప్రసిద్ధము, సర్వతః=ఎల్లయెడల, విసారి=ప్రాఁకుచున్న, ఏతత్=ఈ, ధామ=వెలుఁగు, అధః=క్రిందికి, పతతి=దుముకుచున్నది. కిమ్=ఇదియేమైయుండునో, ఇతి=అని, జనైః=ప్రజలచేత, ఆకులంయథాతథా=కలవరముతోఁ గూడునట్లుగా, ఈక్షితం=చూడఁబడుట.

తా. అట్లు వచ్చునారదునిచూచి దూరంగతుం డౌటచే గుఱు తింపనేరక, ఈయగపడునది సూర్యుని తేజమా ; అయినచో నది అడ్డముగాఁ బోవునేకాని క్రిందికిరాదే. అగ్నియా ? అది పైకి మండును గదా. ఇది యీరెంటికిని వేఱై ఎల్లదిక్కులను గ్రమ్మి క్రిందికిఁ బడుచున్నదే ఏమైయుండునో యని జనులుకలవరముతోఁ జూచుచుండిరి.

శబ్దాః, సమాసాశ్చ.—గతం, గతం గతే గతాని. గతశబ్దః. అ. న. ప్ర. ఏ. తిరశ్చీనం, తిరశ్చీనమ్ తిరశ్చీనే తిరశ్చీనాని. తిరశ్చీనశబ్దః. అ. న. ప్ర. ఏ. అవిద్యమానౌ ఊరూ యస్యసః అనూరుః. అనూరుః సారథిః యస్య సః అనూరుసారథిః. తస్య అనూరుసారథేః, సారథేః సారథ్యోః సారథీనాం అనూరుసారథిశబ్దః ఇ.పు.ష.ఏ. ప్రసిద్ధమ్, ప్రసిద్ధం ప్రసిద్ధే ప్రసిద్ధాని. ప్రసిద్ధశబ్దః. అ. న. ప్ర. ఏ. ఊర్ధ్వాకారం చ తత్ జ్వలనంచ ఊర్ధ్వజ్వలనమ్. జ్వలనం జ్వలనే జ్వలనాని. ఊర్ధ్వజ్వలనశబ్దః. అ. న. ప్ర. ఏ. హవీంషి భునక్తీతి హవిర్భుక్. తస్య హవిర్భుజః. హవిర్భుజః హవిర్భుజోః హవిర్భుజామ్. హవిర్భుక్ఛబ్దః జ. పు. ష. ఏ. పతతి పతతి పతతః పతన్తి. పత్ ౧ గతౌ ఇత్యస్మాద్ధాతోః అకర్మకాత్ కర్తరి వర్తమానేలటి పరస్మైపది ప్రథమపురుషైకవచనాన్తః. అధః ధమున్నతం అవ్యయమ్. ధామ. ధామ, ధామ్నీ ధామనీ ధామాని. ధామన్ శబ్దః. న. న. ప్ర. ఏ. సర్వతః. తసిలంత మవ్యయమ్. కిం. కిం. కే. కాని. కింశబ్దః. మ. న. ప్ర. ఏ. ఏతత్, ఏతత్ ఏతే ఏతాని. ఏతచ్ఛబ్దః. ద. న. ప్ర. ఏ. ఇతి. అవ్యయమ్. ఆకులమ్. క్రియావిశేషణమ్. ఈక్షితం. ఈక్షితే ఈక్షితాని. ఈక్షితశబ్దః. అ. న. ప్ర. ఏ. జనైః. జనేన జనాభ్యామ్. జనైః. జనశబ్దః. అ. పు. తృ. బ.

తదానీం జనైః విస్మయా దీక్షితుం ప్రవృత్త మిత్యాహ.—

గతమితి. అవిద్యమానౌ ఊరూ యస్య సోఽనూరుః స సారథి ర్యస్య తస్యానూరుసారథేస్సూర్యస్య, గతం గతిః, భావే క్తః. తిరశ్చీనం తిర్యగ్భూతం. 'విభాషాంచేరది క్స్త్రియా మి'తి తిర్యక్ఛబ్దా దంచ త్యన్తా త్ప్రాతిపదికా త్స్వార్థే ఖప్రత్యయః. హవీంషి భునక్తీతి హవిర్భుక్ తస్య అగ్నే రూర్ధ్వజ్వలనం ఊర్ధ్వస్ఫురణం ప్రసిద్ధం, ఇదం తు సర్వతః విసారి విసర్పి, ధామ తేజః, అధః అధస్తాత్, పతతి కిమేత దితి-సూర్యాగ్నివిలక్షణ మదృష్టపూర్వ మిదం ధామ కిమాత్మకం

స్యా దితి ఆకులం విస్మయాత్సంభ్రాంతం యథాతథా, జనై రీక్షితం ఈక్షణం కృతం, సకర్మకా దప్యవివక్షితే కర్మణిభావే క్తః. 'ప్రసిద్ధే రవివక్షాతః కర్మణోఽకర్మకా క్రియే' తి వచనాత్. కేచి త్కర్మణిక్తాంతం కృత్వా ఈక్షితం మునిం దదర్శేతి పూర్వేణ యోజయన్తి. అత్రోపమేయస్యమునిధామ్నః సూర్యాగ్నిభ్యా ముపమానాభ్యాం తదసంబంధినా అధఃప్రసరణ ధర్మేణాధిక్యవర్ణనా ద్వ్యతిరేకః. తదుక్తం కావ్యప్రకాశే—'ఉపమానాద్య దన్యస్య వ్యతిరేక స్స ఏవ హి' తి.

అవ. తర్వాత కృష్ణుఁడే దానిని నారదుఁ డని తెలిసికోఁగలిగ నని చెప్పెను :—

శ్లో. చయ స్త్విషా మి త్యవధారితం పురా
తత శ్శరీ రీతి విభావితాకృతిమ్,
విభు ర్విభక్తావయవం పుమానితి
క్రమాదముం నారద ఇత్యబోధి సః. 3

టీ. విభుః=నిజమెఱుఁగగలనేర్పరియగు, సః=ఆశ్రీకృష్ణస్వామి, పురా=మొదట, త్విషామ్=కాంతులయొక్క, చయః = మొత్తము, ఇతి=అని, అవధారితమ్=నిర్ణయింపఁబడినదియు, తతః=కొంచెము దగ్గఱకు వచ్చినపిదప, విభావితాకృతిమ్=విభావిత-తఱచి తెలిసికోఁబడిన, ఆకృతిమ్=స్వరూపముగలది గనుకనే, శరీరీ=ఒకానొకప్రాణి, ఇతి=అని, అవధారితమ్ = నిశ్చయింపఁబడినదియు, తతః = పిమ్మట, విభక్తావయవమ్ - విభక్త = విడఁదీసి కనుఁగొనఁబడిన, అవయవమ్ = మొగము కన్నులు ముక్కు చెవులు మొదలగు నవయవములు గలదిగనుకనే, పుమానితి = ఒక పురుషుఁడని, అవధారితమ్ = ధ్రువపఱచఁబడిన, అముమ్ = ఈకానవచ్చు వ్యక్తిని, నారదః=నారదమహాముని, ఇతి = ఇట్లు, అబోధి = తెలసికొనెను.

తా. ఇట్లు జనులు వితాకుపడియుండఁగా నప్పుడు శ్రీకృష్ణమూర్తి నిజము తెలిసికోఁగలవాఁడు గావున నావ్యక్తినిజూచి ముందిదేదో తేజోరాశి యనుకొనెను. మఱికొంత సేపటికి గుఱివెట్టి చూచి, ఏదోఒక జంతువని కనుఁగొనెను. మరల విమర్శించి ఒక్కొక యంగమువంతున వేఱుచేసి చూచి యొకపురుషుఁడని తెలిసికొనెను. ఇట్లుక్రమముగాఁ బరీక్షించి తుదకు నారదుఁడని తెలిసికోఁగలిగెను.

శ. స.—చయః, చయః చయౌ చయాః చయశబ్దః. అ. పు. ప్ర. ఏ. త్విషామ్, త్విషః త్విషోః త్విషామ్. త్విట్ఛబ్దః. ష. స్త్రీ. ష. బ. పురాఅవ్యయమ్. తతః. తసిలం తమవ్యయమ్. శీర్యత ఇతి శరీరమ్. శరీరమస్యాస్తీతి. శరీరీ, శరీరీ శరీరిణౌ శరీరిణః. శరీరిన్ శబ్దః. న. పు. ప్ర. ఏ. విశేషేణభావితా విభావితా విభావితా ఆకృతిః యస్యసః విభావితాకృతిః తం విభావితాకృతిమ్, ఆకృతిం ఆకృతీ ఆకృతీన్. విభావితాకృతి శబ్దః. ఇ. పు. ద్వి. ఏ. విభవతీతి విభుః, విభుః విభూ విభవః. విభుశబ్దః. ఉ. పు. ప్ర. ఏ. విభక్తాః అవయవాః యస్యసః విభక్తావయవః తం విభక్తావయవమ్, విభక్తావయవం విభక్తావయవౌ విభక్తావయవాన్ విభక్తావయవశబ్దః. అ. పు. ద్వి. ఏ. పుమాన్, పుమాన్ పుమాంసౌ పుమాంసః. పుంశబ్దః. స. పు. ప్ర. ఏ. క్రమాత్, క్రమాత్ క్రమాభ్యామ్ క్రమేభ్యః. క్రమశబ్దః. అ. పు. పం. ఏ. అముమ్, అముం అమూ అమూన్. అదశ్శబ్దః. స. పు. ద్వి. ఏ. నారదః, నారదః నారదౌ నారదాః. నారదశబ్దః. అ. పు. ప్ర. ఏ. ఇతి. అవ్యయమ్. అబోధి, అబోధి అభుత్సాతామ్ అభుత్సత. బుధ అవగమనే ఇత్యస్మాద్ధాతోః సకర్మకాత్ కర్తరిభూతే లుఙి ఆత్మనేపది ప్రథమపురుషైకవచనాన్తః. సః, సః తౌ తే. తచ్ఛబ్దః. ద. పు. ప్ర. ఏ.

అథ భగవాన్నిరచైషీదిత్యాహ.—

చయఇతి. విభుస్తత్త్వావధారణసమర్థః, స హరిః, పురా ప్రథమం, త్విషాం చయ ఇత్యవధారితం తేజఃపుంజమాత్రత్వేన నిశ్చితం, తతః ప్రత్యాసన్నే విభావితా విమృష్టా, ఆకృతిః సంస్థానం యస్య తం తథోక్తం, అతఏవ శరీరీ చేతన ఇత్యవధారితం, తతో విభక్తాః వివిచ్య గృహీతాః అవయవాః ముఖాదయో యస్య తం, అతఏవపుమానిత్యవధారితం అముమాగచ్ఛన్తం వ్యక్తివిశేషం, నారద ఇతి వాస్తవాభిప్రాయేణ పుంలిఙ్గనిర్వాహః. క్రమాత్పూర్వోక్తసామాన్యవిశేషజ్ఞానక్రమేణ, లోకదృష్ట్యా ఇద ముక్తం. హరిస్తు సర్వం వేదైవేతి తత్త్వమ్. నారద ఇత్యబోధ, నారదం బుద్ధవానిత్యర్థః. నారదస్య కర్మత్వేఽపి నిపాతేన ఇతిశబ్దేనాభిహితత్వాన్న ద్వితీయా. తిఙాద్యుపసంఖ్యానస్యోపలక్షణత్వాత్, యథాహ వామనః—'నిపాతేనాప్యభిహితే కర్మణినకర్మవిభక్తిః, పరిగణనస్య ప్రాయికత్వాదితి', బుధ్యతేః కర్తరి లుఙ్. 'దీపజనబుధపూరితాయిప్యాయిభ్యోఽన్యతరస్యామి' తి సూత్రేణ చిణ్. చణోలు, గితితస్యలుక్ అత్ర విభావితాకృతిం విభక్తావయవ మిత్యా

క్ష్వేళిచ్ఛాయానావయవవిభాగయోః పదార్థయోః విశేషణగత్యా శరీరిత్వ పుంస్త్వావధా నిరూపహేతుత్వే నోపన్యాసాత్ పదార్థహేతుకం కావ్యలిఙ్గ మలంకారః 'హేతో ర్వాక్యపదార్థత్వే కావ్యలింగ ముదాహృత మి' తి లక్షణాత్.

అవ. ఏకుశ్లోకములచే నీనారదునే వర్ణించును.

నవా నధోధో బృహతః పయోధరా
సమూఢ కర్పూర పరాగ పాణ్డురమ్,
క్షణం క్షణోత్క్షిప్తగజేంద్రకృత్తినా
స్ఫుటోపమం భూతిసితేన శమ్భునా. ४

టీ. నవాన్ = క్రొత్తవియు, బృహతః = విస్తారములయిన, పయోధరాన్ అధోధః = మేఘములక్రింద (నున్నవాఁడును), సమూఢ...పాణ్డురమ్-సమూఢ = ప్రోవుచేయఁబడిన, కర్పూరపరాగ = కర్పూరపుఁబొడివలె, పాండురం = తెల్లనగువాఁడు గనుకనే, క్షణమ్ = మేఘప్రాంతమందున్న కొంచెమునేపును, క్షణో...కృత్తినా-క్షణ = నృత్యోత్సవములయందు, ఉత్క్షిప్త = పైకెత్తఁబడిన, గజేంద్ర = గజాసురునియొక్క, కృత్తినా=చర్మము గలవాఁడును, భూతిసితేన-భూతి = అంగరాగభస్మముచేత, సితేన = తెల్లనివాఁడగు, శంభునా = సాంబమూర్తితోడ, స్ఫుటోపమమ్-స్ఫుట = వెల్లడియైన, ఉపమమ్=పోలిక గలవాఁడును నగునారదుని శ్రీకృష్ణస్వామి చూచి తెలసికొనెను.

తా. ఆనారదుఁడు ఆకాశము గొప్పవైన క్రొమ్మబ్బుల క్రిందను గప్పురపుఁగుప్పవలెఁ దెల్లనగుమేనితో వచ్చునప్పుడు కొంచెము సేపు తాండవోత్సవములయందు గజచర్మమును బైకెత్తికొనిన భస్మానులిప్తుఁడైన యీశ్వరునివలె నుండెను.

శ.స.—నవాన్, నవం నవౌ నవాన్, నవశబ్దః అ. పు. ద్వి. బ. అధోధః ధముః ప్రత్యయాన్త మవ్యయమ్ బృహతః, బృహన్తం బృహన్తౌ బృహతః బృహచ్ఛబ్దః త. పు. ద్వి. బ. ధరన్తీతిధరాః పయసాంధరాః పయోధరాః తాన్ పయోధరాన్, పయోధరం పయోధరౌ పయోధరాన్ పయోధరశబ్దః అ.పు.ద్వి.బ. కర్పూరస్యపరాగః కర్పూరపరాగః

సమూఢశ్చాసౌ కర్పూరపరాగశ్చ సమూఢకర్పూరపరాగః సమూఢకర్పూరపరాగఇవపాండురః సమూఢకర్పూరపరాగపాండురః తం సమూఢకర్పూరపరాగపాండురం, పాండురం పాండురౌ పాండురాన్ పాండురశబ్దః అ. పు. ద్వి. బ. క్షణమ్ విభక్తిప్రతిరూపక మవ్యయమ్ క్షణేషు ఉత్క్షిప్తా క్షణోత్క్షిప్తా గజానాం ఇంద్రః గజేంద్రః గజేంద్రస్యకృత్తిః గజేంద్రకృత్తిః క్షణోత్క్షిప్తా గజేంద్రకృత్తిర్యేనసః క్షణోత్క్షిప్తగజేంద్రకృత్తిః తేన క్షణో.. త్తినా, కృత్తినా కృత్తిభ్యాం కృత్తిభిః క్షు...కృత్తిశబ్దః ఇ. పు. తృ. ఏ. స్ఫుటా ఉపమాయస్యసః స్ఫుటోపమః తంస్ఫుటోపమమ్, ఉపమం ఉపమౌ ఉపమాన్ స్ఫుటోపమశబ్దః అ. పు. ద్వి. ఏ. భూత్యాసితఃభూతిసితః తేన భూమిసితేన, సితేన సితాభ్యామ్ సితైః భూతిసితశబ్దః అ. పు. తృ. ఏ. శమ్భునా, శమ్భునా శమ్భుభ్యామ్ శమ్భుభిః శంభుశబ్దః ఉ. పు. తృ. ఏ.

అథ సప్తభిః శ్లోకై ర్నారదమహామునిం విశినష్టి.

నవానితి. కీదృశ మముం నవాన్ సద్యస్సంభృతసలిలాన్, అతినీలా నితి యావత్. బృహతో విపులాన్, పయోధరాన్ మేఘాన్, అధోఽధః మేఘానాం సమీపాధః ప్రదేశే, స్థిత మితి శేషః. 'ఉపర్యధ్యధస స్సామీప్యే' ఇతి ద్విర్భావః తద్యోగా ద్ద్వితీయా. 'ఉభసర్వతసోః కార్యా ధిగుపర్యాదిషు త్రిషు, ద్వితీయా మ్రేడితాన్తేషు తతోఽన్యత్రాపి దృశ్యతే' ఇతి వచనాత్. సమూఢః పుంజీకృతః. 'సమూఢః పుంజితే భుగ్నే' ఇతి విశ్వః. కర్పూరస్య పరాగ శ్చూర్ణః, తద్వత్పాండురం అతఏవ క్షణం మేఘసమీపావస్థానక్షణే. 'అత్యంతసంయోగే ద్వితీయే'తి ద్వితీయా. క్షణేషు తాండవోత్సవేషు, 'నిర్వ్యాపారస్థితౌ కాలవిశేషోత్సవయోః క్షణః' ఇత్యుభయత్రాప్యమరః. ఉత్ క్షిప్తా ఉపరి ధారితా గజేంద్రస్య కృత్తి శ్చర్మ యేన తేన. 'అజినం చర్మ కృత్తి స్స్త్రీ' ఇత్యమరః. భూత్యా భస్మనా, సితేన, 'భూతి ర్భసితభస్మనీ'త్యమరః. శంభునా స్ఫుటా ఉపమా సాదృశ్యం యస్య తత్, స్ఫుటశంభూపమ మిత్యర్థః, సాపేక్షత్వేఽపి గమకత్వాత్సమాసః. సదృశపర్యాయయో రేవ తుల్యోపమాశబ్దయోః 'అతులోపమాభ్యా మి' తి నిషేధాత్ సాదృశ్యవాచిత్వే తృతీయేత్యాహుః, కేచి దిమం శ్లోకం చయస్త్విషా మిత్యతః ప్రాగ్లిఖిత్వా వ్యాచక్షతే తేషాం పుంస్త్వావధారణాత్ ప్రాక్తేజః పిణ్డమాత్రస్యశంభూపమాచిత్యం చింత్యమ్.

శ్లో. దధాన మమ్భోరుహ కేసరద్యుతీ
ర్జటా శ్శరచ్చంద్ర మరీచి రోచిషమ్,

విపాక పిఙ్గా స్తుహినస్థలీరుహా
ధరాధరేన్ద్రం వ్రతతీతతీ రివ. ౫

టీ. అమ్భో ..ద్యుతీః - అమ్భోరుహాః=కమలములయొక్క, కేసరః=ఆకరువుప్వులయొక్క, ద్యుతీః=కాంతివంటి కాంతిగల, జటాః= జడలను, దధానమ్=ధరించుచున్నవాఁడును, శర...చిషమ్-శరత్= శరదృతువునందలి, చంద్ర=చంద్రునియొక్క, మరీచి=కిరణములవంటి, రోచిషం=కాంతులు గలవాఁడును గావుననే, విపాకపిఙ్గాః-విపాక=పం డుటచేత, పిఙ్గాః=గోరోజనమురంగు గలవియు, తుహిన...రుహాః-తు హినస్థలీ=మంచునేలయందు, రుహాః=మొలచిన, వ్రతతీతతీః-వ్రతతీ= తీఁగలయొక్క, తతీః=ప్రోవులను, దధానమ్=ధరించుచున్న, ధరాధ రేంద్రమివ=హిమవత్పర్వతమువలెనున్న.

తా. అతఁడు రాగివన్నె జడలు గలిగి తెల్లని మేనిరంగుగలవాఁ డుగావున పండఁబాఱి పింగళవర్ణములైన, మంచునేలలోఁబుట్టిన తీఁగె తుట్టెలను దాల్చు మంచుకొండవలె నుండెను.

శ. సః—దధానం, దధానౌ దధానా దధానాన్ దధానశబ్దః అ. పు. ద్వి. ఏ. అమ్భసి రోహ న్తీత్యమ్భోరుహాణి. అమ్భోరుహాణాం కేసరాః అమ్భోరుహకేసరాః అమ్భోరుహకేసరాణాం ద్యుతిరివద్యుతి ర్యాసాంతాః అమ్భో...ద్యుతీః. తాః. అమ్భో...ద్యుతీః, ద్యుతి మ్ ద్యుతీ ద్యుతీః. ద్యుతిశబ్దః. ఇ. స్త్రీ. ద్వి. బ. జటాః, జటామ్ జటే జటాః. జటాశబ్దః. ఆ. స్త్రీ. ద్వి. బ. శరదిచంద్రః శరచ్చంద్రః శర చ్చంద్రస్య మరీచయః శర...రీచయః, శరచ్చంద్రమరీచయఇవ రో చిర్యస్యసః. శరచ్చం...రోచిః. తంశర...రోచిషమ్, రోచిషం రోచిషౌ రోచిషః రోచిశ్శబ్దః. స. పు. ద్వి. ఏ. విపాకేన పిఙ్గాః విపాకపిఙ్గాః, తాః. విపాకపిఙ్గాః, పిఙ్గాః పిఙ్గే పిఙ్గాః పిఙ్గాశబ్దః. ఆ. స్త్రీ. ద్వి. బ. తుహినస్య స్థలీ తుహినస్థలీ తుహినస్థల్యాం రోహ న్తీతి తుహినస్థలీరు హాః. తాః. తుహి...రుహాః, రుహాం రుహౌ రుహాః. తుహినస్థలీరుట్ఛ బ్దః హా. స్త్రీ. ద్వి. బ. ధరంతీతి ధరాః ధరాయాః ధరాః ధరాధరాః ధరాధరాణాం ఇన్ద్రః ధరాధరేన్ద్రః. తం. ధరాధరేన్ద్రం, ధరేన్ద్రం

ధరేన్ద్రాః ధరేన్ద్రః. ధరాధరేన్ద్రశబ్దః. అ. పు. ద్వి. ఏ. వ్రతతీనాం తతయః. వ్రతతీతతయః తాః వ్రతతీతతీః, తతిం తతీ తతీః. వ్రతతీతతీ శబ్దః. ఈ. స్త్రీ. ద్వి. బ. ఇవ. ప్రతిపదోక్తావ్యయమ్.

దధానమితి. పునః అమ్భోరుహకేసరద్యుతీః పద్మకింజల్కప్రభాః పిశంగీరిత్యర్థః జటాః దధానం, స్వయం తు శరచ్చంద్రమరీచిరివ రోచిర్యస్య, తద్వద్ధవళవర్ణమిత్యర్థః అతఏవ విపాకేన పరిణామేన పింగాః పింగళాః, తుహినస్థల్యాం రోహంతీతి తుహినస్థలీరుహః, క్విప్. వ్రతతీతతీః లతాసమూహాన్ 'వల్లీతు వ్రతతిర్లతే' త్యమరః. దధానం, ధరాధరేంద్రో హిమవాన్, తుహినస్థలీతి లింగాత్. అన్యథా నారదోపమానత్వాసంభవాచ్చ. త మిన స్థిత మిత్యుత్ప్రేక్షా.

శ్లో. పిశఙ్గమౌఞ్జీయుజ మర్జునచ్ఛవిం
వసాన మేణాజిన మఞ్జనద్యుతి,
సువర్ణసూత్రాకలితాధరామ్బరాం
విడమ్బయన్తం శితివాససస్తనుమ్. ౬

టీ. పిశఙ్గమౌఞ్జీయుజమ్-పిశఙ్గ=పచ్చని, మౌంజీ=ముంజత్రాడు తోడ, యుజమ్=కూడినవాఁడును, అర్జునచ్ఛవిమ్-అర్జున=తెల్లని, ఛవిమ్=మేనిరంగుగలవాఁడును, అఞ్జనద్యుతి - అఞ్జన = కాటుకయొక్క, ద్యుతి=కాంతివంటి కాంతిగల, ఏణాజినమ్ = జింకచర్మమును, వసానమ్=కప్పుకొన్నవాఁడును, సువర్ణ...బరామ్ - సువర్ణ=బంగారపుదగు, సూత్రం = మొలత్రాటిచేత, ఆకలిత = చుట్టికట్టఁబడిన, అధరామ్బరామ్ = కట్టుపుట్టముగల, శితివాససః = (నల్లధోవతిగట్టు) బలరామునియొక్క, తనుమ్ = శరీరమును, విడంబయన్తం = అనుకరించువాఁడును.

తా. ఆయన తన తెల్లని శరీరమందు నల్లని జింకచర్మము గట్టుకొని పచ్చని ముంజత్రాడును జుట్టుకొనుటచే తెల్లని శరీరముమీఁద నల్లని ధోవతిగట్టుకొని పైనిబంగారు మొలత్రాడుబెట్టుకొన్న బలరామునివలె నుండెను.

శ. స.—ముఞ్జస్య వికారః మౌఞ్జీ పిశఙ్గీచ సా మౌఞ్జీచ పిశంగమౌంజీ పిశంగ మౌఞ్జ్యాయుజ్యత ఇతి పిశఙ్గమౌఞ్జియుక్. తం పిశఙ్గ

మౌఞ్జీయుజమ్, యుజం యుజౌ యుజః. పిశఙ్గమౌఞ్జీయుక్ఛబ్దః. జ. పు. ద్వి. ఏ. అర్జునా ఛవిః యస్యసః అర్జునచ్ఛవిః. తం అర్జునచ్ఛవిం, ఛవిం ఛవీ ఛవీః. అర్జునచ్ఛవిశబ్దః. ఇ. పు. ద్వి. ఏ. వసానం, వసానం వసానౌ వసానాన్. వసానశబ్దః. అ. పు. ద్వి. ఏ. అఞ్జనస్య ద్యుతిరివద్యుతిర్యస్య తత్ అఞ్జనద్యుతి తత్ అఞ్జనద్యుతి, అఞ్జనద్యుతి అఞ్జనద్యుతీ అఞ్జనద్యుతీని అఞ్జనద్యుతిశబ్దః ఇ. న. ద్వి. ఏ. సువర్ణస్యసూత్రం సువర్ణ సూత్రం సువర్ణ సూత్రేణ ఆకలితం సువర్ణసూత్రాకలితం. అధరంచతత్. అమ్బరంచ అధరాంబరం సువర్ణ...లితం అధరాంబరం యస్యాస్సా సువర్ణ...బరా, తాం. సువర్ణ...మ్బరామ్, అమ్బరాం అమ్బరే అమ్బరాః సువర్ణ...బరాశబ్దః ఆ. స్త్రీ. ద్వి. ఏ. విడమ్బయన్తం, విడంబయన్తం విడమ్బయన్తౌ విడమ్బయతః విడంబయచ్ఛబ్దః త. పు. ద్వి. ఏ. శితి వాసః యస్యసః శితివాసాః. తస్యశితివాససః, శితివాససః శితివాససోః శితివాససామ్ శితివాసశ్శబ్దః. స. పు. ష. ఏ. తనుం, తనుం తనూ తనూః తనుశబ్దః ఉ. స్త్రీ. ద్వి. ఏ.

పిశంగేతి. పునః కీదృశం ముంజ స్తృణవిశేషః, తన్మయీ మేఖలా మౌంజీ, పిశంగ్యా మౌంజ్యా యుజ్యత ఇతి పింశగమౌంజీయుక్. 'సత్సూద్విషే' త్యాదినా క్విప్. 'స్త్రియాః పుంవ ది' త్యాదినా పిశంగశబ్దస్య పుంవద్భావః. తం అర్జునచ్ఛవిం ధవళకాన్తిం, 'వళక్షో ధవళో ఽర్జున' ఇత్యమరః. అంజనద్యుతి అంజనవర్ణం, ఏణాజినం కృష్ణమృగచర్మ, వసాన మాచ్ఛాదయన్తం, వస ఆచ్ఛాదన ఇతి ధాతో శ్శానచ్, సువర్ణసూత్రేణ కనకమేఖలయా ఆకలితం బద్ధం అధరాంబర మంతరీయం యస్యాస్తాం, శితివాససో నీలాంబరస్య బలరామస్య తనుం విడంబయన్తం అనుకుర్వాణ మిత్యార్థీయ ముపమా.

శ్లో. విహఙ్గరాజాఙ్గరుహై రివాయతై
ర్హిరణ్మయోర్వీరుహవల్లితన్తుభిః,
కృతోపవీతం హిమశుభ్ర ముచ్చకై
ర్ఘనం ఘనాన్తే తటితాం గణైరివ. ౭

టీ. విహఙ్గ...రుహైరివ - విహఙ్గ=పులుఁగులకు, రాజ=ఱేఁడగు గరుడుని యొక్క, అఙ్గరుహైరివ=రోమములవలె, ఆయతైః=పొడ

వులైనవియు,హిర...తుభిః-హిరణ్మయ=బంగారపు, ఉర్వీ=నేలయందు, రుహా=పుట్టిన, వల్లి=తీఁగలయొక్క, తన్తుభిః=దారములచేత, కృతోపవీతమ్- కృత=అమర్పఁబడిన, ఉపవీతం=జందెముగలవాఁడును, హిమశుభ్రం=తాను మంచువలె తెల్లనివాఁడు గనుకనే, ఘనాన్తే=వర్షర్తువు వెళ్లిపోవునప్పుడు,తటితాం=మెఱపులతోడ,కూడిన, ఉచ్చైః=గొప్పదగు, ఘనమివస్థితమ్=మబ్బువలెనున్నవాఁడును.

తా. ఆయన యింకను బంగారునేలయందుఁ బుట్టినవియు గరుత్మంతునిరోమములవలె పొడవులైనతీఁగదారములచే యజ్ఞోపవీతమును జేసికొన్నందున మంచువలె తెల్లనైన గొప్ప మెఱపులతోడి శరన్మేఘమువలెనుండెను. ౭

శ. స:—విహాయసిగచ్ఛంతీతి విహఙ్గాః విహఙ్గానాంరాజావిహఙ్గరాజః అంగేరోహన్తీతిఅఙ్గరుహాణి విహఙ్గరాజస్య అఙ్గరుహాణి విహఙ్గరాజాఙ్గరుహాణి తైః విహ...రుహైః, అఙ్గరుహేణ అఙ్గరుహాభ్యామ్ అఙ్గరుహైః విహఙ్గరాజాఙ్గరుహశబ్దః అ.న.తృ.ఏ. ఇవ ప్రతిపదోక్తావ్యయమ్ ఆయతైః, ఆయతేన ఆయతాభ్యాం ఆయతైః ఆయతశబ్దః అ.పు.తృ.బ. హిరణ్యస్య వికారః హిరణ్మయీ హిరణ్మయీచసా ఉర్వీచ హిరణ్మయోర్వీహిరణ్మయోర్వ్యాం రోహన్తీతి హిరణ్మయోర్వీరుహాంహిరణ్మయోర్వీరుహాశ్చతాః వల్ల్యశ్చహిరణ్మయోర్వీరుహావల్ల్యః హిరణ్మ... ల్లీనాంతన్తవః హిర...తన్తవః తైః హిర...తన్తుభిః, తన్తునా తన్తుభ్యాం తన్తుభిః తన్తుశబ్దః ఉ.పు.తృ.బ. కృతం ఉపవీతం యేనసః కృతోపవీతః తం కృతోపవీతం, కృతోపవీతం కృతోపవీతౌ కృతోపవీతాన్ కృతోపవీతశబ్దః అ.పు.ద్వి.ఏ. హిమమివశుభ్రః హిమశుభ్రః తం హిమశుభ్రం, హిమశుభ్రం హిమశుభ్రౌ హిమశుభ్రాన్ హిమశుభ్రశబ్దః అ.పు.ద్వి.ఏ. ఉచ్చైః విభక్తిప్రతిరూపకావ్యయం ఘనం,ఘనం ఘనౌ ఘనాన్ ఘనశబ్దః అ. పు.ద్వి.ఏ.ఘనస్యఅన్తః యస్మిన్సఃఘనాన్తః తస్మిన్ ఘనాన్తే, ఘనాన్తే ఘనాన్తయోః ఘనాన్తేషు ఘనాన్తశబ్దః అ.పు.స.ఏ.తటితాం, తటిత్ తటితౌ తటితః తటితాం తటిచ్ఛబ్దః త.స్త్రీ.ష.ఏ.గణైః, గణేన గణాభ్యాం గణైః గణశబ్దః అ. పు. తృ. బ. ఇవ ప్రతిపదోక్తమవ్యయమ్.

విహంగేశః. పుంసః విహంగరాజాఙ్గరుహై రివ గరుత్మల్లోమతుల్యైః ఆయతై ర్దీర్ఘైః హిరణ్యస్య వికారా హిరణ్మయీ. 'దాండినాయనే' త్యాదినా మయటి యలోపః నిపాతితః. తస్యా మూర్త్యాం, సహ రూపాః, ఇగుపధలక్షణః కప్రత్యయః. తాసాం సృష్టీనాం, తంతుభిః తంతుకల్పైః సూక్ష్మావయవైః, ఉపాదానగుణా ద్ధిరణ్మయైః కృతోపవీతం శోభార్థం కల్పితయజ్ఞసూత్రం, స్వయంహిమశుభ్రం, అతఏవ ఘనాం తే శరది, తటిత్తాం గత్యై రుపలక్షితం, ఉచ్చకై రున్నతం, ఘనం మేఘ మివ స్థితమ్.

శ్లో. నిసర్గచిత్రోజ్జ్వలసూక్ష్మపక్ష్మణా
లసద్బిసచ్ఛేదసితాఙ్గసఙ్గినా,
చకాసతం చారుచమూరుచర్మణా
కుథేన నాగేన్ద్ర మి వేన్ద్రవాహనమ్. ౮

టీ. నిసర్గ...పక్ష్మణా-నిసర్గ=స్వభావముననే, చిత్ర=పలురంగులు గల, ఉజ్జ్వల=మెఱయుచున్న, సూక్ష్మ=మృదువులైన, పక్ష్మణా=రోమములుగలదియు, లస...గినా - లసత్=వెలుఁగుచున్న, బిస=తామరకాఁడయొక్క, ఛేద=తునకవలె, సిత=వెల్లనైన, అంగ=ఒడలియందు, సఙ్గినా=కూడుకొనిన, చారుచమూరుచర్మణా - చారు = అందమైన, చమూరు=ఒకానొకజాతి జింకయొక్క, చర్మణా=తోలుచేత, కుథేన=వీఁపునబఱచు రత్నకంబళిచేత, ఇన్ద్రవాహనం=ఇంద్రునివాహనమైన, నాగేంద్రమివ = ఐరావతమువలె, చకాసతం = ప్రకాశించుచున్న వాఁడును.

తా.—ఇంకను నాయన స్వభావసిద్ధమైన పలువన్నెల మెత్తని మెఱుఁగు వెంట్రుకలు గలదియు, తామరకాఁడ తుంటవలె తెల్లనైన దేహముమీఁదనున్న అందమైన చమూరు చర్మము గలిగి పల్లము లేయఁబడిన ఇంద్రుని ఐరావతదంతివలెఁ బ్రకాశించు చుండెను.

శ. స.—నిసర్గాత్ చిత్రాణి, నిసర్గచిత్రాణి, నిసర్గచిత్రాణి ఉజ్జ్వలాని సూక్ష్మాణి పక్ష్మాణి యస్యతత్. నిసర్గ...పక్ష్మ తేన నిసర్గ... పక్ష్మణా, పక్ష్మణా పక్ష్మభ్యామ్ పక్ష్మభిః. నిసర్గ...పక్ష్మశబ్దః. న. న. తృ. ఏ. బిసస్య ఛేదః బిసచ్ఛేదః. లసంశ్చాసౌ బిసచ్ఛేదః లసద్బిసచ్ఛేదః. లసద్బిసచ్ఛేదఇవసితం. లస...సితం, లస...సితం చ తదఙ్గంచ, లస...,

సితాఙ్గం లస...తాఙ్గే సఙ్గతఇతి. లస...సఙ్గి తేన లస...సఙ్గినా, సఙ్గినా సఙ్గిభ్యాం సఙ్గిభిః లస...సఙ్గిశబ్దః న. న. తృ. ఏ. చకాసతం, చకాసతం చకాసతౌ చకాసతః చకాసచ్ఛబ్దః త. పు ద్వి. ఏ. చమూరోః చర్మ చమూరు చర్మ చారుచతత్ చమూరుచర్మ చారు...చర్మ తేన చారు...చర్మణా, చారుచమూరుచర్మణా చారుచమూరుచర్మభ్యాం చారుచమూరుచర్మభిః చారు...చర్మశబ్దః. న. న. తృ. ఏ. కుథేన కుథాభ్యాం కుథైః కుథశబ్దః అ. పు. తృ. ఏ. నాగానాం ఇంద్రః నాగేంద్రః తంనాగేంద్రం, నాగేంద్రం నాగేంద్రౌ నాగేంద్రాన్ నాగేంద్రశబ్దః అ. పు. ద్వి. ఏ. ఇవ ప్రతిపదోక్తావ్యయం ఇంద్రస్యవాహనం ఇంద్రవాహనం, వాహనం వాహనే వాహనాని ఇంద్రవాహనశబ్దః అ. న. ద్వి. ఏ.

నిసర్గేతి. పునః నిసర్గాత్స్వభావాదేవ, చిత్రాణి కృష్ణశారాణి, ఉజ్జ్వలాని భాస్వరాణి సూక్ష్మాని లోమాని యస్య తేన,లసన్ యో బిసచ్ఛేదో మృణాళఖండః, తద్వత్సితేఽఙ్గే వపుషి, సంగినా సక్తేన. చారుణా రుచిరేణ, చమూరుచర్మణా మృగత్వచా, కుథేన పృష్ఠాస్తరణేన. 'ప్రవేణ్యాస్తరణం వర్ణః పరిస్తోమః కుథో ద్వయో రి' త్యమరః. ఇన్ద్రివాహనం నాగేన్ద్రి మైరావణ మివ, ఇ హేంద్రవాహన మితి స్వస్వామిభావమాత్రస్య వివక్షితత్వాత్ 'వాహన మాహితా ది' తి నణత్వమ్. యథాహ వామనః—'నేంద్రవాహనశబ్దే ణత్వం ఆహితత్వస్యావివక్షితత్వా ది' తి. చకాసతం దీప్యమానం, చకాసే శ్శతరి 'నాభ్యస్తాచ్ఛతు రి' తి నుమభావః 'జక్షి త్యాదయ షడి' త్యభ్యస్తసంజ్ఞా.

అజస్ర మాస్ఫాలితవల్లకీగుణ
క్షతోజ్జ్వలాఙ్గుష్ఠనఖాంశుభిన్నయా,
పురః ప్రవాళై రివ పూరితార్ధయా
విభాన్త మచ్ఛస్ఫటికాక్షమాలయా.

టీ.— అజస్రమ్ = మిక్కిలి, ఆస్ఫా...భిన్నయా-ఆస్ఫాలిత= మీటఁబడిన, వల్లకీ = వీణయొక్క, గుణ = తీఁగలయొక్క, క్షత = రాపిడిచేత, ఉజ్జ్వల = క్రొత్తరేఁగిన, అఙ్గుష్ఠ = బొటనవ్రేలియొక్క, నఖ = గోరుయొక్క, అంశు = కాంతులతోడ, భిన్నయా = కూడినది. గనుకనే, పురః = ముందువైపున, ప్రవాళైః = పగడములచేత, పూరి

తార్ధయేవ- పూరిత=కూర్పఁబడిన, అర్ధయేవ = సగపాలుగలదోయన మన్న, అచ్ఛ...మాలయా-అచ్ఛ = వెలితిలేని, స్ఫటిక = స్ఫటికమ ణులయొక్క, మాలయా=జపమాలచేత, విభాన్తమ్ = వెలుఁగుచున్న వాఁడును.

తా. ఆనారదుఁడు శ్రుతియొక్క మంచిచెడ్డలను గనుఁగొనుటకై వీణతీఁగలను మీటుటచే కంది ఎఱ్ఱవారిన బొటనవ్రేలి గోటికాంతుల తోఁ గలిసినందున ముందఱిదిక్కున సగముదూరము పగడాలతో గుచ్చినట్లున్న అచ్ఛపుస్ఫటికముల జపమాలికను దాల్చి యుండెను.

శ. స.—అజస్రమ్. క్రియావిశేషణ మవ్యయమ్ వల్లక్యాః గుణాః వల్లకీగుణాః ఆస్ఫాలితాశ్చ తే వల్లకీ గుణాశ్చ ఆస్ఫాలిత వల్లకీగుణాః ఆస్ఫా...గుణానాంక్షతం ఆస్ఫా...క్షతం ఆస్ఫా...క్షతేన ఉజ్జ్వలాః ఆస్ఫా...జ్జ్వలాః అఙ్గుష్ఠస్యనఖః అఙ్గుష్ఠనఖః అఙ్గుష్ఠనఖస్య అంశవః అఙ్గుష్ఠనఖాంశవః ఆస్ఫా...జ్జ్వలాశ్చ తే అఙ్గుష్ఠనఖాంశవశ్చ ఆస్ఫా...శవః ఆస్ఫా...శుభిః భిన్నా ఆస్ఫా...భిన్నా తయా ఆస్ఫా... భిన్నయా,భిన్నయా భిన్నాభ్యాం భిన్నాభిః ఆస్ఫా...భిన్నాశబ్దః ఆ. స్త్రీ. తృ. ఏ. పురః అవ్యయమ్ ప్రవాళైః, ప్రవాళేన ప్రవాళాభ్యాం ప్రవాళైః ప్రవాళశబ్దః అ. న. తృ. బ. పూరితం అర్ధంయస్యాస్సా పూరితార్ధా తయా పూరితార్ధయా, అర్ధయా అర్ధాభ్యాం అర్ధాభిః పూరితార్ధాశబ్దః ఆ. స్త్రీ. తృ. ఏ. విభాన్తం, విభాన్తం విభాన్తౌ విభాతః విభాచ్ఛబ్దః. అ. పు. ద్వి. ఏ. అచ్ఛాశ్చ తే స్ఫటికాశ్చ అచ్ఛస్ఫటికాః అచ్ఛస్ఫటికానాం అక్షమాలా అచ్ఛస్ఫటికాక్షమాలా తయా అచ్ఛస్ఫటికాక్షమాలయా, మాలయా మాలాభ్యాం మాలాభిః అచ్ఛ...మాలాశబ్దః ఆ. స్త్రీ. తృ. ఏ.

అజస్రమితి. పునః అజస్రం ప్రాచుర్యేణ, ఆస్ఫాలితాస్తాడితాః, సౌష్ఠవ పరీక్షార్థం స్వాఙ్గుష్ఠేన తన్త్రీతాడనం ప్రసిద్ధం. తేషాం వల్లకీగుణానాం వీణాతన్త్రీణాం, 'గుణ స్త్వావృత్తి శబ్దాది జ్యా సన్ధ్యా ద్యక్ష తన్తు షు' ఇతి యాదవః. క్షతేన సంఘర్షణేన, ఉజ్జ్వలై రంగుష్ఠనఖాంశుభిః, భిన్నయా మిశ్రయా, తద్రాగరక్తయేత్యర్థః. అతఏవ పురః పురోభాగే ప్రవాళైః విద్రుమైః, 'ముక్తాథ విద్రుమః పుంసి ప్రవాళం

పున్నపుంసక మి' త్యమరః. పూరితార్ధయేవ స్థితయా అచ్ఛస్ఫటికానా మక్షమాలయా, జపమాలయేత్యర్థః. తథా ప్రసిద్ధస్ఫటికగ్రహణా దృష్టే ర్మోక్షార్థిత్వం వ్యజ్యతే. 'స్ఫాటికో మోక్షదః పర' ఇతి మోక్షార్థినాం స్ఫటికాక్షమాలాభిధానాత్. విభాంతం భాసమానం, భా తే శ్శతృప్రత్యయః. అత్ర నఖాంశుభిన్నయేతి స్వగుణత్యాగే నాన్య గుణస్వీకారలక్షణః తద్గుణాలంకార ఉక్తః. 'తద్గుణ స్స్వగుణత్యాగా దన్యోత్కృష్ట గుణాహృతిరి'తి లక్షణాత్. తదుత్థాపితా చేయంప్రవాళపూరితార్థోత్ప్రేక్షే త్యన యో రఙ్గాఙ్గిభావేన సంకరః.

రణద్భి రాఘట్టనయా నభస్వతః
పృథ గ్విభిన్నశ్రుతిమణ్డలై స్స్వరైః;
స్ఫుటీభవద్గ్రామవిశేషమూర్ఛనా
మవేక్షమాణం మహతీం ముహుర్ముహుః. ౧౦

టీ. మఱియు, నభస్వతః=గాలియొక్క, ఆఘట్టనయా=తాఁకుడుచేత, పృథక్=వేర్వేఱుగా, రణద్భిః=మ్రోఁగుచున్నవియు, విభిన్నశ్రుతిమణ్డలైః-విభిన్న=విభజించియేర్పఱచఁబడిన, శ్రుతి=నాదములయొక్క, మణ్డలైః=సమూహములుగల, స్వరైః=షడ్జాదిస్వరములచేత, స్ఫుటీ...మూర్ఛనామ్-స్ఫుటీభవత్=వినఁబడుచున్న, గ్రామవిశేష=షడ్జాది గ్రామములయొక్క, మూర్ఛనామ్=ఆరోహణావరోహణములు గలిగిన, మహతీమ్=మహతి యనుతనవీణెను, ముహుర్ముహుః=తేపతేపకును, అవేక్షమాణమ్=(వేడుకపడి) చూచుకొనుచున్నవాఁడును.

తా. మఱియు నాయన గాలితాఁకున మ్రోఁగుచు ప్రయత్నపూర్వముగా వాయించినట్టులు వేర్వేఱ తెలియుచున్న స్వరసముదాయముగలిగి చక్కఁగా విశదపడుచున్న షడ్జాది గ్రామముల ఆరోహణావరోహణములుగల తనవీణను తేపకు నబ్బురపడి చూచుకొనుచుండెను.

శ. స.—రణ స్తీతి రణన్తః తైః రణద్భిః, రణతా రణద్భ్యామ్ రణద్భిః రణచ్ఛబ్దః త. పు. తృ. బ. ఆఘట్టనయా, ఆఘట్టనయా ఆఘట్టనాభ్యాం ఆఘట్టనాభిః ఆఘట్టనాశబ్దః ఆ. స్త్రీ. తృ. ఏ. నభస్వతః,

నభస్వతః నభస్వతోః నభస్వతామ్ నభస్వచ్ఛబ్దః త. పు. ష. ఏ. పృథక్ అవ్య. శ్రుతీనాంమండలాని శ్రుతిమండలాని విభిన్నాని శ్రుతిమండలాని యేషాం తే విభిన్నశ్రుతిమండలాః తైః విభి...డలైః, మండలేన మండలాభ్యాం మండలైః విభిన్నశ్రుతిమండలశబ్దః అ. పు. తృ. బ. స్వరేణ, స్వరేణ స్వరాభ్యాం స్వరైః స్వరశబ్దః అ. పు, తృ. బ. గ్రామాణాం విశేషాః గ్రామవిశేషాః గ్రామవిశేషాణాం మూర్ఛనాః గ్రామ విశేషమూర్ఛనాః స్ఫుటీభవన్తో గ్రామ విశేషమూర్ఛనాః యస్యాంసా స్ఫుటీ...మూర్ఛనా తాం స్ఫుటీ...ర్ఛనాం, మూర్ఛనాం మూర్ఛనే మూర్ఛనాః. స్ఫుటీ...మూర్ఛనాశబ్దః ఆ. స్త్రీ. ద్వి.ఏ. అవేక్షమాణం, అవేక్షమాణం అవేక్షమాణౌ అవేక్షమాణాన్ అవేక్షమాణశబ్దః అ. పు. ద్వి. ఏ. మహతీం, మహతీం మహత్యౌ మహతీః మహతీశబ్దః ఈ. స్త్రీ. ద్వి. ఏ. ముహుర్ముహుః అవ్య.

రణద్భిరితి. పునః నభస్వతః వాయోః, ఆఘట్టనయా ఆఘాతేన, పృథగసంకీర్ణం, రణద్భిర్ధ్వనద్భిః, అనురణనాత్మనోత్పద్యమానైరిత్యర్థః. 'శ్రుత్యారబ్ధమనురణనం స్వర' ఇతి లక్షణాత్, తదుక్తం సంగీతరత్నాకరే-'శ్రుత్యనంతరభావీ యః స్నిగ్ధోఽనురణనాత్మకః, స్వతోరంజయతి శ్రోతుశ్చిత్తం స స్వర ఉచ్యత' ఇతి, శ్రుతిర్నామస్వరారంభకావయవశబ్దవిశేషః. తదుక్తం—'ప్రథమశ్రవణాచ్ఛబ్దశ్శ్రూయతే హ్రస్వమాత్రకః, సా శ్రుతిస్సంపరిజ్ఞేయా స్వరావయవలక్షణే'తి. విభిన్నాని ప్రతినియతసంఖ్యయావ్యవస్థితాని శ్రుతీనాంమండలాని సమూహా యేషాం తైః విభిన్నశ్రుతిమణ్డలైః, శ్రుతిసంఖ్యానియమే దత్తిలః—'చతుశ్చతుశ్చతుశ్చైవ షడ్జమధ్యమపంచమాః, ద్వే ద్వే నిషాదగాంధారౌ త్రిస్త్రీ ఋషభధైవతా వి'తి. స్వరాష్షడ్జాదయః సప్తోక్తలక్షణాః తదుక్తం—'శ్రుతిభ్యస్స్యుస్స్వరాష్షడ్జర్షభగాంధారమధ్యమాః, పంచమో ధైవతశ్చాథ నిషాద ఇతి సప్త తే, తేషాం సంజ్ఞాః సరిగమపధనీత్యపరా మతా' ఇతి. తైస్స్వరైః, స్ఫుటీభవంత్యో గ్రామవిశేషాణాం షడ్జాద్యపరనామకానాం స్వరసంఘాతభేదానాం, త్రయాణాం, మూర్ఛనాః స్వరారోహణావరోహణక్రమభేదాః యస్యాం తాం మహతీం నిజవీణాం. 'విశ్వావసోస్తుబృహతీ తుంబురోస్తు కళావతీ, మహతీ నారదస్య స్యాత్సరస్వత్యాస్తు కచ్ఛపీ'తి వైజయంతీ. ముహుర్ముహురవేక్షమాణం. తంత్రీయోజనాభేదలక్షణమహిమ్నా పునఃప్రయత్నమంతరేణైవావిసంవాదం ధ్వనతీతి కౌతుకాదనుసంధానమిత్యర్థః. అత్ర గ్రామలక్షణం:—'యథా కుటుంబినస్సర్వేప్యేకీభూతా భవంతిహి, తథా స్వరాణాం సందోహో గ్రామ ఇత్యభిధీయతే. షడ్జగ్రామో భవేదాదౌ మధ్యమగ్రా

మ ఏవచ, గాంధారగ్రామ ఇత్యేత. ద్గ్రామత్రయ ముదాహృతమ్' ఇతి. తథా— 'నంద్యావర్తోఽథ జీమూత స్సుభద్రో గ్రామకా స్త్రయః, షడ్జమధ్యమగాంధారా స్త్రయాణాం జన్మహేతవ' ఇతి. మూర్ఛనాలక్షణంచ— 'క్రమాత్స్వరాణాం సప్తానా మారోహశ్చావరోహణం, మూర్ఛ నే త్యుచ్యతే గ్రామ స్థా ఏతా స్సప్త సప్త చ. గ్రామత్రయేఽపి ప్రత్యేకం సప్త సప్త చ మూర్ఛనా' ఇత్యేకవింశతి మూర్ఛనా భవన్తి. తన్నామానితు. 'నానపేక్షితముచ్యత' ఇతి ప్రతిజ్ఞానిర్ణయా న్నలిఖ్యన్త ఇతి సర్వ మనవదాతమ్. అత్ర పుంవ్యాపార మన్తరేణ స్వరాణాం స్వయం ప్రాదుర్భావోక్త్యా కోఽపి లోకాతిక్రాంతోఽయం శిల్పసౌష్ఠవాతిశయో వీణాయాః ప్రతీయతే తేనసహ స్వతస్సిద్ధాతిశయ స్యాభేదే నాధ్యవసితత్వాత్ తన్మూలా తిశయోక్తి రలంకారః. సా చ మహత్యాః పుంవ్యాపారం వినా మూర్ఛనాస్వరసంబంధేఽపి సంబంధాభిధానాత్ అసంబంధే సంబంధరూపతయా పుంవ్యాపారాఖ్యకారణం వినాపి మూర్ఛనాదికార్యోత్పత్తిద్యోతనాత్ విభావనా వ్యజ్యత ఇత్యలంకారేణాలంకారధ్వని రితి సంక్షేపః.

నివర్త్య సోఽనువ్రజతః కృతానతీ
నతీంద్రియజ్ఞాననిధి ర్నభస్సదః,
సమాసద త్సాదితదైత్యసంపదః
పదం మహేంద్రాలయచారు చక్రిణః. ౧౧

టీ. అతీం...నిధిః-అతీంద్రియ=ఇంద్రియగోచరములు కాని వాని యొక్క, జ్ఞాన=ఎఱుకకు, నిధిః=స్థానమైన, సః=ఆనారదమహామునిని, కృతానతీ౯-కృత=చేయఁబడిన, ఆనతీ౯=నమస్కారములుగలవారును, అనువ్రజతః=వెన్నంటి వచ్చుచున్న, నభస్సదః=దేవతలను, నివర్త్య=వెనుకకుఁబంపి, సాదితదైత్యసంపదః-సాదిత=నిర్మూలించఁబడిన, దైత్య=రాక్షసులయొక్క, సంపదః=కలుములుగల, చక్రిణః=శ్రీకృష్ణమూర్తి యొక్క, మహేంద్రాలయ చారు-మహేంద్ర=దేవేంద్రుని, ఆలయ=సదనమువలె, చారు=సొబగైన, పదం=గృహమునుగూర్చి, సమాసదత్=పొందెను.

తా. ఇంద్రియగోచరములుకాని యెల్ల విషయముల నెఱింగిన యా నారదుఁడు ఆకాశమున మ్రొక్కుచు వెలుతోఁ దన వెంట వచ్చు దేవతలకు సెలవొసంగి వెనుకకుఁ బంపి దేవేంద్రభవనముపలెనున్న రాక్షసనాశకరుఁడగు శ్రీకృష్ణస్వామియింటికి వచ్చెను.

శ. స.—నివర్త్య. ల్యబన్తమవ్యయమ్ సః తౌ తే తచ్ఛబ్దః. ద. పు. ప్ర. ఏ. అనుసృత్యవ్రజంతీతి అనువ్రజంతః తాన్ అనువ్రజతః, అను వ్రజన్తం అనువ్రజన్తౌ అనువ్రజతః అనువ్రజచ్ఛబ్దః త. పు. ద్వి. బ. కృతా ఆనతిః యైస్తే కృతానతయః తాన్ కృతానతీన్, కృతానతిం కృతానతీ కృతానతీన్ కృతానతిశబ్దః ఇ. పు. ద్వి. బ. ఇన్ద్రియాన్ అతిక్రాంతాః అతీంద్రియాః అతీంద్రియాణాంజ్ఞానం అతీంద్రియజ్ఞానం అతీంద్రియజ్ఞానస్యనిధిః అతీంద్రియజ్ఞాననిధిః, అతీంద్రియజ్ఞాననిధిః అతీంద్రియజ్ఞాననిధీ అతీంద్రియజ్ఞాననిధయః అతీంద్రియజ్ఞాననిధిశబ్దః ఇ. పు. ప్ర. ఏ. నభసి సీదన్తీతి నభస్సదః తాన్ నభస్సదః, నభస్సదం నభస్సదౌ నభస్సదః నభస్సచ్ఛబ్దః త. పు. ద్వి. బ. సమాసదత్ సమాసదతాం సమాసదన్ సమ్ ఆఙ్ ఏతదుపసర్గద్వయ పూర్వక షద్ఌవిశరణగత్యవసాదనేషు ఇత్యస్మాద్ధాతోః సకర్మకాత్కర్తరి లఙి పరస్మైపది ప్రథమ పురుషైకవచనాన్తః. దైత్యానాం సమ్పదః దైత్యసంపదః సాదితాః దైత్యసంపదః యేనసః సాదిత దైత్యసంపత్ తస్య సాదితదైత్య సంపదః, సంపదః సంపదోః సంపదామ్ సాది...సంపచ్ఛబ్దః త. పు. ష. ఏ. పదం, పదం పదే పదాని పదశబ్దః అ. న. ద్వి. ఏ. మహాంశ్చాసావిన్ద్రశ్చ మహేంద్రః మహేంద్రస్యాలయః మహేంద్రాలయః మహేంద్రాలయఇవ చారు మహేంద్రాలయచారు తత్ మహే...చారు, చారు చారుణీ చారూణి మహేంద్రాలయ చారుశబ్దః ఉ. న. ద్వి. ఏ. చక్రమస్యాస్తీతి చక్రీ తస్యచక్రిణః, చక్రిణః చక్రిణోః చక్రిణాం చక్రిన్ శబ్దః. న. పు. ష. ఏ.

నివర్త్యేతి. అతీంద్రియాః ఇంద్రియ మతిక్రాంతాః, దేశకాలస్వరూపవిప్రకృష్టార్థాః. 'అత్యాదయః క్రాంతాద్యర్థే ద్వితీయ యే'తి సమాసః. 'ద్విగుప్రాప్తాపన్నాలంపూర్వగతిసమాసేషు పరవల్లింగతాప్రతిషేధో వక్తవ్య' ఇతివిశేష్యలింగత్వం. తేషాం జ్ఞానం, తస్య నిధిః, సర్వార్థద్రష్టేత్యర్థః. సః నారదః, కృతానతీన్, కృతప్రణామాన్, అనువ్రజతోఽనుగచ్ఛతః, నభసి సీదన్తి గచ్ఛన్తీతి నభస్సదః సురాన్, 'సత్సూద్విషే' త్యాదినా క్విప్. నివర్త్య ప్రతియాప్య, సాదితాః వినాశితాః, దైత్యానాం సంపదో యేన తస్య, చక్రిణో హరేః, మహేంద్ర స్యాలయో భవనం, తద్వచ్చారుపదం స్థానం సమాసదత్ ప్రాపత్ సీదతేర్లుఙ్. పుషాదిత్వా దఙ్. అత్ర

నతీ నతీతి పదః పద మితి చ న్యయో ర్వ్యంజన [illegible] నుపాధిసః. అన్యత్ర వృత్త్యనుపాధిస ఇత్యనయో స్సం[illegible]

పతత్పతఙ్గప్రతిమ స్తపోనిధిః
పురోఽస్య యావ న్న భువి వ్యలీయత,
గిరే స్తటి త్వానివ తావ దుచ్చకై
ర్జవేన పీఠా దుదతిష్ఠ దచ్యుతః. ౧-౨

టీ. పత...తిమః-పతత్ =ఆకసమునుండి దిగుచున్న, [illegible] సూర్యుఁడే, ప్రతిమః = పోలికగాఁగల, తపోనిధిః = నారదమహాముని, అస్య=ఈకృష్ణునియొక్క, పురోభువి=ముందఱ, యావత్ =ఎంతలో, నవ్యలీయత = చేరకపోయెనో, తావత్ = ఆలోపల నే, అచ్యుతః = శ్రీకృష్ణస్వామి, గిరేః = కొండనుండి, తటిత్వానివ = మేఘమువలె, ఉచ్చకైః = ఎత్తైన, పీఠాత్ =సింహాసనమునుండి, జవేన= వేగముతో, ఉదతిష్ఠత్ = లేచెను.

తా. ఆకాశమునుండి దిగివచ్చు సూర్యునివలెనున్న నారదమహాముని తనయెదుటికి వచ్చునంతలో శ్రీకృష్ణస్వామి తన సింహాసనమునుండి కొండమీఁదనుండి మేఘములేచి దిగినట్లు వేగముగా దిగెను.

శ. స.—పతంశ్చాసౌ పతఙ్గశ్చ పతత్పతఙ్గః [illegible] ప్రతిమాయస్యసః పతత్పతఙ్గప్రతిమః, ప్రతిమః ప్రతిమౌ ప్రతిమాః [illegible] ...ప్రతిమశబ్దః అ. పు. ప్ర. ఏ. తపసాంనిధిః తపోనిధిః, తపోనిధీ తపోనిధయః తపోనిధిశబ్దః ఇ. పు. ప్ర. ఏ. [illegible] అస్య అనయోః ఏనయోః ఏషామ్ ఇదంశబ్దః ను. పు. ష. ఏ. [illegible] న. అవ్య. భువి, భువి భువోః భూషు భూశబ్దః ఊ. స్త్రీ. స. ఏ. [illegible] వ్యలీయేతాం వ్యలీయ న్త విపూర్వకః [illegible] కర్మకాత్ కర్తరి లఙభూతే ఆత్మనేపద ప్రథమపురుష[illegible] గిరిణాం, గిరేః గిర్యోః గిరీణాం గిరిశబ్దః ఇ. పు. ష. ఏ. [illegible] తటిత్వాన్, తటిత్వాన్ తటిత్వంతౌ తటిత్వంతః తటిత్వచ్ఛబ్దః త. పు. ప్ర. ఏ. తావత్ అవ్య. ఉచ్చకైః [illegible] జవేన జవాభ్యాం జవైః జవశబ్దః అ. పు. తృ. ఏ. పీఠాత్ పీఠాభ్యాం

పీతేభ్యః అ. పు. పం. ఏ. ఉదతిష్ఠత్ ఉదతిష్ఠతామ్ ఉదతిష్ఠన్ ఉత్పూర్వకష్ఠా గతినివృత్తావిత్యస్మాద్ధాతోరకర్మకాత్ కర్తరి భూతేలజి పరస్మైపది ప్రథమపురుషైకవచనాన్తః అచ్యుతః, అచ్యుతః అచ్యుతౌ అచ్యుతాః అచ్యుతశబ్దః అ. పు. ప్ర. ఏ.

పతదితి. పతన్ యః పతఙ్గస్సూర్యః, స ప్రతిమా ఉపమానం యస్య సః 'పతంగౌ పక్షిసూర్యౌ చే' త్యమరః. తపోనిధిః మునిః, తస్య హరేః, పురో భువి పురః ప్రదేశే, యావన్నవ్యలీయత నాతిష్ఠత్, 'లీఙ్ గతౌ' ఇతి ధాతోః దైవాదికాత్కర్తరి లఙ్. తావదచ్యుతః. గిరేః శైలాత్, తటితోఽస్య సన్తీతి తటిత్వాన్ మేఘ ఇవ. 'ఝయ'ఇతి మతుపో మకారస్య వకారః. 'తసౌ మత్వర్థ' ఇతి భసంజ్ఞాయామేకసంజ్ఞాధికారే ణాపదత్వాన్న జశ్త్వం ఉచ్చకై రున్నతాత్ప్రీతాత్, జవేనోదతిష్ఠత్, మునిచరణస్య భూస్పర్శాత్ప్రాగేవ స్వయ ముత్థితవాన్ 'ఊర్ధ్వం ప్రాణా హ్యుత్క్రామన్తి యూనః స్థవిర ఆగతే, ప్రత్యుత్థానాభివాదాభ్యాం పునస్తాన్ ప్రతిపద్యతే' ఇతిశాస్త్ర మనుసర న్నితి భావః 'ఉదో నూర్ధ్వకర్మణీ' తి నియమాత్, ఇహోర్ధ్వకర్మణి నాత్మనేపదం. పతత్పతంగ ఇత్యత్ర పతంగస్య పతనాసంభవా దియ మాభూతోప మేత్యాచార్యదండిప్రభృతయో బభణుః. అతఏవా ప్రతాప్రసిద్ధ స్యోపమానత్వాయోగాదుత్ప్రేక్షే త్యాధునికాలంకారికాః స్సర్వే వర్ణయంతి.

అథ ప్రయత్నోన్నమితానమత్ఫణై
ర్ధృతే కథంచి త్ఫణినాం గణై రథః,
న్యధాయిషాతా మభిదేవకీసుతం
సుతేన ధాతు శ్చరణౌ భువస్థలే. ౧౩

టీ. అథ=శ్రీకృష్ణుఁడు లేచినపిదప, ధాతుః=బ్రహ్మయొక్క, సుతేన=కొడుకగు నారదునిచేత, ప్రయ...త్ఫణైః-ప్రయత్న = పూనికచేత, ఉన్నమిత=ఎత్తఁబడినవైనను (నారదునియడుగుల బరువువలన), ఆనమత్ =క్రుంగుచున్న, ఫణినామ్=సర్పములయొక్క, గణైః=సమూహములచేత, అధః=క్రిందివైపున, కథంచిత్ =ఏలాగుననో(కష్టముగా), ధృతే=మోయఁబడిన, భువః=భూమియొక్క, స్థలే=ప్రదేశమందు, అభిదేవకీసుతం = శ్రీకృష్ణునకెదురుగా, చరణౌ = తనపాదములు, న్యధాయిషాతాం = ఉంచఁబడినవి.

తా. తరువాత నారదుఁడు బరువుతగిలి ఎంతపూనికవ్వెం నిక్కిన ను నిలువక వంగిపోవుచు తుదకెట్లో నిలుపఁబడిన తలలతో సర్పములు క్రింద మోయుచుండఁగా తనపాదములను భూమిమీఁద శ్రీకృష్ణున కెదురుగానుంచెను. నారదుఁడు వచ్చి శ్రీకృష్ణునియెదుటనిలచెనని తా.

శ. స. అథ. అవ్య. ప్రయత్నేన ఉన్నమితాః ప్రయత్నోన్నమి తాః ఆనమంతశ్చతే ఫణాశ్చ ఆనమత్ఫణాః ప్రయత్నోన్నమితాః ఆన మత్ఫణాః యేషాం తే ప్రయత్నోన్నమితానమత్ఫణాః తైః ప్రయ...త్ఫ ణైః, ఫణేన ఫణాభ్యామ్ ఫణైః ప్రయ...ఫణశబ్దః అ. పు. తృ. బ. ధృతే, ధృతే ధృతయోః ధృతేషు ధృతశబ్దః అ. న. స. ఏ. కథంచిత్ అవ్య. ఫణాః ఏషాంసన్తీతి ఫణినః తేషాం ఫణినాం, ఫణినః ఫణినోః ఫణినాం ఫణిన్‌శబ్దః న. పు. ష. బ. గణైః, గణేన గణాభ్యాం గణైః గణశబ్దః అ. పు. తృ. బ. అథః అవ్య. న్యధాయిషాతామ్ న్యధాయిన్యధాయి షాతామ్ న్యధాయిషత నిపూర్వక ధాఞ్ ధారణపోషణయోః ఇత్యస్మాద్ధాతోః స్వకర్మకాత్ కర్మణి భూతే లుఙ్ ఆత్మనేపద ప్రథమ పురుషద్వివచనాన్తః. దేవక్యాస్సుతః దేవకీసుతః దేవకీసుతస్యాభి అభిదేవకీసుతం అవ్యయీభావాన్యయమిది సుతేన, సుతేన సుతాభ్యాం సుతైః సుతశబ్దః అ. పు. తృ. బ. ధాత్రాః ధాత్ర్యోః ధాత్ర్యాణాం ధాత్రృశబ్దః. ఋ. పు. ష. ఏ. చరణౌ, చరణౌ చరణౌ చరణాః చరణశబ్దః అ. పు. ద్వి. ఏ. భువః, భువః భువోః భువామ్ భూశబ్దః ఊ. స్త్రీ. ష. ఏ. స్థలే, స్థలే స్థలయోః స్థలేషు స్థలశబ్దః అ. న. స. ఏ.

అథేతి. అథాచ్యుతోత్థానానన్తరం, ధామ్నః స్వస్యనారదేన, ప్రయత్నే నోన్నమితా స్తథాపి మునిపాదన్యాసభారేణ ఆనమన్తః ఫణాః యేషాం తైః ఫణినాం గణైః అధః అధఃప్రదేశే, కథంచిత్ కృచ్ఛ్రేణ ధృతౌ, భువః స్థలే భూతలప్రదేశే, అభిదేవకీ సుతం 'లక్షణేనాభిప్రతీఆభిముఖ్యే' ఇత్యవ్యయీభావః. న్యధాయిషాతాం నిహితౌ, దధాతేః కర్మణి లుఙ్. 'స్యసిచ్ సీయుట్' ఇత్యాదినా చిణ్వదిట్ నిధా గా... మః. అత్ర ఫణినాం నమనోన్నమనాసంబంధేఽపి సంబంధాభిధానా దతిశయోక్తిభేదః.

త మర్ఘ్య మర్ఘ్యాదిక యాదిపూరుష
స్సపర్యయా సాధు స పర్య పూజయత్,

గృహా నుపైతుం ప్రణయా దభీప్సవో
భవన్తి నాఽపుణ్యకృతాం మనీషిణః. ౧౪

టీ. ఆది పూరుషః = పురాణపురుషుఁడైన, సః=ఆ శ్రీ కృష్ణస్వామి, అర్ఘ్యం=సత్కారముచేయఁదగిన, తం=ఆనారదమహాముని ని, అర్ఘ్యాదికయా - అర్ఘ్య=పూజాద్రవ్యము, ఆదికయా=మొదలగు, సపర్యయా=పూజచేత, సాధు=చక్కఁగా, పర్యపూజయత్=పూజించెను. మనీషిణః=సజ్జనులు, అపుణ్యకృతాం=పుణ్యముచేసికొననివారియొక్క, గృహాన్=గృహములను గూర్చి, ప్రణయాత్=ఆదరమువలన, ఉపైతుం=వచ్చుటకు, అభీప్సవః=కోరికగలవారు, నభవన్తి=కారుగదా.

తా. ఇట్లువచ్చిన నారదుని శ్రీకృష్ణుఁడు పలుదెఱఁగుల సపర్యలతో సంభావించెను ఎంతపుణ్యమో చేసికొన్నవారియిండ్లకుఁగాని అటువంటిపుణ్యాత్ములు ప్రేమతో రారుగదా! అనఁగా పెద్దలు గడపద్రొక్కిరాఁగానే సమస్తవిధముల మర్యాదచేయుట యుత్తమగృహస్థులలక్షణమని తా.

శ. స.—తం, తం తౌ తాన్ తచ్ఛబ్దః ద. పు. ద్వి. ఏ. అర్ఘమర్హతీతి అర్ఘ్యః తం అర్ఘ్యం, అర్ఘ్యం అర్ఘ్యౌ అర్ఘ్యాన్ అర్ఘ్యశబ్దః అ. పు. ద్వి. ఏ. అర్ఘార్థం ఇదం అర్ఘ్యం అర్ఘ్యం ఆదిర్యస్యాస్సా అర్ఘాదికా తయా అర్ఘ్యాదికయా, అర్ఘ్యాదికయా అర్ఘ్యాదికాభ్యాం అర్ఘ్యాదికాభిః అర్ఘ్యాదికాశబ్దః. ఆ. స్త్రీ). తృ. ఏ. ఆది శ్చాసౌ పూరుషశ్చ ఆదిపూరుషః, ఆదిపూరుషః ఆదిపూరుషౌ ఆదిపూరుషాః ఆదిపూరుషశబ్దః. అ. పు. ప్ర. ఏ. సపర్యయా, సపర్యయా సపర్యాభ్యాం సపర్యాభిః సపర్యాశబ్దః ఆ. స్త్రీ). తృ. ఏ. సాధు అవ్య. సః, సః తౌ తే తచ్ఛబ్దః ద. పు. ప్ర. ఏ. పర్యపూజయత్ పర్యపూజయతాం పర్యపూజయన్ పరిపూర్వకపూజపూజాయా మిత్యస్మా త్స్వార్థణిజన్తాత్ సకర్మకాత్ కర్తరి భూతే లుజి పరస్మైపది ప్రథమపురుషైకవచనాన్తః గృహాన్, గృహాః గృహాన్ గృహైః గృహేభ్యః గృహాణాం గృహేషు గృహశబ్దః అ. పు. నిత్యబహు. ద్వి. ఉపైతుం. తుమున్నంతమవ్యయమ్ ప్రణయాత్, ప్రణయాత్ ప్రణయాభ్యాం ప్రణయేభ్యః ప్రణయశబ్దః అ. పు. ప్ర. ఏ.

అభ్యాప్తు మిచ్ఛవః అభీప్సవః, అభీప్సుః అభీప్సూ అభీప్సవః అభీ ప్సుశబ్దః ఉ. పు. ప్ర. బ. భవంతి, భవతి భవతః భవంతి భూసత్తాయా మిత్యస్మాత్ అకర్మకాత్ వర్తమానే కర్తరి లట్ ప్రథమపురుషబహువచ నాన్తః. స. అవ్య. పుణ్యం కృతవంతః పుణ్యకృతః పుణ్యకృతౌ సభవన్తీతి అపుణ్యకృతః తేషాం అపుణ్యకృతాం, అపుణ్యకృతః అపుణ్యకృతోః అపుణ్యకృతాం అపుణ్యకృచ్ఛబ్దః త. పు. ష. బ. మనసఈషిణో మనీ షిణః, మనీషీ మనీషిణౌ మనీషిణః మనీషిన్ శబ్దః స. పు. ప్ర. బ.

తమితి. ఆదిపూరుషః పురాణపురుషః 'ఆద్యః పుమానుపస్థితి' ఇతి నా టీ. స కృష్ణః, అర్ఘ్యం పూజార్థమిత్యర్థః 'పాదార్ఘాభ్యాం చే' తం నాని... పూజార్థం ద్రవ్య మర్ఘ్యం, 'పాదార్ఘాభ్యాం చే' తి యత్ప్రత్యయః 'మూల్యే పూజావి ధావర్ఘః, షట్సు... మర్ఘ' ఇత్యమరః. ... స్తయా, అర్ఘ్యాదికయా 'శేషా ద్విభాషే' తి కప్రత్యయః. ... 'పూజా నమ స్యాపచితి స్సపర్యార్చార్హణా స్సమా' ఇత్యమరః. ... తథా పర్యపూపుజత్ పరిపూజితవాన్, ... —గృహానితి. మనస ఈషిణో మనీషిణః ... కృతాం పుణ్య మకృతవతాం, 'సుకర్మపాపమన్త్ర...' ... గృహాన్ ప్రయా ... అభీప్సవోఽభ్యాప్తు మిచ్ఛవః, ... దుప్రత్యయః. 'ఆప్జ్ఞప్యృధామీదితి' ... కృతః ... కృతపుణ్యాః ... లబ్ధాస్సంతః పూజ్యా ఇత్యర్థః.

న యావ దేతా వుదపశ్య దుత్థితౌ
జన స్తుషారాంజనపర్వతా వివ,
స్వహస్తదత్తే మునిమాసనే ముని
శ్చిరంతన స్తావ దభిన్యవీవిశత్. ౧౫

టీ. ఉత్థితౌ=లేచినిలచిన, ఏతౌ=ఈ నారదుని కృష్ణుని, జనః= చూచుచున్నజనము, తుషా...తావివ=మంచుకొండ కాటుకకొండల వలె, యావత్=ఎంతలో, నోదపశ్యత్=తెలిసికొనలేదో, తా వత్=అంతలోనే, చిరన్తనః=పురాతనుఁడైన, మునిః=కృష్ణుఁడు, స్వహస్త దత్తే-స్వ=తనయొక్క, హస్త=చేతినుండి, దత్తే=వేయఁబడిన, ఆసనే= పీఠమందు, మునిం=నారదుని, అభిన్యవీవిశత్=తనయెదురుగాఁ కూర్చుండఁబెట్టెను,

తా. ఆనారదుని కృష్ణుని జూచి జనులు వీరిలో నొకఁడు (నారదుఁడు) మంచుకొండవలెను, వేఱొకఁడు (కృష్ణుఁడు) కాటుకకొండవలెను నున్నారని వితర్కించుకొనకముందే శ్రీకృష్ణుఁడు శీఘ్రముగా నొకపీఁటవేసి నారదునిఁ దనకెదురుగాఁ గూర్చుండఁ బెట్టుకొనెను. తానే పీఁటవేసె ననుటచే నారదాతిశయము. కనులుమూసి తెఱచునంతలో వారు గూర్చుండిరని తా.

శ. స.—న. అవ్య. యావత్ అవ్య. ఏతౌ, ఏతం ఏతౌ ఏతాన్ ఏతచ్ఛబ్దః త. పు. ద్వి. ద్వి. ఉదపశ్యత్, ఉదపశ్యత్ ఉదపశ్యతామ్ ఉదపశ్యన్ ఉత్పూర్వకదృశిర్ ప్రేక్షణ ఇత్యస్మా త్సకర్మకాత్ ధాతోః కర్తరిభూతే లజి పరస్మైపది ప్రథమపురుషైకవచనాన్తః ఉత్థితౌ, ఉత్థితం ఉత్థితౌ ఉత్థితాన్ ఉత్థితశబ్దః త.పు. ద్వి. ద్వి. జనః, జనః జనౌ జనాః, జనశబ్దః అ. పు. ప్ర. ఏ. తుషారశ్చ అంజనం చ తుషారాఞ్జనే తుషారాఞ్జనయోః పర్వతౌ తుషారాంజనపర్వతౌ తౌ తుషారాఞ్జనపర్వతౌ, పర్వతం పర్వతౌ పర్వతాన్ తుషా...పర్వతశబ్దః అ. పు. ద్వి. ద్వి. ఇవ అవ్య. స్వస్యహస్తః స్వహస్తః స్వహస్తేన దత్తః స్వహస్త దత్తః తస్మిన్ స్వహస్త దత్తే, దత్తే దత్తయోః దత్తేషు స్వహస్త దత్తశబ్దః అ. । న. స. ఏ. మునిం, మునిం మునీ మునీన్ మునిశబ్దః ఇ. పు. ద్వి. ఏ. ఆసనే, ఆసనే ఆసనయోః ఆసనేషు ఆసనశబ్దః. అ. న. స. ఏ. మునిః, మునిః మునీ మునయః మునిశబ్దః ఇ. పు. ప్ర. ఏ. చిరం భవః చిరన్తనః చిరన్తనః చిరన్తనౌ చిరంతనాః చిరంతనశబ్దః అ. పు. ప్ర. ఏ. తావత్ అవ్య. అభిన్యవీవిశత్ అభిన్యవీవిశతాం అభిన్యవీవిశన్ అభిపూర్వక విశప్రవేశన ఇత్యస్మాత్ హేతుణి జన్తాత్ సకర్మకాత్ కర్తరి భూతే లుజి పరస్మైపది ప్రథమపురుషైకవచనాన్తః.

నేతి. ఉత్థితౌ వేతౌ మునికృష్ణౌ, జనః తుషారాంజనయోః పర్వతావివ, యావ న్నోదపశ్యత్ నోత్ప్రేక్షితవాన్, తావచ్చిరంతనః పురాణః, మునిః కృష్ణః, పురాకిల భగవాన్ బదరికారణ్యే నారాయణావతారే తపసి స్థితవా నితి పురాణవచనాత్. 'సాయం చిర మి' త్యాదినా ట్యుట్ప్రత్యయ స్తుడాగమశ్చ. స్వహస్తేన దత్తే

ఆసనే, మునిం నారదం, అభిన్యవీవిశత్ స్వాభిముఖ్యే నోపవేశితవాన్, అభి ని పూర్వాద్విశతే ర్ణ్యంతా ల్లుఙి 'ణి శ్రి' ఇతి చఙ్.

మహామహానీలశిలారుచః పురో
 నిషేదివా న్కంసకృష స్స విష్టరే,
శ్రితోదయాద్రే రభిసాయ ముచ్చకై
 రచూచుర చ్చన్ద్రమసోఽభిరామతామ్. ౧౬

టీ. మహా...రుచః- మహా = గొప్పదగు, మహానీలశిలా = సింహళద్వీపమందుఁ బుట్టినయింద్రనీలమణియొక్క, రుచః = కాంతి వంటికాంతిగల, కంస కృషః = (కంసునిజంపిన) శ్రీకృష్ణునియొక్క, పురః = ముందట, ఉచ్చకైః = ఎత్తైన, విష్టరే = పీఠమందు, నిషేదివాన్ = కూర్చున్న, సః = ఆనారదుఁడు, అభిసాయం = సాయంకాలమునకు ఎదురుగా, శ్రితోదయాద్రేః-శ్రిత = ఆశ్రయించఁబడిన, ఉదయాద్రేః = ఉదయపర్వతముయొక్క, అభిరామతాం = మనోహరత్వమును, అచూచురత్ = దొంగిలించెను.

తా. మేలుజాతి యింద్రనీలమణివలెనుండు శ్రీకృష్ణునిముందట పెద్దపీఁటమీఁదఁ గూర్చున్న నారదుఁడు సాయంకాలము ముందటగా ఉదయపర్వతముమీఁదఁ జూపట్టు చంద్రునివలె నుండెను. చీఁకటిలో వెన్నెలకు హెచ్చుకాంతి గలిగినట్లు నల్లని కృష్ణశరీరముముందు తెల్లనినారదుఁడు చాలఁ బ్రకాశించెనని భా.

శ. స.—మహానీల ఇతి శిలా మహానీలశిలా మహతీచ సా మహానీలశిలాచ మహా...శిలా మహా...శిలాయాః రుగివరుగ్యస్య సః మహా...రుక్. తస్య మహా...రుచః, రుచః రుచోః రుచాం మహా...రుక్భ్యః చ. పు. ష. ఏ. పురః అవ్య. నిషేదివాన్, నిషేదివా న్ నిషేదివాంసౌ నిషేదివాంసః నిషేదివద్భ్యః. స. పు. ప్ర. ఏ. కంసం కృష్టవాన్ కంసకృట్. తస్య కంసకృషః, కంస కృషః కంస కృషోః కంస కృషాం కంసకృడ్భ్యః ష. పు. ష. ఏ. సః, సః తౌ తే తచ్ఛబ్దః ద. పు. ప్ర. ఏ. విష్టరే, విష్టరే విష్టరయోః విష్టరేషు విష్టర శబ్దః. అ. పు. స. ఏ. ఉదయ ఇతి అద్రిః ఉదయా

ద్రిః శ్రితః ఉదయాద్రిః యేనసః శ్రితోదయాద్రిః తస్య శ్రితోదయాద్రేః, అద్రేః అద్ర్యోః అద్రీణాం శ్రితో...శబ్దః ఇ. పు. ష. ఏ. సాయమభి అభిసాయం. అవ్యయీభావావ్యయం. ఉచ్చైః విభక్తి ప్రతిరూపకావ్యయం. అచూచురత్ అచూచురతాం అచూచురన్ చురస్తేయే ఇత్యస్మా చ్చౌరాదికాత్ సకర్మకాత్ కర్తరి భూతే లుఙి పరస్మైపది ప్రథమపురుషైకవచనాంతః చంద్రమసః, చంద్రమసః చంద్రమసోః చంద్రమసాం చంద్రమశ్శబ్దః స. పు. ష. ఏ. అభిరామస్య భావః అభిరామతా తాం అభిరామతాం, అభిరామతాం అభిరామతే అభిరామతాః అభిరామతాశబ్దః ఆ. స్త్రీ. ద్వి. ఏ.

మహాదితి. మహత్యాః మహానీలశిలాయాః, సింహళద్వీపసంభవేంద్రనీలోపలస్య రుగివ రుగ్యస్య తస్యేత్యుపమాలంకారః 'సింహళస్యాకరోద్భూతా మహానీలాస్తు తే స్మృతాః' ఇతి భగవానగస్త్యః. కంసకృషః శ్రీకృష్ణస్య, పురోఽగ్రే విష్టరే ఆసనే. 'వృక్షాసనయోర్విష్టర' ఇతి సత్వం నిషేదివాన్ ఉపవిష్టవాన్, 'భాషాయాం సదవసశ్రువ' ఇతి క్వసుః. స మునిః, అభిసాయం సాయంకాలాభిముఖం, అవ్యయీభావః. సాయంకాలస్య కార్ష్ణ్యాత్ కృష్ణోపమానత్వం. శ్రితః ఉదయ ఇత్యద్రి ర్యేన తస్య చంద్రమసః, అభిరామతాం ఉచ్చైః శోభాం, అచూచురత్ చోరితవాన్, ప్రాప్తవానిత్యర్థః. చురస్తేయే. 'ణిశ్రి' త్యాదినా చఙ్. అత్రాన్యస్యాన్యసంబంధాసంభవా చ్చన్ద్రమసోఽభిరామతా మివాభిరామతా మిత్యౌపమ్యపర్యవసానా దసంభవద్వస్తుసమ్బన్ధరూపో నిదర్శనాభేదః. స చోక్తోపమయా మంగాంగిభావేన సంకీర్యతే.

విధాయ తస్యా పచితిం ప్రసేదుషః
 ప్రకామ మప్రీయత యజ్వనాం ప్రియః,
గృహీతు మార్యా న్పరిచర్యయా ముహు
 ర్మహానుభావా హి నితాన్త మర్థినః. ౧౭

టీ. యజ్వనాం=శాస్త్రరీతిని యజ్ఞములు జేసినవారికి, ప్రియః=హితుఁడైన శ్రీహరి, ప్రసేదుషః=ముదంపడియున్న, తస్య=ఆనారదుని యొక్క, అపచితిం=పూజను, విధాయ=త్రికరణశుద్ధిగాఁజేసి, ప్రకామం=మిగుల, అప్రీయత = సంతసించెను. మహానుభావాః = మహాత్ములగు కృష్ణునివంటివారు, ఆర్యాన్=ఉత్తమపురుషులను, పరిచర్య

యయా = శుశ్రూషచేత, గ్రహీతుం = స్వాధీనపఱచుకొనుటకొఱకు, ముహుః=మిక్కిలి, అర్థినోహి=అభిలషించువారుగదా.

తా. యజ్ఞాంశభోక్తయగు నాశ్రీకృష్ణదేవుఁడు బహువిధములఁ బూజించి నారదుని దృప్తిపఱచి తామిఁగులఁ దృప్తిఁగాంచెను. లోకము నను త్తములు మహాత్ములను తిన్నగాఁ బూజించి వారిని బ్రసన్నులఁగా జేసికొనుట కెప్పుడును గోరుచుందురుగదా.

శ. స.—విధాయ్య.ల్యబన్తావ్యయం.తస్య,తస్య తయోః తేషాం తచ్ఛబ్దః ద. పు. ష. ఏ. అపచితిం, అపచితిం అపచితీ అపచితీః అపచితిశబ్దః ఇ. స్త్రీ. ద్వి. ఏ. ప్రసేదుషః, ప్రసేదుషః ప్రసేదుషోః ప్రసేదుషాం ప్రసేదివచ్ఛబ్దః స. పు. ష. ఏ. ప్రకామం అవ్య. అప్రీయత అప్రీయేతాం అప్రీయన్త ప్రీఙ్ ప్రీణనే ఇత్యస్మాద్ధాతోః రకర్మకాత్కర్తరి భూతే లఙి ఆత్మనేపది ప్రథమపురుషైకవచనాన్తః యజ్వనాం, యజ్వనః యజ్వనో యజ్వనాం యజ్వన్ శబ్దః న. పు. ష. బ. ప్రియః, ప్రియః ప్రియౌ ప్రియాః ప్రియశబ్దః అ.పు.ప్ర.బ. గృహీతుం తుమున్నంతావ్యయమ్ అర్చ్యాన్, అర్చ్యం అర్చ్యౌ అర్చ్యాన్ అర్చ్యశబ్దః. అ. పు. ద్వి. ఏ. పరిచర్యయా, పరిచర్యయా పరిచర్యాభ్యాం పరిచర్యాభిః పరిచర్యాశబ్దః ఆ. స్త్రీ. తృ. ఏ. మహాన్ అనుభావః యేషాం తే మహానుభావాః, మహానుభావః మహానుభావౌ మహానుభావాః మహానుభావశబ్దః అ. పు. ప్ర. బ. హి. అవ్య. నితాన్తం అవ్య. అర్థః ఏషామస్తీతి అర్థినః, అర్థీ అర్థినౌ అర్థినః అర్థిన్ శబ్దః న. పు. ప్ర. బ.

విధాయేతి. యజ్వానో విధి నేష్టవన్తః. 'యజ్వా తు విధినేష్టవాన్' ఇత్యమరః. సుయజోర్ఙ్వనిప్, తేషాం ప్రియో హరిః, ప్రసేదుషః ప్రసన్నస్య, సదేః క్వసు రిత్యుక్తం. తస్య మునేః అపచితిం పూజాం, 'పూజానమస్యాపచితిః' ఇత్యమరః. విధాయ కృత్వా ప్రకామమత్యన్తం, అప్రీయత ప్రీతోఽభవత్, ప్రీయతేర్దైవాదికాత్కర్తరి లఙ్. మునిపూజాయాః ప్రీతిహేతుత్వేఽర్థాన్తరం న్యస్యతి—గృహీతుమితి. మహానుభావాః మహాత్మానః, అర్చ్యాన్ పూజ్యాన్, పరిచర్యయా సపర్యయా, గృహీతుం వశీకర్తుం 'గ్రహోఽలిటి దీర్ఘః' ఇతి దీర్ఘః. ముహుర్నితాన్తం, అర్థినోఽభిలాషవన్తో హి, అర్థనమర్థోఽభిలాషః స ఏషామస్తీతి మత్వర్థీయ ఇనిః. నను ఇనిః. కృద్వృత్తే తద్ధితవృత్తిర్దుర్బలీయసీతి భాష్యే ఉక్తత్వాత్.

అశేషతీర్థోపహృతాః కమణ్డలో
ర్నిధాయ పాణౌ ఋషిణాభ్యుదీరితాః,
అఘౌఘవిధ్వంసవిధౌ పటీయసీ
ర్నతేన మూర్ధ్నా హరిరగ్రహీదపః. ౧౮

టీ. అశే...హృతాః-అశేష=సమస్తములైన, తీర్థ=పావనజలాశయములనుండి, ఉపహృతాః = పట్టి తేఁబడినవియు, కమణ్డలోః= కమండలువునుండి, పాణౌ = చేతియందు, (నిధాయ = పోసికొని) ఋషిణా = నారద మహామునిచేత, అభ్యుదీరితాః = ప్రోక్షించఁబడినవి గనుకనే, అఘౌఘ...విధౌ-అఘ=పాపములయొక్క, విధ్వంసవిధౌ = పోకార్చుటయందు, పటీయసీః = శ్రేష్ఠములైన, అపః = ఉదకములను, హరిః = శ్రీకృష్ణస్వామి, నతేన = వంచఁబడిన, మూర్ధ్నా = శిరస్సుతోడ, అగ్రహీత్ = కైకొనెను.

తా. నానావిధములయిన పుణ్యతీర్థములలోనుండి సంగ్రహించి తేఁబడినవియు కమండలువునుండి నారదునిచేతిగుండ చల్లఁబడినవియు సమస్త పాపనాశంకరములయిన పావన జలములను శ్రీకృష్ణుఁడు నమ్రుఁడై యాదలఁ దాల్చెను. ౧౮

శ. స.—అశేషాణి చ తాని తీర్థాని అశేషతీర్థాని అశేషతీర్థేభ్యః ఉపహృతాః అశే...హృతాః తాః అశే...హృతాః. హృతా హృతే హృతాః అశే...హృతాశబ్దః ఆ. స్త్రీ. ద్వి. బ. కమణ్డలోః, కమణ్డలోః కమండలుభ్యాం కమణ్డలుభ్యః కమండలుశబ్దః ఉ. పు. పం. ఏ. నిధాయ ల్యబన్తావ్యయం పాణౌ, పాణౌ పాణ్యోః పాణిషు పాణిశబ్దః ఇ. పు. స. ఏ. ఋషిణా, ఋషిణా ఋషిభ్యాం ఋషిభిః ఋషిశబ్దః ఇ. పు. తృ. ఏ. అభ్యుదీరితాః, అభ్యుదీరితాం అభ్యుదీరితే అభ్యుదీరితాః అభ్యుదీరితాశబ్దః. ఆ. స్త్రీ. ద్వి. బ. అఘానాం ఓఘాః అఘౌఘాః అఘౌఘానాం విధ్వంసః అఘౌఘవిధ్వంసః అఘౌఘవిధ్వంసస్య విధిః అఘౌఘవిధ్వంస విధిః, తస్మిన్ అఘౌ...విధౌ, విధౌ విధ్యోః విధిషు అఘౌ...విధిశబ్దః. ఇ. పు. స. ఏ. అత్యన్తం పట్వ్యః పటీయసీః, పటీయసీ పటీయస్యౌ పటీయసీః

పటీయసీశబ్దః ఈ. స్త్రీ. ద్వి. బ. నతేన, నతేన నతాభ్యాం నతైః నతశబ్దః అ. పు. తృ. ఏ. మూర్ధ్నా, మూర్ధ్నా మూర్ధభ్యాం మూర్ధభిః మూర్ధన్‌శబ్దః న. పు. తృ. ఏ. అగ్రహీత్ అగ్రహీష్టాం అగ్రహీషుః గ్రహ ఉపాదానే ఇత్యస్మాద్ధాతోః సకర్మకాత్ కర్తరి భూతే లుఙి పరస్మైపది ప్రథమపురుషైకవచనాన్తః. ఆపః ఆపః అపః అద్భిః అద్భ్యః అద్భ్యః అపాం అప్సు అప్శబ్దః. ప. స్త్రీ. ద్వి. నిత్యబ.

ఆశ్లేషేతి. ఆశ్లేషతీర్థేష్వు ఉపహృతాః ఆహృతాః, తథా కమండలోః పాణౌ నిధాయ, కమండలౌ గుదపాత్రతా సుధృత్య పాణౌ నిధాయ యోర్థః. లాత్వాన తిత్యాదివత్ క్రియాంతరాపేక్షత్వాదియా చేత్యయా కమండలో గపాదానత్వం చవిా. 'అస్త్రీ కమండలుః కుణ్డీ' త్యమరః. ఋషిణా, అభ్యుదీరితాః ఉక్తాః, ఆశిషాం ఘాఘూనాం పాపసమూహానాం, విధ్వంసవిధౌ వినాశకరణే, పటీయసీః సమర్థతరాః, పటుశబ్దాదీయసుని ఉగితశ్చేతి ఙీప్. ఆపః జలాని, హరిః కృష్ణః, నతేన మూర్ధ్నా శిరసా, అగ్రహీత్ స్వీకృతవాన్, గ్రహేర్లుఙ్.

స కాఞ్చనే యత్ర మునే రనుజ్ఞయా
నవామ్బుదశ్యామతను ర్న్యవిక్షత,
జిగాయ జమ్బూజనితశ్రియ శ్శ్రియం
సుమేరుశృఙ్గస్య తదా తదాసనమ్. ౧౯

టీ. నవా...తనుః-నవ = క్రొత్త, అమ్బుద = మబ్బువలె, శ్యామ = నల్లని, తనుః = దేహముగల, సః = ఆశ్రీకృష్ణస్వామి, మునేః=నారదమహర్షియొక్క, అనుజ్ఞయా=అనుమతిచేత, కాంచనే =బంగారపుదగు, యత్ర=ఏ, ఆసనే=పీఠమందు, న్యవిక్షత=కూర్చుండెనో, తత్=ఆ, ఆసనమ్=పీఠము, తదా=ఆశ్రీహరి కూర్చున్నప్పుడు, జమ్బూ...శ్రియః-జమ్బూ = నేరేడుచెట్టుచేత, జనిత = కలిగించఁబడిన, శ్రియః = కాంతిగల, సుమేరుశృఙ్గస్య-సుమేరు = మేరుపర్వతముయొక్క, శ్రియం = కాంతిని, జిగాయ=ఓడించెను.

తా. మునివలన ననుజ్ఞపొంది యాకృష్ణుఁడు కూర్చున్నబంగారుపీఠము నేరేడుగుబురుతోఁ గూడిన మేరుపర్వతశృంగమువలె నుండెను.

శ. స.——సః, సః తౌ తే తచ్ఛబ్దః. ద. పు. ప్ర. ఏ. కాఞ్చనస్య వికారః కాఞ్చనం తస్మి కాఞ్చనే, కాఞ్చనే కాఞ్చనయోః కాఞ్చనేషు కాఞ్చనశబ్దః అ. న. స. ఏ. యత్ర త్రలంతావ్యయం. మునేః, మునేః మున్యోః మునీనామ్ మునిశబ్దః ఇ. పు. ష. ఏ. అనుజ్ఞయా, అనుజ్ఞాభ్యాం అనుజ్ఞాభ్యాం అనుజ్ఞాభిః అనుజ్ఞాశబ్దః ఆ. స్త్రీ. తృ. ఏ. అమ్బుదానాం నవశ్చాసౌ అమ్బుదశ్చ నవామ్బుదః నవామ్బుదవత్ శ్యామా నవామ్బుదశ్యామా నవామ్బుదశ్యామా తనుర్యస్యసః నవామ్బుదశ్యామతనుః, తనుః తనూ తనవః నవా...తనుశబ్దః ఉ. పు. ప్ర. ఏ. న్యవిశత న్యవిశాతాం న్యవిశంత నిపూర్వకవిశ ప్రవేశనే ఇత్యస్మాద్ధాతోః కర్తరి భూతే లుఙి ఆత్మనేపది ప్రథమపురుషైకవచనం. జిగాయ జిగ్యతుః జిగ్యుః జి జయ ఇత్యస్మాద్ధాతోః సకర్మకాత్ కర్తరి భూతే అనద్యతనపరోక్షలటి పరస్మైపది ప్ర. పు. ఏ. జమ్బూజనితా జమ్బూజనితా జమ్బూజనితా శ్రీర్యస్యసః జమ్బూజనితశ్రీ. తస్య జమ్బూ... శ్రియః, శ్రియః శ్రియోః శ్రియామ్ జమ్బూ...శ్రీశబ్దః ఇ. స. ష. ఏ. శ్రియం, శ్రియం శ్రియౌ శ్రియః శ్రీశబ్దః ఈ. స్త్రీ. ద్వి. ఏ. సుమేరోః శృఙ్గం సుమేరుశృఙ్గం తస్య సుమేరుశృఙ్గస్య, సుమేరుశృఙ్గస్య సుమేరు శృఙ్గయోః సుమేరుశృఙ్గాణాం సుమేరుశృఙ్గశబ్దః అ. స. ష. ఏ. సదా అవ్య. తత్, తత్ తే తాని తచ్ఛబ్దః ద. స. ప్ర. ఏ. ఆసనం, ఆసనం ఆసనే ఆసనాని ఆసనశబ్దః అ. న. ప్ర. ఏ.

స ఇతి. నవాంబుదశ్యామతనుః, సః హరిః, మునేః అనుజ్ఞయా, కాంచనే కాంచనవికారే, వైకారికోఽణ్ప్రత్యయః. యత్ర ఆసనే, న్యవిశత ఉపవిష్టవాన్, నిపూర్వవిశో లుఙి 'నేర్విశః' ఇత్యాత్మనేపదే. 'తల ఇవ యథా [illegible]' [illegible]. తదాసనం, తదా హర్యుపవేశనసమయే, జంబూఫలరసజనితస్వర్ణవిశే[illegible]. '[illegible] స్వర్గభిపత్త్రావ రాజజంబూద్రుమాః ఫలతే' [illegible]. [illegible] తా శ్రీర్యస్య తస్య తథోక్తస్య, భాషితపుంస్కత్వాత్పుంవద్భావః [illegible] భావః. సుమేరుశృంగస్య శ్రియం, జిగాయ తద్వ ద్బభౌ ఇత్యర్థః. '[illegible]' ఇతి కుత్వం. ఉపమానుప్రాసయోః సంసృష్టిః.

స తప్తకార్తస్వరభాస్వరామ్బరః
కఠోరతారాధిపలాఞ్ఛనచ్ఛవిః,

విదిద్యుతే బాడబజాతవేదస
శ్శిఖాభి రాశ్లిష్ట ఇ వామ్భసాం నిధిః. ౨౦

టీ. త్వష్టు...బరః-త్వష్టు=ఘటపానికోఁ [illegible], [illegible]=బం గారువలె, భాస్వర=మెఱయుచున్న, అమ్బరః=[illegible] తాప్త గలవాఁడును, కఠోర...ఛవిః-కఠోర=మూఁడిన, తారాధిప=చం ద్రునియొక్క, ఛవిః=కాంతివంటికాంతిగల, సః=ఆ శ్రీకృష్ణస్వామి, బా డబజాతవేదసః=బడబాగ్నియొక్క, శిఖాభిః=మంటలచేత, ఆశ్లిష్టః= చుట్టుకోఁబడి, అమ్భసాం నిధిరివ=సముద్రమువలెనె, విదిద్యుతే=[illegible] యుచుండెను.

తా. ఘటముఁద్రిప్పిన బంగారమువంటి [illegible] చంద్రునిలోని కళంకమువలె నీలవర్ణము గల శ్రీకృష్ణమూర్తి బడబాగ్ని మంటలు గ్రమ్మిన సముద్రమువలె [illegible] ప్రకాశించుచుండెను.

వి. స.—సః, సః తౌ [illegible] [illegible] [illegible] స్వరం చ త[illegible] [illegible]స్వరం త[illegible] [illegible]స్వరము [illegible] [illegible]...స్వరం త[illegible]...స్వరం అమ్బరం యస్యసః త[illegible]...[illegible], [illegible] [illegible] అమ్బరాః త[illegible]...మ్బరశ్శబ్దః అ. పుం. ప్ర. ఏ. [illegible] [illegible] [illegible] ధిపః కఠోరశ్చాసౌ తారాధిప శ్చ [illegible] [illegible] [illegible] స్య లాఞ్ఛనం కఠో...లాఞ్ఛనం కఠో...[illegible] [illegible] [illegible] కఠో...ఛవిః, ఛవిః ఛవీ ఛవయః కఠో...[illegible] ఇ. పుం. ప్ర. ఏ. విదిద్యుతే విదిద్యుతాతే విదిద్యుతిరే [illegible] [illegible] [illegible] అకర్మకాత్మ [illegible] [illegible] [illegible] [illegible] ప్ర. పు. ఏ. బా డబ ఇతి జాతవేదాః బాడబజాతవేదాః తస్య బాడబజాతవేదసః, జాత వేదసః జాతవేదసోః జాతవేదసాం బా[illegible]... వేదశ్శబ్దః స. పుం. ష. ఏ. శిఖాభిః, శిఖయా శిఖాభ్యాం శిఖాభిః శిఖాశబ్దః ఆ. [illegible] [illegible] [illegible] ఆశ్లిష్టః, ఆశ్లిష్టః ఆశ్లిష్టౌ ఆశ్లిష్టాః [illegible] అ. పుం. ప్ర. ఏ. ఇవ అవ్య. అమ్భసాం, అమ్భసః అమ్భసోః అమ్భసాం [illegible] [illegible] [illegible] ష. ఏ. నిధిః, నిధీ నిధయః నిధిశబ్దః ఇ. పుం. ప్ర. ఏ.

[illegible] [illegible] [illegible] [illegible] [illegible]
[illegible] [illegible] [illegible] [illegible] [illegible]

బర ఇత్యర్థః. కఠోరతారాధిపస్య పూర్ణేందోః, కాంచనస్య కళంకస్య ఛవి రివ ఛవి ర్యస్యసః, ఉపమానపూర్వపదో బహువ్రీహిః. (ఉత్తరపదలోపశ్చ). స హరిః, బాడబ జాతవేదసో బడబాగ్నేః, శిఖాభిః, ఆశ్లిష్టో యుక్తః, అంభసాం నిధిః ఇవ వ్యక్తే బభౌ.

రథాఙ్గపాణేః పటలేన రోచిషా
  మృషిత్విషః సంవళితా విరేజిరే,
చలత్పలాశాన్తరగోచరా స్తరో
  స్తుషారమూర్తే రివ నక్త మంశవః. ౨౧

టీ. రథాఙ్గపాణేః = శ్రీకృష్ణమూర్తియొక్క, రోచిషాం=శరీరకాంతులయొక్క, పటలేన=మొత్తముతోడ, సంవళితాః=కూడిన, ఋషిత్విషః-ఋషి=నారదుని, త్విషః=దేహకాంతులు, నక్తం=రాత్రియందు, తరోః=వృక్షముయొక్క, చల...చరాః-చలత్=అల్లలాడుచున్న, పలాశ=ఆకుల, అన్తర=సందులే, గోచరాః=ఉనికిగల, తుషారమూర్తేః=చంద్రునియొక్క, అంశవఇవ=కిరణములువలెనే, విరేజిరే=ప్రకాశించెను.

తా. శ్రీకృష్ణునిమేని నల్లనికాంతులతోఁ గూడిన నారదుని తెల్లనికాంతులు కదలుచున్న వృక్షముయొక్క ఆకులసందులనుండి యగపడుచున్న వెన్నెలలవలె మనోహరముగా నుండెను.

శ. స.—రథస్యఅంగం రథాఙ్గం రథాఙ్గంపాణౌ యస్యసః రథాఙ్గపాణిః తస్య రథాఙ్గపాణేః, పాణిః పాణ్యోః పాణీనాం రథా...పాణిశబ్దః ఇ. పు. ష. ఏ. పటలేన, పటలేన పటలాభ్యాం పటలైః పటలశబ్దః అ. న. తృ. ఏ. రోచిషాం, రోచిషః రోచిషోః రోచిషాం రోచిశ్శబ్దః. స. న. ష. బ. ఋషేః త్విషః ఋషిత్విషః, త్విట్ త్విషౌ త్విషః ఋషిత్విట్ఛబ్దః. ష. స్త్రీ. ప్ర. బ. సంవళితాః, సంవళితా సంవళితే సంవళితాః సంవళితాశబ్దః ఆ. స్త్రీ. ప్ర. బ. విరేజే విరేజాతే విరేజిరే విపూర్వక రాజృ దీప్తావిత్యస్మాదకర్మకాత్ కర్తరి భూతే లిటి ఆత్మనేపది ప్రథ. పు. బ. చలన్తి చ తాని పల్లవాని చలత్పల్లవాని చలత్పల్లవానామంతరాణి చల...న్తరాణి చల...రాణి గోచరా యేషాం తే చల...చరాః, గోచరః గోచరౌ గోచరాః చల...

గోచరశబ్దః అ. పు. ప్ర. బ. తరోః, తర్వోః తరూణాం తరుశబ్దః ఉ. పు. ష. ఏ. తుషారామూర్తి ర్యస్యసః తుషారమూర్తిః తస్య తుషారమూర్తేః, మూర్తేః మూర్త్యోః మూర్తీనాం తుషారమూర్తిశబ్దః ఇ. పు. ష. ఏ. ఇవ అవ్య. సక్తం అన్వయం. అంశుః, అంశుః అంశూ అంశవః అంశుశబ్దః ఉ. పు. ప్ర. బ.

[illegible]

ప్రఫుల్లతాపిఞ్ఛనిభై రభీశుభి
శ్శుభైశ్చ సప్తచ్ఛదపాంసుపాణ్డుభిః,
పరస్పరేణ చ్ఛురితామలచ్ఛవీ
తదేకవర్ణా వివ తౌ బభూవతుః. ౨౨

టీ. ప్రఫు...నిభైః-ప్రఫుల్ల=చక్కఁగా బూచియున్న, తాపింఛ=కానుగులతోడను, నిభైః=సమానములైనవి గనుకను, సప్తచ్ఛదపాంసు పాండుభిః-సప్తచ్ఛద=ఏడాకులరటి (కస్తూరిచెట్టి) పుష్పములయొక్క, పాంసు=పరాగమువలె, పాండుభిః=తెల్లనైనవియు, శుభైః=మంగళప్రదములైన, అభీశుభిః=(ఉభయుల) కాంతులచేత, పరస్పరేణ=ఒకరి కొకరు, ఛురి...వి-ఛురిత=కప్పఁబడిన, అమల=నిర్మలములైన, ఛవీ=కాంతులుగల, తౌ=ఆకృష్ణనారదులు, తదా=అప్పుడు, ఏకవర్ణౌ ఇవ=ఒక్కరంగు గలవారివలె, బభూవతుః=ఐరి.

తా.—అప్పుడంకను, కానుగుపూగుత్తులవలె నల్లనగు శ్రీకృష్ణుని దేహకాంతులును, కస్తూరిమువలె తెల్లనగు నారదుని దేహకాంతులును గలసి పోవుటచేత వారిలో మాఱ్పు దెలియరాక ఇద్దఱును ఒకే వన్నెగలవారుగానే యుండిరి.

వి. స.—తాపింఛస్య పుష్పం తాపింఛం ప్రఫుల్లంచతత్ తాపింఛంచ ప్రఫుల్లతాపింఛం ప్రఫుల్లతాపింఛైః నిభాః ప్రఫుల్లతాపింఛనిభాః

ప్తైః ప్రఫు...భైః, నిభేన నిభాభ్యాం నిభైః ప్రఫుల్లతాపింఛనిభశ్శబ్దః అ. పు. తృ. బ. అభీశుభిః, అభీశునా అభీశుభ్యాం అభీశుభిః అభీశుశ్శబ్దః ఉ. పు. తృ. బ. సప్తఛదాని యేషాం తే సప్తచ్ఛదాః సప్తచ్ఛదానాం పాంసవః సప్త...వః సప్త...సవ ఇవ పాండవః సప్త...పాండవః స్తైః సప్త...భిః, పాండునా పాండుభ్యాం పాండుభిః సప్త...పాండుశబ్దః ఉ. పు. తృ. బ. పరస్పరేణ విభక్తిప్రతిరూపకమవ్యయమ్ అమలేచ తే ఛవీచ అమలచ్ఛవీ ఛురితేచ తే అమలచ్ఛవి యయోస్తౌ ఛురితామలచ్ఛవీ, ఛవిః ఛవీ ఛవయః ఛవిశ్శబ్దః ఇ. పు. ప్ర. ద్వి. తదా అవ్య. ఏకః వర్ణో యయోస్తౌ ఏకవర్ణౌ, ఏకవర్ణః ఏకవర్ణౌ ఏకవర్ణాః ఏకవర్ణశబ్దః అ. పు. ప్ర. ద్వి. ఇవ అవ్య. తౌ, సః తౌ తే తచ్ఛబ్దః ద. పు. ప్ర. ద్వి. బభూవ బభూవతుః బభూవుః భూసత్తాయామిత్యస్మాదకర్మకాత్ కర్తరి భూధాతో లిటి పరస్మైపది ప్రథమపురుషద్వివచనాన్తః.

ప్రఫుల్లేతి. ప్రఫుల్లం వికసితం 'ఫుల్ల వికసనే' ఇతి ధాతోః పచాద్యజన్తః. ఫలే ర్నిష్ఠాయాం 'అనుపసర్గాత్ఫుల్లక్షీబకృశోల్లాఘాః' ఇతి నిపాతనాత్ 'ఫుల్ల ఇత్యే వే'తి క్షీరస్వామీ. తాపింఛస్య తమాలస్య పుష్పం తాపింఛం. 'ఫలేలుక్' ఇతి లుక్. 'ద్విహీనం ప్రసవే సర్వ'మితి నపుంసకత్వం. 'కాలస్కంధ స్తమాలస్స్యా త్తాపింఛోఽప్యథ సింధుక' ఇత్యమరః. తేన సదృశైః ప్రఫుల్లతాపింఛనిభైః, నిత్యసమాసత్వాదస్వపదవిగ్రహః. అతఏవాస్యోత్తరపదత్వము, 'నిభసంకాశనీకాశప్రతీకాశోపమాదయ' ఇత్యమరః సప్త చ్ఛదాః పర్ణాని పర్వసు యస్యేతి సప్తచ్ఛదో వృక్షభేదః, 'సప్తపర్ణోవిశాలత్వ క్ఛారదో విషమచ్ఛద' ఇత్యమరః. సంఖ్యాశబ్దస్య వృత్తి విషయే వీప్సార్థత్వం సప్తపర్ణాదిషూక్తం భాష్యే. శేషం తాపింఛవత్. తస్య పుష్పాణి సప్తచ్ఛదాని, తేషాం పాంసుః రజః, తద్వత్పాండుభి స్సితైః, సితశ్శుక్లశ్శుభ్రైః, అభీశుభి రన్యోన్యరశ్మిభిః, 'అభీశుః ప్రగ్రహే రశ్మావి' తి శాశ్వతః. పరస్పరేణ ఛురితే రూషితే, అమలేఛవీ అన్యోన్యకాంతీ యయోస్తౌ, ఛవ్యోరభీశూనాం చాభియుక్తా యథాభావాద్భేదేన నిర్దేశః. తౌ హరినారదౌ, తదా ఏకవర్ణావివ బభూవతుః, ఇన్ద్రనీలప్రభామేళనాదుభయో రపి సర్వాంగీణో గంగాయమునాసంగమ ఇవ స్ఫటికేంద్రనీలమణిప్రభామేళనప్రాయః కశ్చిదేకవర్ణః ప్రాదుర్బభూవ తిష్ఠమిత్యా చేయ మనయో రేకవర్ణత్వోత్ప్రేక్షా.

యుగాన్తకాల ప్రతిసంహృతాత్మనో
జగన్తి యస్యాం సవికాస మాసత,

తనౌ మము స్తత్ర న కైటభద్విష
స్తపోధనాభ్యాగమసంభవా ముదః. ౨౩

టీ. యుగాన్త...త్మనః-యుగాన్తకాల = ప్రళయమందు, ప్రతిసంహృత = తనలోఁ దాఁచుకొనఁబడిన, ఆత్మనః = ఎల్లజంతువులుగల, యస్యాం = ఏవిష్ణుశరీరమందు, జగన్తి = లోకములన్నియు, సవికాసం = సమ్మర్దములేక హాయిగా, ఆసత = ఉండినవో, తత్ర = అట్టిదగు, కైటభద్విషః = శ్రీకృష్ణమూర్తియొక్క, తనౌ = ఒడలియందు, తపో...ధనాః-తపోధన = నారదమునియొక్క, అభ్యాగమ = రాకవలన, సంభవాః = కలిగిన, ముదః=సంతోషములు, నమముః= ఇముడక పోయినవి.

తా. ప్రళయసమయమందు స్తుతము లోకములన్నియు ఒత్తిడి లేకుండ నుండుటకుఁ జాలినంత విరివి గలదయ్యును శ్రీకృష్ణస్వామి కుక్షియందు నాఁడు నారదాగమనమువలనఁ బుట్టిన మోదము పట్టక పొంగి పొరలిపోయెను.

శ. స.—యుగానా మన్తః యుగాంతః యుగాన్త ఇతి కాలః యుగాన్తకాలః యుగాన్తకాలే ప్రతిసంహృతాః యుగాన్తకాలప్రతిసంహృతాః యుగాన్త...హృతాః ఆత్మానః యేషాం తాః యుగాన్త...తాత్మా తస్య యుగాన్త...తాత్మనః, ఆత్మనః ఆత్మనోః ఆత్మనాం యుగాన్త...త్మన్ శబ్దః.స.పు.ష.ఏ. జగత్, జగతీ జగన్తి జగచ్ఛబ్దః త. న. ప్ర. బ. యస్యాం, యస్యాం యయోః యాసు యచ్ఛబ్దః ద. స్త్రీ. స. ఏ. వికాసేన సహితం యథా తథా సవికాసం క్రియావిశేషణమవ్యయం.ఆస్త ఆసాతాం ఆసత ఆసఙ్ ఉపవేశనే ఇత్యస్మాత్ అకర్మకాద్ధాతోః కర్తరి భూతే లఙ్ ఆత్మనేపది ప్ర. పు. బ. తనౌ, తనౌ తన్వోః తనుషు తనుశబ్దః ఉ. స్త్రీ. స. బ. మమౌ మమతుః మముః మాఙ్ మానే ఇత్యస్మాదకర్మకాత్ కర్తరి భూతే లిట్ పర ప్ర. బ. తత్ర త్రలన్తావ్యయం. న. అవ్య. కైటభస్య ద్విట్ కైటభద్విట్ తస్య కైటభద్విషః, ద్విషః ద్విషోః ద్విషాం ద్విట్ఛబ్దః ష. పు. ష. ఏ. తప ఏవ ధనం యస్యసః తపోధనః తపోధనస్య అభ్యా

గమః తపోధనాభ్యాగమః తపోధనాభ్యాగమేన సంభవాః తపో... భవాః, సంభవా సంభవే సంభవాః తపో...భవాశబ్దః అ. [illegible] బ. ముదః, ముత్ ముదా ముదః ముచ్ఛబ్దః త. స్త్రీ. [illegible]

యుగాంతేతి. యుగాంతకాలే ప్రళయసమయే [illegible] సంహృతాః ఆత్మానో జీవాః యేన తస్య, కైటభద్విషః [illegible], జగంతి లోకాః, సవికాసం సవిస్రంభం, ఆసత [illegible]. '[illegible]' [illegible]. తత్ర తనా దేహే, తపోధనస్య నారదస్య, అభ్యాగమేన [illegible] వాః స్సంభూతాః, పచాద్యచ్, ముదః సంతోషాః, [illegible] ర్దశభువనభరణసర్యాస్తేఽప్యంతర్గ్నమాం [illegible] ద్ధస్యాభేదే నాధ్యవసితత్వా దతిశయోక్తిః, సా చ ముదా [illegible] అసంబంధోక్త్యా సంబంధాసంబంధరూపా.

నిదాఘధామాన మి వాతిదీధితిం
  ముదా వికాసం ముని మభ్యుపేయుషీ,
విలోచనే బిభ్ర దధిశ్రితశ్రిణీ
  సపుండరీకాక్ష ఇతి స్ఫుటోఽభవత్. ౨౫

టీ. నిదాఘధామానమివ=సూర్యునివలె, అతిదీధితిమ్=[illegible] వెలుఁగుగల, మునిమభి=నారదమహామునినిగుఱించి, ముదా=సంతో షముచేత, వికాసం=ప్రకాశమును, ఉపేయుషీ=పొందినవిగనుక నే, అధి శ్రితశ్రిణీ=పొందఁబడినలక్ష్మిగల, విలోచనే=నేత్రములను, బిభ్రత్= భరించుచున్న, సః = ఆ శ్రీకృష్ణస్వామి, పుండరీకాక్షఇతి = [illegible] దామరలఁబోలు కన్నులుగలవాఁడు, అని, స్ఫుటః=వెల్లడియైనవాఁడు, అభవత్=ఆయెను.

తా. సూర్యునిబోలి వెలుఁగుచున్న యీనారదముని మునిచేత నత్యానందముచే విశాలములైన నేత్రములతోఁ గూడుకొని ఆశ్రీకృష్ణ స్వామి పుండరీకాక్షుఁడను తననామమును సార్థకముచేసికొనెను.

శ. స.—నిదాఘం ధామయస్యసః నిదాఘధామా తం నిదా ఘధామానం, ధామానం ధామానౌ ధామ్నః నిదాఘధామన్ శబ్దః న. పు. ద్వి. ఏ. ఇవ అవ్య. అతిశయితా దీధితిర్యస్యసః అతిదీధితిః తం అతిదీధితిం, అతిదీధితిం అతిదీధితీ అతిదీధితీన్ అతిదీధితిశబ్దః ఇ. పు.

ద్వి. ఏ. ముదా, ముదా ముద్భ్యాం ముద్భిః ముచ్ఛబ్దః ద. స్త్రీ. తృ. ఏ. వికాసం, వికాసం వికాసౌ వికాసాన్ వికాసశబ్దః అ. పు. ద్వి. ఏ. మునిం, మునిం మునీ మునీన్ మునిశబ్దః ఇ. పు. ద్వి. ఏ. అభి. అవ్య. ఉపేయుషీ, ఉపేయుః ఉపేయుషీ ఉపేయూంషి ఉపేయివచ్ఛబ్దః న. స. ద్వి. ద్వి. విలోచనే, విలోచనం విలోచనే విలోచనాని విలోచనశబ్దః అ. న. ద్వి. ద్వి. బిభ్రత్, బిభ్రత్ బిభ్రతౌ బిభ్రతః బిభ్రచ్ఛబ్దః త. పు. ప్ర. ఏ. అధిశ్రితాశ్రీః యాభ్యాం తే అధిశ్రితశ్రిణీ తే అధిశ్రితశ్రిణీ, అధిశ్రితశ్రిణి అధిశ్రితశ్రిణీ అధిశ్రితశ్రీణి అధిశ్రితశ్రీశబ్దః ఇ. న. ద్వి. ద్వి. సః, సః తౌ తే తచ్ఛబ్దః ద. పు. ప్ర. ఏ. పుండరీకేఇవ అక్షిణీ యస్యసః పుండరీకాక్షః, పుండరీకాక్షః పుండరీకాక్షౌ పుండరీకాక్షాః పుండరీకాక్షశబ్దః అ. పు. ప్ర. ఏ. ఇతి అవ్య. స్ఫుటః, స్ఫుటః స్ఫుటౌ స్ఫుటాః స్ఫుటశబ్దః. అ. పు. ప్ర. ఏ. అధునత్ అధునతాం అధునన్ భూనత్తాయా మిత్యస్మాద్ధాతోః కర్తరి భూతే లఙ్ పరస్మైపది ప్ర. ఏ.

విలోచనే. విలోచనే [illegible] ముస్య [illegible]. 'పుండరీకాక్షః' [illegible] సాక్ష [illegible]. [illegible] ముని [illegible], ముని [illegible] [illegible] 'ఉపేయుషీ' [illegible] [illegible] 'ఉపేయుషీ' ఉపగతే, 'క్వసుశ్చ' [illegible] [illegible] [illegible] 'ఉగితశ్చ' [illegible] [illegible]. విలోచనే [illegible], 'నాభ్యస్తాచ్ఛతుః' [illegible]. [illegible] పుండరీకాక్ష ఇత్యర్థః, స్ఫుటః [illegible], [illegible] సన్నిధానే [illegible] పుండరీకాక్ష [illegible] పుండరీకే ఇవాక్షిణీ యస్య [illegible] పుండరీకాక్షః [illegible] స్ఫుటః [illegible] [illegible] [illegible] [illegible].

సితం సితిమ్నా సుతరాం మునేర్వపు
ర్విసారిభిః సౌధమివాథ లంభయన్,
ద్విజావలివ్యాజనిశాకరాంశుభిః
శ్శుచిస్మితాం వాచమవోచదచ్యుతః. ౨౫

టీ. అథ=వారిద్దఱు కూర్చున్న పిదప, అచ్యుతః=శ్రీకృష్ణస్వామి, విసారిభిః=నలుగెలంకుల వేగముగాఁ గలయ వ్యాపించుచున్న, ద్విజా... శుభిః-ద్విజ=పండ్లయొక్క, ఆవళీ=వరుసయను, వ్యాజ=నెపముగల, నిశాకర=చంద్రునియొక్క, అంశుభిః=కాంతులచేత, సితం = స్వభావమున నే తెల్లనైన, మునేః = నారద మహామునియొక్క, వపుః = దేహమును, సౌధమివ=మేడనువలెనే, సుతరాం=మిగుల, శుచిస్మితాం=తెల్లని చిఱునవ్వుతోఁ గూడిన, వాచం=మాటను, అవోచత్ =పలికెను.

తా. మునుపే తెల్లనిరియోడలుగల నారదుని వస్త్ర... దంతమరీచులచే మఱింత తెల్లబఱచుచు శ్రీకృష్ణమూర్తి ... చిన్నవ్వుదోఁలఁక మాటలాడఁ బోడంగెను.

శ. స.—సితం, సితం సితే సితాని సితశబ్దః అ.న. ద్వి. ఏ. సిత స్వభావ స్సితిమా తేనసితిమ్నా, సితిమ్నా సితిమభ్యాం సితిమభిః సితిమన్ శబ్దః న. పు. తృ. ఏ. సుతరాం. అవ్య. మునేః, మునేః మున్యోః మునీనాం మునిశబ్దః ఇ. పు. ష. ఏ. వపుః, వపుః వపుషీ వపూంషి వపుశ్శబ్దః. స. న. ద్వి. ఏ. విసారిభిః, విసారిణా విసారిభ్యాం విసారిభిః విసారిన్ శబ్దః స. పు.తృ. బ. సుధా అస్యాస్తీతి సౌధః తం సౌధం, సౌధం సౌధౌ సౌధాన్ సౌధశబ్దః అ. పు. ద్వి. ఏ. ఉప. అవ్య. లమ్భయన్, లమ్భయన్ లమ్భయన్తౌ లమ్భయన్తః లమ్భయచ్ఛబ్దః త. పు. ప్ర. ఏ. ద్వాః జాతాః ద్విజాః ద్విజానామావళిః ద్విజావళి రేవవ్యాజః యస్యసః ద్విజావళివ్యాజః నిశాంకరోతీతి నిశాకరః ద్విజావళివ్యాజశ్చాసౌ నిశాకరశ్చ ద్విజా...కరః ద్విజా...కరస్య అంశవః ద్విజా...శవః తైః ద్విజా...శుభిః, అంశునా అంశుభ్యాం అంశుభిః ద్విజా...శుశబ్దః. ఉ. పు. తృ. బ. శుచిస్మితం యస్యాస్సా శుచిస్మితా తాం శుచిస్మితాం, శుచిస్మితాం శుచిస్మితే శుచిస్మితాః శుచిస్మితాశబ్దః ఆ. స్త్రీ. ద్వి. ఏ. వాచం, వాచం వాచౌ వాచః వాక్ఛబ్దః చ. స్త్రీ. ద్వి. ఏ. అవోచత్ అవోచతాం అవోచన్ బ్రూఞ్ వ్యక్తాయాం వాచీత్యస్మాద్ధాతోః సకర్మకాత్కర్తరిభూతే లుఙ పరస్మైపద ప్ర. ఏ. అచ్యుతః, అచ్యుతః అచ్యుతౌ అచ్యుతాః అచ్యుతశబ్దః అ. పు. ప్ర. ఏ.

[illegible] ‘[illegible] మాంక్షీత్స్వ’ [illegible] [illegible] [illegible]

[illegible]

హార త్వఘుం సంప్రతి [illegible]

తస్యభవస్య [illegible],

[illegible] భవదీయమాస్యము

[illegible] ...౪౫.

[illegible] భవదీయమాస్యము - భవదీయమా - [illegible], [illegible] = [illegible], [illegible] = దేహధారులు, [illegible], అనుం = [illegible], [illegible] = [illegible], [illegible] = [illegible], [illegible] = మోయుచు, [illegible] = [illegible], [illegible] - [illegible] = [illegible], [illegible] = [illegible], [illegible] = [illegible] చేత, [illegible] = [illegible], ([illegible] = [illegible]) [illegible] = [illegible], [illegible] = పాత్రతను, [illegible] = [illegible].

తా. [illegible]! [illegible] దేహధారులు [illegible] వంటిమహాత్ముల [illegible]. [illegible]

జన్మపుణ్యావశమున లభించునేగాని యూరక దొరకదు. నాపుస కాల త్రయమందును యోగ్యతను వెల్లడించునదిగా నున్నది.

శ. స.— హరతి హరతః హరన్తి హృఞ్ హరణే ఇత్యస్మాద్ధాతోః సకర్మకాత్ కర్తరి వర్తమానేలటి పరస్మైపది ప్ర. ఏ. అఘం, అఘం అఘే అఘాని అఘశబ్దః అ. న. ద్వి. ఏ. సంప్రతి అవ్య. హేతుః, హేతు హేతూ హేతవః హేతుశబ్దః ఉ. పు. ప్ర. ఏ. ఏష్యతః, ఏష్యతః ఏష్యతోః ఏష్యతాం ఏష్యచ్ఛబ్దః. త. న. ష. ఏ. శుభస్య, శుభస్య శుభయోః శుభానాం శుభశబ్దః అ. న. ష. ఏ. పూర్వస్మిన్ ఆచరితాని పూర్వాచరితాని తైః పూర్వాచరితైః, పూర్వాచరితేన పూర్వాచరితాభ్యాం పూర్వాచరితైః, పూర్వాచరితశబ్దః అ. న. తృ. బ. కృతం, కృతం కృతే కృతాని కృతశబ్దః. అ. న. ప్ర. ఏ. శుభైః, శుభేన శుభాభ్యాం శుభైః శుభశబ్దః అ. న. తృ. బ. శీర్యత ఇతి శరీరం శరీరం భజన్తీతి శరీరభాజః తేషాం శరీరభాజాం, భాజః భాజోః భాజాం శరీరభాక్ఛబ్దః జ. పు. ష. బ. భవతః ఇదం భవదీయం భవదీయంచ తద్దర్శనంచ భవదీయదర్శనం, దర్శనం దర్శనే దర్శనాని భవదీయదర్శనశబ్దః అ. న. ప్ర. ఏ. వ్యనక్తి వ్యనక్తః వ్యఞ్జన్తి అంజూవ్యక్తి మ్రక్షణకాంతి గతిషు. ఇత్యస్మాత్సకర్మకాత్ కర్తరి వర్తమానేలటి పరస్మైపది ప్ర. ఏ. త్రయః అవయవాః అస్యత్రితయం కాలానాం త్రితయం కాలత్రితయం తస్మిన్ కాలత్రితయే, త్రితయే త్రితయయోః త్రితయేషు కాలత్రితయశబ్దః అ.న. స. ఏ. అపి అవ్య. యోగ్యస్యభావః యోగ్యతా తాం, యోగ్యతాం యోగ్యతే యోగ్యతాః యోగ్యతాశబ్దః ఆ. స్త్రీ. ద్వి. ఏ.

హరతీతి. భవదీయదర్శనం, శరీరం భజంతీతి శరీరభాజః తేషాం, ప్రాణినామితి భావః, భజో ణ్విః. కాలత్రితయేభూతాదికాలత్రయేఽపి యోగ్యతాం పాత్రతాం, వ్యనక్తి గమయతి, కుతః సంప్రతి దర్శనకాలే, అఘం పాపం హరతి అనుదతి, ఏష్యతో భావినః, శుభస్య శ్రేయసః, హేతుః తథా పూర్వాచరితైః ప్రాగనుష్ఠితైః శుభైః సుకృతైః కృతం, ఏవం త్రైకాల్యేఽపి కార్యత్వేన కారణత్వేన పుంసిసుకృతసమవాయమవగయతి. తత్తే దర్శనం కస్య నాశాస్య మితి భావః.

అత్ర [illegible]
హేతుకః కావ్యలింగ మలంకారః.

జగ త్యపర్యాప్తసహస్రభానునా
న యన్నియన్తుం సమభావి భానునా,
ప్రసహ్య తేజోభి రసంఖ్యతాం గతై
రద స్త్వయా నున్న మనుత్తమం తమః. ౨౭

టీ. జగతి = లోకమునను, అప...భానునా-అపర్యాప్త = లెక్క యుపగాని, సహస్ర = అనేకములగు, భానునా = కిరణములు గల, భానునా = సూర్యునిచేత, యత్ = ఏచీఁకటి, నియంతుం = అణఁచుటకొఱకు, నసమభావి = శక్యముకాకపోయెనో, అనుత్తమం = అతిశయమైన, అదః = ఆ, తమః = అజ్ఞానమను చీఁకటి, అసంఖ్యతాం = లెక్కకు మిక్కుటమగుటను, గతైః = పొందిన, తేజోభిః = జ్ఞానప్రకాశముల చేత, ప్రసహ్య = బలవంతముగా, నున్నం = పోఁద్రోలఁబడినది.

తా. ముల్లోకములు నిండి మొదలు తుది లేని అనంతకిరణములు గలవాఁడయ్యును సూర్యుఁ డేయంధకారమును బోఁగొట్టఁజాలఁడో అట్టిగాఢమైన అజ్ఞానాంధకారము నీజ్ఞానప్రదీప్తులచేఁ దూదముట్టఁ బోఁగొట్టఁబడినది.

శ. స.— జగతి, జగతి జగతోః జగత్సు జగచ్ఛబ్దః త. న. స. ఏ. పర్యాప్తాః న భవన్తీత్యపర్యాప్తాః అపర్యాప్తాః సహస్రం భానవః యస్యసః అప...నుః తేన అప....నునా, భానునా భానుభ్యాం భానుభిః అప...భానుశబ్దః ఉ. పు. తృ. ఏ. అన్వ. యత్, యత్ యే యాని యచ్ఛబ్దః ద. న. ప్ర. ఏ. నియన్తుం తుమున్నన్తమవ్యయం. సమభావి సంపూర్వాత్ భూసత్తాయామిత్యస్మాత్ కర్మణి భావే లుఙ్ ఆత్మనేపది ప్రథ. పురుషైకవచనాన్తః. భానునా, భానునా భానుభ్యాం భానుభిః భానుశబ్దః ఉ. పు. తృ. ఏ. ప్రసహ్య ఇత్యవ్యయం తేజోభిః తేజసా తేజోభ్యాం తేజోభిః తేజశ్శబ్దః స. న. తృ. బ. నవిద్యతే సంఖ్యా యేషాం తాన్యసంఖ్యాని అసంఖ్యానాం భావః అసంఖ్యతా తాం అసంఖ్యతాం, అసంఖ్యతాం అసంఖ్యతే అసంఖ్యతాః అసంఖ్యతాశబ్దః

ఆ. స్త్రీ. ద్వి. ఏ. గ[illegible], గతేస గతాభ్యాం గ[illegible] గతశబ్దః అ. స. తృ. బ. అదః, అదః అమూ అమూని అదశ్శబ్దః స. న. ప్ర. ఏ. త్వయా, త్వయా యువాభ్యాం యుష్మాభిః యుష్మచ్ఛబ్దః. ద. పు. తృ. ఏ. నుత్తం, నుత్తం నుత్తే నుత్తాని నుత్తశబ్దః అ. న. ప్ర. ఏ. అవిద్యమానం ఉత్తమం యస్మాత్తదనుత్తమం, అనుత్తమం అనుత్తమే అనుత్తమాని, అనుత్తమశబ్దః అ. న. ప్ర. ఏ. తమః, తమః తమసీ తమాంసి తమశ్శబ్దః స. న. ప్ర. ఏ.

జగతీతి. జగతి లోకే అపర్యాప్తా అపరిచ్ఛిన్నా[illegible] [illegible] యస్య తేన, భానునా అర్కేణ, 'భానవో[illegible]' [illegible] వైజయంతీ. యత్తమో నియన్తుం నివారయితుం, [illegible]. అవిద్యమానముత్తమం యస్మాత్తదనుత్తమం సర్వాధికం, [illegible], అసంఖ్యాతాంగతైః తేజోభిః ప్రసహ్య బలాత్, త్వయా [illegible], [illegible] దర్శనో భవా నితి భావః. 'సుదవి దే'త్యాదినా వికల్పత్వా [illegible] పమానా ద్భానోః మునే రాధిక్య ప్రతిపాదనా ద్వ్యతిరేకః.

కృతః ప్రజాక్షేమకృతా ప్రజాస్సృజా
సుపాత్రనిక్షేపనిరాకులాత్మనా,
సదోపయోగేఽపి గురు స్త్వ మక్షయో
నిధి శ్శ్రుతీనాం ధనసమ్పదా మివ. ౨౮

టీ. ప్రజాక్షేమకృతా- ప్రజా=జనులకు (బిడ్డలకు), క్షేమకృతా =మేలు జేయువాఁడును, సుపాత్ర...త్మనా-సుపాత్ర=అర్హుఁడగు సత్పురుషుని యందు (గంగాళము మొదలగు గట్టి పాత్రయందు), నిక్షేప=ఉంచుట చేత, నిరాకులాత్మనా=దిగులుదీఱిన మనస్సుగల, ప్రజాస్సృజా=బ్రహ్మదేవుని చేత (బిడ్డలుగలవానిచేత), త్వం=నీవు, ధనసంపదామివ=ద్రవ్య సంపదలకువలెనే, శ్రుతీనాం=వేదమంత్రములకు, సదా=ఎల్లప్పుడును, ఉపయోగేఽపి = వాడుకొనుటయందును, అక్షయః = తఱుగువఁడని, గురుః = సంప్రదాయ బోధకుఁడనైన (గొప్పదైన), నిధిః=పాఁతరగా, కృతః=చేయఁబడితివి.

తా. ధనికుఁడొకఁడు తనబిడ్డలకొఱకు నుచితస్థలమందు తరుగని గొప్పధనమును దాచినట్లు బ్రహ్మదేవుఁడు లోకక్షేమము కొఱకు

సర్వవేదములు నీయందునించి నిన్ను సంప్రదాయప్రవర్తకుఁడైన యా చార్యునిగాఁ జేసెను.

శ. స.—కృత్, కృతౌ కృతః కృతా కృతాః కృతశ్శబ్దః అ. పు. ప్ర. ఏ. క్షేమం కరోతీతి క్షేమకృత్ ప్రజానాం క్షేమకృత్ ప్రజా క్షేమ కృత్ తేన ప్రజాక్షేమకృతా, కృతా కృద్భ్యాం కృద్భిః ప్రజాక్షేమ కృచ్ఛబ్దః. త. పు. తృ. ఏ. ప్రజాః సృజతీతి ప్రజాస్సృట్ తేన ప్రజాస్సృజా, ప్రజాస్సృజా ప్రజాస్సృడ్భ్యాం ప్రజాస్సృడ్భిః ప్రజాస్సృట్ఛబ్దః. జ. పు. తృ. ఏ. శోభనం పాత్రం సుపాత్రం సుపాత్రే నిక్షేపః సుపాత్ర నిక్షేపః సుపాత్రనిక్షేపేణ నిరాకులః సు...కులః సు...లః ఆత్మాయస్యసః సుపా...త్మా తేనసుపా...త్మనా, ఆత్మనా ఆత్మభ్యాం ఆత్మభిః సుపా...లాత్మశ్శబ్దః న. పు. తృ. ఏ. సదా. అవ్య. ఉపయోగే, ఉపయోగే ఉపయోగయోః ఉపయోగేషు ఉపయోగశ్శబ్దః అ. పు. స. ఏ. అపి అవ్య. గురుః, గురూ గురూ గురవః గురుశ్శబ్దః ఉ. పు. ప్ర. ఏ. త్వం, త్వంయువాం యూయం యుష్మచ్ఛబ్దః న. పు. ప్ర. ఏ. అభియుః, అభియుః అభియూ అభియువః అభియుశ్శబ్దః. ఉ. పు. ప్ర. ఏ. నిధీయతే అత్రేతినిధిః, నిధిః నిధీ నిధయః నిధిశ్శబ్దః ఇ. పు. ప్ర. ఏ. శ్రుతీనాం, శ్రుతిః శ్రుతీ శ్రుతయః శ్రుతీనాం శ్రుతిశ్శబ్దః ఇ. స్త్రీ. ష. బ. ధనానాం సంపత్ ధనసంపదః తాసాం ధనసంపదాం, ధనసంపదః ధనసంపదాం ధనసంపదాం ధనసంపచ్ఛబ్దః ద. స్త్రీ. ష. బ. ఇవ. అవ్య.

కృతీతి. ప్రజానాం జనానాం, అపత్యానాంచ, క్షేమకృతా సకల[illegible]నా 'ప్రజాస్యాత్సంతతౌ జనే' ఇత్యమరః. సుపాత్రేయోగ్యపురుషే, నిక్షేపాదిద్రవ్య [illegible]నేన, నిక్షిప్తేన నిధానేన, సంపాదితేనా స్వస్థచిత్తేన, 'యోగ్యభాజనయోః పాత్రమ్' ఇత్యమరః. ప్రజాస్రష్టా [illegible], [illegible] స త్వం ధనసంపదా[illegible] శ్రుతీనాం వేదానాం, [illegible] [illegible], [illegible] ఏకత్ర [illegible] [illegible] [illegible]. గురు [illegible], సంప్రదాయప్రవర్తక[illegible] యాదితి. [illegible] [illegible] నిధిః నిక్షేపః కృతః, '[illegible] [illegible] [illegible] ప్రత్యయః [illegible] ధర్మార్థవ్యవస్థాపకత్వం [illegible] [illegible] [illegible] [illegible]. [illegible] [illegible] [illegible] [illegible] ఇత్యాహుః.

విలోకనే నైవ త వామునా మునే
కృతః కృతార్థోఽస్మి నిబర్హితాంహసా,
తథాపి శుశ్రూషు రహం గరీయసీ
ర్గిరోఽథవా శ్రేయసి కేన తృప్యతే. ౨౯

టీ. హేమునే=ఓనారద మహామునీ, నిబర్హితాంహసా - నిబర్హిత=మాడ్చఁబడిన,అంహసా=పాపములు గలది గనుకనే, అమునా=ఈ, తవ=నీయొక్క, విలోకనే నైవ=దర్శనముచేతనే, కృతార్థః=కృతకృత్యుఁడనుగా, కృతః = చేయఁబడినవాఁడను, అస్మి = అయినాను, తథాపి = అటులైనను, అహం = నేను, గరీయసీః = అర్థగౌరవము గల, గిరః = నీమాటలనుగూడ, శుశ్రూషుః = వినఁగోరిక గలవాఁడను, అస్మి = అయితిని. అథవా = అటుగాదేని, శ్రేయసి = మేలుపట్టున, కేన = ఎవనిచేత, తృప్యతే = తనియఁబడుచున్నది. ఎవఁడును దనియఁడు. కావలెననియే కోరుచుండును.

తా. నారదమహామునీ! పాపవిధ్వంసన ప్రవీణమైన నీదర్శనము లభించుటచేతనే నేను కృతకృత్యుఁడనైతిని. అయినను ప్రసన్నగంభీరములైన నీమాటలనుగూడ వినఁగోరుచున్నాను. సిరిరా మోఁకాలొడ్డువారును గలరా.

శ. స.—విలోకనేన, విలోకనేన విలోకనాభ్యాం విలోకనైః విలోకనశబ్దః అ. న. తృ. ఏ. ఏవ అవ్య. తవ, తే యువయోః, వాం యుష్మాకం వః యుష్మచ్ఛబ్దః ద. పు. ష. ఏ. అమునా, అమునా అముభ్యాం అమూభిః అదశ్శబ్దః. స. న. తృ. ఏ. మునే, హేమునే హేమునీ హేమునయః మునిశబ్దః ఇ. పు. సం. ప్ర. ఏ. కృతః, కృతః కృతౌ కృతాః కృతశబ్దః అ. పు. ప్ర. ఏ. కృతః అర్థః యేనసః కృతార్థః, అర్థః అర్థౌ అర్థాః కృతార్థశబ్దః అ. పు. ప్ర. ఏ. అస్మి స్వః స్మః అసభువీత్యస్మాదకర్మకాత్ కర్తరి వర్తమానే భూతేచ లటి ఉత్తమ. ఏ. నిబర్హితాని అంహాంసి యేనసః నిబర్హితాంహాః తేన నిబర్హితాంహసా, అంహసా అంహోభ్యాం అంహోభిః నిబర్హితాంహశ్శబ్దః. స. పు. తృ. ఏ. తథా అవ్య. అపి అవ్య. శ్రోతుమిచ్ఛుః శుశ్రూషుః, శుశ్రూషుః శుశ్రూషూ శుశ్రూషవః

శుశ్రూషుశబ్దః ఉ. పు. ప్ర. ఏ. అహం, అహం ఆవాం వయం అస్మచ్ఛబ్దః ద. పు. ప్ర. ఏ. అత్యంతం గుర్వ్యాః గరీయస్యాః తాః గరీయసీః, గరీయసీం గరీయస్యా గరీయసీః గరీయసీశబ్దః ఈ. స్త్రీ. ద్వి. బ. గిరః, గిరం గిరా గిరః గీర్శబ్దః రేఫాన్తః స్త్రీ. ద్వి. బ. అథ అవ్య. వా అవ్య శ్రేయసి, శ్రేయసి శ్రేయసోః శ్రేయస్సు శ్రేయశ్శబ్దః స. స. స. ఏ. కేన, కేన కాభ్యాం కైః కింశబ్దః మ. పు. తృ. ఏ. తృప్యతే తృపప్రీణన ఇత్యస్మాదకర్మకాద్ధాతోః భావేలటి ఆత్మనేపది ప్రథమపురుషైకవచనాన్తః.

విలోకితే త్వయి. [illegible] ఏకయునా [illegible] విలోకితే [illegible] గరీయసీఅస్మ వక్తరౌ, 'ద్వివచనవిభక్త్యోపపదే' ఇత్యాదినా [illegible]. 'ప్రియస్థిరే'త్యాదినా గురోర్గరాదేశః [illegible] శుశ్రూషతే [illegible] అథ [illegible] కేన తృప్యతే, న [illegible]

అవ. ఇట్లు ప్రియముపలికి మునిని వచ్చినపని యేమని వినయముగా నడుగుచున్నాఁడు.—

గతస్పృహోఽప్యాగమనప్రయోజనం
వదేతి వక్తుం వ్యవసీయతే యయా,
తనోతి న స్తా ముదితాత్మగౌరవో
గురుస్తవైషాగమ ఏవ ధృష్టతాం. 30

టీ. గతస్పృహోఽపి=(నేను) ఏకోరికయు లేనివాఁడనైనను, ఆగమన ప్రయోజనం-ఆగమన=నీరాకయందలి, ప్రయోజనం=పనిని, వద=చెప్పుము. ఇతి=అని, వక్తుం=అడుగుటకొఱకు, యయా=ఏసాహసముచేత, వ్యవసీయతే=యత్నింపఁబడుచున్నదో, ఉదితాత్మగౌరవః-ఉదిత=పుట్టిన, ఆత్మ=నాయొక్క, గౌరవః=గౌరవముగలదియు, గురుః=మెచ్చుకోఁదగిన, ఏషః=ఈ, తవ=నీయొక్క, ఆగమ ఏవ=రాకయే, నః=మాకు, తాం=ఆ, ధృష్టతాం=ప్రగల్భతను, తనోతి=కలిగించుచున్నది.

తా. మీరు నిష్కాములే యైనను నాయింటికివచ్చి నన్నొక పెద్దజేసినందునఁ గలిగిన సాహసమొకటి నన్నుమీ రేపనికై యిటవచ్చి తిరని మిమ్మడుగఁ బురివెట్టుచున్నది.

శ. స.—గతాస్పృహా యస్యసః గతస్పృహః, గతస్పృహః గతస్పృహౌ గతస్పృహాః గతస్పృహశబ్దః అ. పు. ప్ర. ఏ. అపి అవ్య. ఆగమనస్య ప్రయోజనం ఆగమనప్రయోజనం, ప్రయోజనం ప్రయోజనే ప్రయోజనాని ఆగమనప్రయోజనశబ్దః అ. న. ద్వి. ఏ. వద వదతాత్ వదతం వదత వదవ్యక్తాయాం వాచీత్యస్మాత్సకర్మకాత్ కర్తరి విధ్యాదౌ లోటి పరస్మైపది మధ్యమపురుషైకవచనాన్తః ఇతి అవ్య. వక్తుం తుమున్నంతావ్య. వి అవ. ఏతదుపసర్గద్వయపూర్వకషోఽన్తకర్మణీత్యస్మాదకర్మకాత్ భావేలటి ఆత్మనేపది ప్రథమపురుష. ఏ. యయా, యయా యాభ్యాం యాభిః యచ్ఛబ్దః ద. స్త్రీ. తృ. ఏ. తనోతి, తనోతి తనుతః తన్వన్తి తనువిస్తారే ఇత్యస్మాత్సకర్మకాత్ కర్తరి వర్తమానే లటి పరస్మైపది ప్రథమపురుషైకవచనాంతః నః మమ మే ఆవయోః నౌ అస్మాకం నః అస్మచ్ఛబ్దః ద. పు. ష. బ. తాం, తాం తే తాః తచ్ఛబ్దః ద. స్త్రీ. ద్వి. ఏ. ఆత్మనః గౌరవం ఆత్మగౌరవం ఉదితం ఆత్మగౌరవం యేనసః ఉదితాత్మగౌరవః, గౌరవః గౌరవౌ గౌరవాః ఉదితాత్మగౌరవశబ్దః. అ. పు. ప్ర. ఏ. గురుః, గురుః గురూ గురవః గురుశబ్దః ఉ. పు. ప్ర. ఏ. తవ, తవ తే యువయోః వాం యుష్మాకం వః యుష్మచ్ఛబ్దః ద. పు. ష. ఏ. ఏవ అవ్య. ఆగమః, ఆగమః ఆగమౌ ఆగమాః ఆగమశబ్దః అ. పు. ప్ర. ఏ. ఏషః, ఏషః ఏతౌ ఏతే ఏతచ్ఛబ్దః ద. పు. ప్ర. ఏ. ధృష్టస్యభావః ధృష్టతా తాం ధృష్టతాం, ధృష్టతాం ధృష్టతే ధృష్టతాః ధృష్టతాశబ్దః ఆ. స్త్రీ. ద్వి. ఏ.

అవ. ఏవం ప్రియముక్త్వా సంప్రత్యాగమనప్రయోజనం వినయేనప్రచ్ఛతి.—

గతస్పృహ ఇతి. గతస్పృహో విరక్తోఽపి, త్వం, ఆగమనప్రయోజనం, వదేతి వక్తుం యయా ధృష్టతయా, వ్యవసీయతే, ఉద్యమ్యతే, స్యతే ర్ఘఞి లట్. ఉదిత ముత్పన్నం ఉక్తంవా, ఆత్మనో మమ గౌరవం యేన సః, గురుః శ్లాఘ్యః, ఏషః

తవ ఆగమ ఆగమన మేవ, నోఽస్మాకం, తాం దృష్టతాం, తథాపి, భగవతో నిస్పృహ
హత్వేఽపి ప్రేమాతిశయాత్ సాక్షాత్ ప్రయోజనవ్యాప్త్యా సాధకో ఽః ప్రశ్న ఇతి భావః.

ఇతి బ్రువ న్తం త ముదాచ స వ్రతీ
స వాచ్య మిత్థం పురుషో త్తమ త్వయా,
త్వమేవ సాక్షాత్కరణీయ ఇత్యతః
కిమ స్తి కార్యం గురు యోగినా మపి. ౩౧

టీ. ఇతి=ఈలాగున, బ్రువ న్తం=పలుకుచున్న, తం=ఆశ్రీకృష్ణ
మూ ర్తినిగూర్చి, సః=ఆ, వ్రతీ=నారదమహాముని, ఉవాచ=మాటలు
పలికెను. హేపురుషో త్తమ=ఓశ్రీకృష్ణస్వామీ, త్వయా=నీచేత, ఇత్థం
=ఈలాగున, నవాచ్యం=పలుకదగినది కాదు. యోగినామపి=యోగి
సిద్ధులకుగూడ, త్వమేవ=నీవే, సాక్షాత్కరణీయః=దర్శింపదగినవాఁ
డవు, ఇత్యతః=అనుటనిమిత్తము, వేఱుగ, గురు=గొప్పదగు, కార్యం=పని,
కిం=ఏది, అ స్తి=కలదు? లేదనుట.

తా. అని పలుకుచున్న కృష్ణునిజూచి నారదులవారు ఇటులు
చెప్పుచున్నారు. స్వామీ మీరు ఇటులననలదు. ఎంతెంత గొప్పమహిమ
గలయోగులకుఁ గూడ మీరు దర్శింపదగినవారనినచో నింక నాకు
మాత్రము తమను దర్శించుటకన్న నెక్కుడపని యేమున్నది? ఏమియు
లేదు.

శ. స.—ఇతి అవ్య. బ్రువ న్తం, బ్రువ న్తం బ్రువ న్తౌ బ్రువతః
బ్రువచ్ఛబ్దః త. పు. ద్వి. ఏ. తం, తం తౌ తాన్ తచ్ఛబ్దః ద. పు.
ద్వి. ఏ. ఉవాచ, ఉవాచ ఊచతుః ఊచుః బ్రూఞ్ వ్యక్తాయాం వా
చీత్యస్మాద్ధాతోః కర్తరి భూతేలిట పరస్మైపదప్రథ. పు. ఏ. సః, సః
తౌ తే తచ్ఛబ్దః ద. పు. ప్ర. ఏ. వ్రతమస్యాస్తీతి వ్రతీ, వ్రతీ వ్రతినౌ
వ్రతినః వ్రతిశబ్దః న. పు. ప్ర. ఏ. న. అవ్య. వక్తుం యోగ్యం వా
చ్యం, వాచ్యం వాచ్యే వాచ్యాని వాచ్యశబ్దః అ. న. ప్ర. ఏ. ఇత్థం
అవ్య. పురుషేషూత్తమః పురుషోత్తమః తత్పురుషసమాసః హేపురుషో త్తమ,
హేపురుషో త్తమ హేపురుషో త్తమౌ హేపురుషో త్తమాః పురుషో త్తమ
శబ్దః అ. పు. ప్ర. ఏ. త్వయా, త్వయా యువాభ్యాం యుష్మాభిః యుష్మచ్ఛ

బ్దః ద. పు. ప్ర. ఏ. త్వం, త్వాం యువాం యూయం యుష్మచ్ఛబ్దః ద. పు. ప్ర. ఏ. ఏవ అవ్య. సాక్షాత్కర్తుం యోగ్యః సాక్షాత్కరణీయః, కరణీయః కరణీయౌ కరణీయాః సాక్షాత్కరణీయశబ్దః అ. పు. ప్ర. ఏ. ఇతి అవ్య. అతః అవ్య. కిం, కిం కే కాని కింశబ్దః మ. న. ప్ర. ఏ. అస్తి స్తః సన్తి అస భువీత్యస్మాదకర్మకాత్ కర్తరి వర్తమానేలటి పరస్మై ప్ర. ఏ. కార్యం, కార్యం కార్యే కార్యాణి కార్యశబ్దః అ. న. ప్ర. ఏ. గురు, గురు గురుణీ గురూణి గురుశబ్దః ఉ. న. ప్ర. ఏ. యోగః ఏషామస్తీతి యోగినః తేషాం యోగినాం, యోగినః యోగినోః యోగినాం యోగిన్ శబ్దః స. పు. ష. బ. అపి అవ్య.

ఇతీతి. ఇతి బ్రువంతం తం హరిం, స ప్రతీ మునిః ఉవాచ, హరిః హే పురుషోత్తమ పురుషేషు శ్రేష్ఠ. 'నన్నిర్ధారణ' ఇతి షష్ఠీసమాసనిషేధః. త్వయా ఇష్టః గతస్పృహో౽పీత్యేవం, న వాచ్యం, గతస్పృహస్యాపి తత్ర ప్రయోజనసంభవాత్ ఇతి భావః. తదేవాహ—యోగినామపి త్వమేవ సాక్షాత్కరణీయః ప్రత్యక్షీకర్తవ్యః, అతో౽స్మాత్, అన్యద్గురుకార్యం, కిమస్తి న కించిదిత్యర్థః. తస్మాన్న ప్రయోజనాంతరప్రశ్నావకాశ ఇతి భావః.

అవ. యోగులకును నీవే దర్శింపఁదగువాఁడ వనుదానిని గట్టి జేయుచున్నాఁడు.—

ఉదీర్ణరాగప్రతిరోధకం జనై
రభీక్ష్ణ మక్షుణ్ణతయాతిదుర్గమమ్,
ఉపేయుషో మోక్షపథం మనస్వినః
త్వమగ్రభూమి ర్నిరపాయసంశ్రయా. 32

టీ. ఉదీర్ణ...ధకం-ఉదీర్ణ = చెలరేఁగిన, రాగ=విషయాభిలాషయను, ప్రతిరోధకం= అడ్డము (దొంగ) గలదియు, అభీక్ష్ణం= మిక్కిలి, అక్షుణ్ణతయా=అలవఱుపఁబడని (నలఁగఁద్రొక్కఁబడని దగుటచేత, జనైః=మనుజులచేత, అతిదుర్గమం=మిగుల పొందసలవికాని, మోక్షపథం = ముక్తిమార్గమును (అడవిదారిని), ఉపేయుషః = ప్రవేశించిన, మనస్వినః=పండితునకు (ధీరునకు), త్వమేవ=నీవే, నిరపాయసంశ్రయా = మరలుపాటులేని యునికిగల, అగ్రభూమిః = చేరఁదగిన చోటు.

తా. దొంగలు కంటకాదులు వీనిచేనిండి సలిగి మిక్కిలి భయపని అడవిదారిలో నిష్కంటకముగపోవువానికి ఒక మంచిచోటువలెనో, విషయతృష్ణ చే పలుమారులు అన్వేషింపఁబడి అతికష్టలభ్యమైన మోక్షమార్గమును జేరు వానికి నీవాశ్రమము సన్న్యాస్తిరేని మంచి ప్రాప్యస్థాన మవుగదా.

శ. స.—రాగినాం ప్రతిరోధకః రాగిప్రతిరోధకః ఉత్కృష్టః రాగప్రతిరోధకః యస్మిన్ సః ఉత్...ధకః తం ఉత్...ధకం, రోధకేన రోధకాభ్యాం రోధకైః ఉత్...రోధకశబ్దః అ. పు. ద్వి. ఏ. జనైర్న్యస్తః, జనేన జనాభ్యాం జనైః జనశబ్దః అ. పు. తృ. బ. అభ్యస్తం అవ్య. ఉత్కృష్ట నభవతీ త్యనుత్కృష్టః అనుత్కృష్టస్య భావః అనుత్కృష్టతా తయా అనుత్కృష్టతయా, అనుత్కృష్టతయోః అనుత్కృష్టతాభ్యాం అనుత్కృష్టతాభిః అనుత్కృష్టతాశబ్దః ఆ. స్త్రీ. తృ. ఏ. అత్యంతం దుర్గమః అతిదుర్గమః తం అతిదుర్గమం, అతిదుర్గమం అతిదుర్గమౌ అతిదుర్గమాన్ అతిదుర్గమశబ్దః అ. పు. ద్వి. ఏ. ఉపేయుషః, ఉపేయుషః ఉపేయుషోః ఉపేయుషాం ఉపేయివచ్ఛబ్దః స. పు. ష. ఏ. మోక్షస్యపంథాః మోక్షపథః తం మోక్షపథం, మోక్షపథం మోక్షపథౌ మోక్షపథాన్ మోక్షపథశబ్దః అ. పు. ద్వి. ఏ. ప్రశస్తం మనః అస్యాస్తీతి మనస్వీ తస్య మనస్వినః, మనస్వినః మనస్వినోః మనస్వినాం మనస్విన్ శబ్దః న. పు. ష. ఏ. త్వాం, యువాం యుష్మాన్ యుష్మచ్ఛబ్దః ద. పు. ద్వి. ఏ. అగ్రే జనా భూమిస్స్యాత్ అగ్రభూమిః, భూమీ భూమయః అగ్రభూమిశబ్దః ఈ. స్త్రీ. ప్ర. ఏ. నిర్గతః అపాయః యస్మాత్ సః నిరపాయః నిరపాయః సంశ్రయః యస్యాస్సా నిరపాయసంశ్రయా, సంశ్రయా సంశ్రయే సంశ్రయాః నిరపాయసంశ్రయాశబ్దః ఆ. స్త్రీ. ప్ర. ఏ.

అ. [illegible] ప్రశ్న యతి—

[illegible] ప్రతిరోధకః [illegible] ప్రతిబంధకః, [illegible] ఉత్కృష్టతా [illegible] ధకః [illegible] [illegible] అతిదుర్గమం, [illegible] [illegible] ఉపేయుషః ప్రాప్త [illegible] [illegible]

స్వైన స్సుమనసో ధీరస్య 'ప్రశంసాయా మినిః' త్వమేవ నిగదాయః పునరావృత్తిరహితః, సంశ్రయః ఆశ్రయః ప్రాప్తి ర్యస్యా స్సా తథోక్తా, 'న చ పునరావర్తతే' ఇతి శ్రుతేః అగ్రభూమిః ప్రాప్యస్థానం, 'అగ్ర మాలంబనే ప్రాప్యే' ఇతి విశ్వః. 'సోఽహ మి' త్యాదిశ్రుతేః, త్వత్ప్రాప్తేరేవ పురుషార్థత్వా దితి భావః. తస్మా న్ముముక్షూణామపి త్వమేవ సాక్షాత్కరణీయ ఇతి సిద్ధం. 'తమేవం విదిత్వాతిమృత్యుమేతి నాన్యః పన్థా విద్య తేఽయనాయ' ఇతి శ్రుతేః. యథా సింధ్వాదిషు, తచ్చి త్సఙ్కటాన్నిర్గత్య కేనచిత్కాలాంతరేణాగతస్య కించి న్నిర్భయస్థానప్రాప్తి రభయాయ కల్పతే తథా త్వమేవ ముముక్షో రితి ధ్వనిః.

అయ్యా ! మాయాతీతుఁడైనయీశ్వరుని బొందినచో మోక్షము గలుగుఁగాని నావలన నేమున్న దగు నని యీయీశ్వరుఁడు నీవే యనుచున్నాఁడు.—

ఉదాసితారం నిగృహీతమానసై
ర్గృహీత మధ్యాత్మదృశా కథంచన,
బహిర్వికారం ప్రకృతేః పృథ గ్విదుః
పురాతనం త్వాం పురుషం పురావిదః. 33

టీ. పురావిదః=పూర్వగాథ లెఱిఁగిన కపిలాదిమునులు, త్వాం=నిన్ను, నిగృహీతమానసైః-నిగృహీత = నియమింపఁబడిన, మానసైః = చిత్తముగలవారిచేత, అధ్యాత్మదృశా = బ్రహ్మజ్ఞానముచేత, కథంచన=ఎట్లో, గృహీతం=కనిపట్టఁబడినవాఁడును, ఉదాసితారం=ప్రకృతిలోఁబడక తొలఁగియున్నవాఁడును, బహిర్వికారం=మహదాదివికారములకు వెలియైనవాఁడును, ప్రకృతేః = త్రిగుణాన్వరూపమైన మూలావిద్యకంటె, పృథక్=వేఱుపడినవాఁడును, పురాతనం=మిక్కిలి ప్రాచీనుఁడైన, పురుషం=పురుషునిగా, విదుః=ఎఱుఁగుదురు.

తా. పూర్వచరిత్ర మెఱిఁగిన కపిలాది మహర్షులు నిన్ను నియతచిత్తులగు యోగులచేత జ్ఞానదృష్టిచేత నతిప్రయాసముచేతఁ గనుఁగొనఁబడినవాఁడును, మహదాదులకంటెను మూలప్రకృతికంటెను వేఱైన పురాతనపురుషునిగాఁ దెలిసికొనుచున్నారు.

శ. స.—ఉదాసితారం, ఉదాసితారం ఉదాసితారౌ ఉదాసితౄన్ ఉదాసితృశబ్దః ఋ. పు. ద్వి. ఏ. నిగృహీతం మానసం యైః

స్తే నిగృహీతమానసాః [illegible] నిగృహీత మానస్సైః, మానసేన మానసాభ్యాం మానస్సైః నిగృహీత మానసశబ్దః అ. పు. తృ. బ. గృహీతం, గృహీతం గృహీతౌ గృహీతాన్ గృహీతశబ్దః అ. పు. ద్వి. ఏ. ఆత్మని అధి అధ్యాత్మం అధ్యాత్మం చ తద్దృక్చ అధ్యాత్మదృక్ తయా అధ్యాత్మదృశా. దృశా దృగ్భ్యాం దృగ్భిః అధ్యాత్మదృశ్శబ్దః శ. స్త్రీ. తృ. ఏ. కథం అవ్య. చన అవ్య. వికారేభ్యో బహిర్బహిర్వికారం అవ్యయీభావాస్యయము. ప్రకృతేః, ప్రకృతేః ప్రకృతిభ్యః ప్రకృతీనాం ప్రకృతిశబ్దః ఇ. స్త్రీ. ప్ర. ఏ. పృథక్. అవ్య వేద విదతుః విదుః విద్ [illegible] ఇత్యస్మాత్ [illegible] కర్తరి వర్తమానే లట్ పర. ప్ర. బహు. పురాభవః పురాతనః తం పురాతనం, పురాతనం పురాతనౌ పురాతనాన్, పురాతనశబ్దః అ. పు. ద్వి. ఏ. త్వాం, త్వాం త్వా యువాం వాం యుష్మాన్ వః యుష్మచ్ఛబ్దః ద. పు. ద్వి. ఏ. పురుషం, పురుషం పురుషౌ పురుషాన్ పురుషశబ్దః అ. పు. ద్వి. ఏ. పురావిదంతీతి పురావిదః. పురావిత్ పురావిదౌ పురావిదః పురావిచ్ఛబ్దః ద. పు. ప్ర. బ.

నను ప్రకృతివిధి [illegible] పురుషః [illegible] తాత్పర్య [illegible] త్వా [illegible]

[illegible] పురావిదః [illegible] త్వాం నిగృహీతమా నసాః [illegible] యోగినః, [illegible] అధ్యాత్మ [illegible] భావః. [illegible] అధ్యాత్మ [illegible] ప్రకృతి [illegible], గృహీత [illegible] గృహీత [illegible] ప్రకృతేః [illegible] ప్రకృతి [illegible] బహిర్వికారం, [illegible] పృథగ్భూతమ్ [illegible] ప్రకృతే [illegible] 'ప్రకృతిః పంచభూతానాం [illegible]' ఇతి [illegible]. పురా [illegible] పురాతనం, [illegible] 'సాయంచిరం [illegible]' [illegible] పురుషశబ్దవాచ్యం, [illegible] 'విదో లటో వా' [illegible] 'మూలప్రకృతి రవికృతి ర్మహదాద్యాః ప్రకృతివికృతయ స్సప్త, షోడశకస్తు వికారో న ప్రకృతి ర్న వికృతిః పురుషః' ఇతి. '[illegible] పుష్కలం [illegible]' [illegible].

సో౽పి త్వమేవ. 'త్వ మసీ'త్యాదివాక్యైః ... తస్మా త్త్వమేవ సాక్షాత్కరణీయ ఇతి సు ష్ఠూక్తమితి భావః.

ఇట్లు దేవుని నిర్గుణరూపమును చెప్పి (ప్రస్తుతి) ... నాలుపద్యములచే సగుణరూపమును స్తుతించుచున్నాడు.—

నివేశయామాసిథ హేల యోద్ధృతం
 ఫణాభృతాం ఛాదన మేక మోకసః,
జగత్త్రయైక స్థపతి స్త్వ ముచ్చకై
 రహీశ్వర స్తమ్భశిరస్సు భూతలమ్. ౩౪

టీ. జగత్త్రి...పతిః - జగత్త్రయ=ముల్లోకములకు, ఏక=ఒక్కఁడైన, స్థపతిః=ప్రభువును, నిర్మాతయునునగు, త్వం=నీవు, హేలయా=విలాసముచేత, ఉద్ధృతం = ఎత్తఁబడిన, ఫణాభృతాం = పాముల యొక్క, ఓకసః=నివాసమునకు (ఇంటికి), ఏకం = ఒక్కటగు, ఛాదనం=మూఁతయగు, భూతలం=భూభాగమును, ఉచ్చకైః=గొప్పనగు, అహీ=శిరస్సు, అహీశ్వర=ఆదిశేషుఁడనే, స్తంభ=కూపముయొక్క, శిరస్సు=తుదలయందు (తలలయందు), నివేశయామాసిథ=ఉంచితివి.

తా. లోకత్రయ నిర్మాణ పారీణుఁడైననీవు వరాహరూపుఁ దాల్చి పాతాళగృహమున కొకమూఁతగానున్న యీభూమండలమును అనాయాసముగా లేవనెత్తి ఆదిశేషుఁడను స్తంభమునిందుఁ బూనిక చేసిపెట్టినాఁడవుగదా!

శ. స.—నివేశయామాసిథ నివేశయామాసథుః నివేశయామాస. నిపూర్వకవిశ ప్రవేశన ఇత్యస్మాద్ణిజంతాదామంతాత్ అనుప్రయుక్తా దసధాతోస్సకర్మకాత్ కర్తరి భూతేలటి పరస్మైపది మధ్యము. ఏ. హేలయా, హేలయా హేలాభ్యాం హేలాభిః హేలాశబ్దః ఆ. స్త్రీ. తృ. ఏ. ఉద్ధృతం, ఉద్ధృతం ఉద్ధృతే ఉద్ధృతాని ఉద్ధృతశబ్దః అ. న. ద్వి. ఏ. ఫణాన్ బిభ్రతీతి ఫణాభృతః, ఫణాభృతః ఫణాభృతౌ ఫణాభృతాం ఫణాభృచ్ఛబ్దః త. పు. ష. బ. ఛాదనం, ఛాదనం ఛాదనే ఛాదనాని ఛాదనశబ్దః అ. న. ద్వి. ఏ. ఏకం, ఏకం ఏకేన ఏకస్మై ఏకస్మాత్ ఏకస్య ఏకస్మిన్ ఏకశబ్దః అ. న. ద్వి. నిత్యైకవచనమ్.

ఓకసః, ఓకసః ఓకసోః ఓకసాం ఓకశ్శబ్దః స. స. ష. ఏ. జగతాంత్రయం జగత్త్రియం. ఏకశ్చాసౌ స్థపతిశ్చ ఏకస్థపతిః జగత్త్రయస్య ఏకస్థపతిః జగత్త్రయైకస్థపతిః, పతిః పతీ పతయః జగ...పతిశ్శబ్దః ఇ. పు. ప్ర.ఏ. త్వం, త్వం యువాం యూయం యుష్మచ్ఛబ్దః.ద. పు.ప్ర.ఏ. ఉచ్చకైః అవ్య. అహీనాం ఈశ్వరః అహీశ్వరః అహీశ్వర ఏవ స్తంభః అహీశ్వరస్తంభః అహీశ్వరస్తంభస్య శిరాంసి అహీ...రాంసి తేషు అహీ...రస్సు, శిరసి శిరసోః శిరస్సు అహీ...శిరశ్శబ్దః స. స. స. బ. భూతలం, భూతలం భూతలే భూతలాని భూతలశబ్దః. అ. స. ద్వి. ఏ.

ఏం [illegible] సమస్తుతో [illegible]
[illegible]

[illegible] జగత్త్రయస్య [illegible] ఏకస్థపతి [illegible], [illegible] [illegible] [illegible], [illegible] [illegible] [illegible] [illegible] [illegible]. [illegible]

అనన్యగుర్వాస్తవ కేన కేవలం
పురాణమూర్తేర్మహిమావగమ్యతే,
మనుష్యజన్మాపి సురాసురాన్ గుణై
ర్భవాన్ భవచ్ఛేదకరైః కరోత్యధః. ౩౫

టీ. అనన్యగుర్వాః = సర్వశ్రేష్ఠమైన, తవ = నీయొక్క, పురాణమూర్తేః = సనాతనస్వరూపముగలయొక్క, కేవలం = కృత్స్నముగా, మహిమా = ప్రభావము, కేన = ఎవనిచేత, అవగమ్యతే = తెలిసికొనఁబడుచున్నది, మనుష్యజన్మాపి = మానవావతారములగలవాఁడైనను, భవాన్ = నీవు, భవచ్ఛేదకరైః = సంసారవిచ్ఛేదనకరములైన, గుణైః = జ్ఞానాదిసద్గుణములచేత, సురాసురాన్ = దేవదానవులచేత, అధఃకరోతి = క్రిందుపఱచుచున్నావు.

తా. దేవా ! ఆది మధ్యాంతరహితమైన నీ సనాతనరూపము యొక్క మహిమను గొనియాడుట కెంతటివాఁడు గావలెను? నీవుజన్మ మాత్రముచేత మనుష్యుఁడవైనను మహిమచేత దేవాసురులను మీఱినవాఁడవు.

శ. స.—నవిద్యతే అన్యఃగురుః యస్యాస్సా అనన్యగురుః తస్యాః అనన్యగుర్వాః, గుర్వాః గురోః గుర్వోః గురూణాం అనన్యగురుశబ్దః ఉ. స్త్రీ. ష. ఏ. తవ తే యువయోః వాం యుష్మాకంవః యుష్మచ్ఛబ్దః ద. పు. ష. ఏ. కేన కాభ్యాం కైః కింశబ్దః. మ. పు. తృ. ఏ. కేనచిత్ అవ్యయం. పురాణాచసామూర్తిశ్చ పురాణమూర్తిః తస్యాః పురాణమూర్త్యాః, పురాణమూర్తేః పురాణమూర్త్యోః పురాణమూర్తీనాం పురాణమూర్తిశబ్దః ఇ. స్త్రీ. ష. ఏ. మహతోభావః మహిమా, మహిమా మహిమానౌ మహిమానః మహిమన్ శబ్దః న. పు. ప్ర. ఏ. అవగమ్యతే, అవగమ్యేతే అవగమ్యంతే అవపూర్వకగమ్లృగతావిత్యస్మాత్ సకర్మకాత్ కర్మణి వర్తమానే లటి ఆత్మనే. ప్ర. ఏ. మనుష్యాత్ జన్మ యస్యసః మనుష్యజన్మా తస్య మనుష్యజన్మనః, జన్మనః జన్మనోః జన్మనాం మనుష్యజన్మన్ శబ్దః న. పు. ప్ర. ఏ. అపి. అవ్య. సురాశ్చ అసురాశ్చ సురాసురాః తాన్ సురాసురాన్, సురాసురం సురాసురౌ సురాసురాన్ సురాసురశబ్దః అ. పు. ద్వి. బ. గుణైః, గుణేన గుణాభ్యాం గుణైః గుణశబ్దః అ. పు. తృ. బ. భవాన్, భవాన్ భవన్తౌ భవన్తః భవచ్ఛబ్దః త. పు. ప్ర. ఏ. భవస్య ఛేదః భవచ్ఛేదః భవచ్ఛేదం కుర్వంతీతి భవచ్ఛేదకరాః తైః భవచ్ఛేదకరైః, కరేణ కరాభ్యాం కరైః భవచ్ఛేదకరశబ్దః అ. పు. తృ. బ. కరోతి కురుతః కుర్వంతి. డుకృఞ్ కరణే ఇత్యస్మాత్సకర్మకాత్ కర్తరివర్తమానేలటి పరస్మైపది. ప్రథ. ఏ. అథః. అవ్య.

అనన్యేతి. న విద్యతే అన్యో గురుర్యస్యాస్తస్యాః, అనన్యగుర్వాఇ త్యేత దీకారాంతః పాఠః. సమాసాత్ప్రాగుకారేణ 'న ద్యృత శ్చేతి కప్ప్రిసంగో' న. పశ్చాత్త్వనుపసర్జనాధికారాత్. 'ఓతో గుణవచనా ది' తి న ఙ్రాప్తిః. 'ఙ్గస్తు హ్రస్వశ్చేనతి వా' ఙ్దీత్వాత్. 'ఆణ్నద్యాః' ఇతి ఆడాగమః. కేచి త్సమాసాంత విధి రనిత్యఇ తీకారం సంపాదయంతి. తస్యాః సర్వోత్తరాయాః, తవ పురాణ

మూర్తేః కేవలం, అమానుషస్వరూపస్యైవ, 'కేవలః కృత్స్న ఏకస్స్యాత్ కేవలం చావధారణే' ఇతి శాశ్వతః. మహిమా తే నాధిగమ్యతే, న కేనాపీత్యర్థః. మనుష్యాజ్జన్మ యస్యసః మనుష్యజన్మాపి భవాన్. 'అవ్యయాద్బహువ్రీహిర్వ్యధికరణో జన్మాద్యుత్తరపదః' ఇతి వామనః. భవచ్ఛేదకర్తుః సంసారనివర్తకస్య జ్ఞానాదిభిః, సుకుమారస్య సురాసురదుర్లంఘస్య సౌభాగ్యసాధకత్వేనామానుషత్వాత్. 'యుష్మాకం మహిమా దుర్లక్ష్య' ఇతి స్వరూపకథనాద్ధి తత్త్వజ్ఞానం అధః కరోతి. 'శేషం ప్రశ్నాయ' ఇతి ప్రసిద్ధమనుసరణం. నిర్ణయస్య వక్తవ్యదశాయాం శేషత్వాదితి. మానుష ఏవ తే మహిమా నావగమ్యతే, అమానుషస్తు కిము తే ఇత్యర్థః. స్వాభావికోపమానతయా స్వరూపాదేవ వ్యతిరేకో గుణానామానుగుణ్యాత్.

లఘూకరిష్యన్నతిభారభంగురా
మమూం కిల త్వం త్రిదివాదవాతరః,
ఉదూఢలోకత్రితయేన సాంప్రతం
గురుర్ధరిత్రీ క్రియతేతరాం త్వయా. ౩౩

టీ. త్వం=నీవు, అతిభారభఙ్గురాం - అతిభార=అధికమైన(దుర్జనుల) బరువుచేత, భంగురాం=చేడ్పడియున్న, అమూం = ఈభూమిని, లఘూకరిష్యన్ = తేలికగలదానిగాఁజేయఁగోరినవాఁడవై, త్రిదివాత్ =స్వర్గమునుండి, అవాతరః కిల=ఉద్భవించితివిగదా, సాంప్రతం=ఇప్పుడు, ఉదూఢలోకత్రితయేన-ఉదూఢ=కుక్షినిధరింపఁబడిన, లోకత్రితయేన= మూఁడులోకములుగల, త్వయా=నీచేత, ధరిత్రీ=భూమి, గురుః=గౌరవింపఁదగినది(బరువుగలది)గా, క్రియతేతరాం=మిగులచేయఁబడుచున్నది.

తా. దుష్టజనభారముచేతను మిగుల నణఁగియున్న యీ భూమిభారమును బోఁగొట్టుటకై నీ వవతరించితివి. అయినను కుక్షిస్థాపిత భువనుఁడవైననీవు ఈభూమిని మిగుల బరువు (గౌరవము) గలదానిని గా జేయుచున్నావు. నీయావిర్భావముచేత నీభూమి పవిత్రమై సర్వ జనపూజ్యమైనదని తా.

శ. స.—అలఘుం లఘుం సంపద్యమానాం కరిష్యన్ లఘూకరిష్యన్, కరిష్యతి కరిష్యన్తౌ కరిష్యన్తః లఘూకరిష్యచ్ఛబ్దః త. పుం. ప్ర.ఏ. అత్యంతంభారః అతిభారః అతిభారేణ భఙ్గురా అతిభారభఙ్గురా తాం అతిభారభఙ్గురాం, భఙ్గురాం భఙ్గురే భఙ్గురాః అతిభారభఙ్గురా

శబ్దః ఆ. స్త్రీ. ద్వి. ప. అమూం, అమూం అమూ అమూః అదశ్శబ్దః స. స్త్రీ. ద్వి. ప. కిల. అవ్య. త్వం, త్వం యువాం యూయం యుష్మచ్ఛబ్దః ద. పు. ప్ర. ఏ. తృతీయాద్యాః త్రిదివః తస్మాత్ త్రిదివాత్, త్రిదివాత్ త్రిదివాభ్యాం త్రిదివేభ్యః త్రిదివశబ్దః అ.పు. ప్ర. ఏ. అవాతరః అవాతరతం అవాతరత. అవపూర్వకతౄప్లవనతరణయో రిత్యస్మా త్సకర్మకాత్ కర్తరి భూతేలఙ్ పరస్మై. మధ్య. పు. ఏ. త్రయః అనయా అస్య త్రితయం లోకానాం త్రితయం లోకత్రితయం ఉదూఢం లోకత్రితయం యేనసః ఉదూఢలోకత్రితయః తేన ఉదూ...యేన, త్రితయేన త్రితయాభ్యాం త్రితయైః ఉదూ...త్రితయశబ్దః అ. పు. తృ. ఏ. సాంప్రతం అవ్య. గురవః, గురుః గురూ గురవః గురుశబ్దః ఉ. స్త్రీ. ప్ర. ఏ. ధరిత్రీ, ధరిత్రీ ధరిత్ర్యౌ ధరిత్ర్యః ధరిత్రీశబ్దః ఈ. స్త్రీ. ప్ర. ఏ. క్రియతే క్రియేతే క్రియన్తే. డుకృఞ్ కరణే ఇత్యస్మాత్సకర్మకాత్ కర్మణి వర్తమానే లటి ఆత్మనేపది ప్రథ. పు. ఏ. అతిశయేన క్రియతే క్రియతేతరాం అవ్య. త్వయా, త్వయా యువాభ్యాం యుష్మాభిః యుష్మచ్ఛబ్దః ద. పు. తృ. ఏ.

లఘూకరిష్యన్నితి. త్వ మతిభారే ణోర్జిన స్వయా ప్రేమ, ఘంగురాం స్వయం ఘజ్యమానాం, 'భంజభాసమదో ఘురచ్' ఇతి ఘురచ్. 'ఘఙ్గురః కర్మకర్తరి' ఇతి వామనః. అమూం భువ మిత్యర్థః. లఘూకరిష్య న్నిర్భరాం కరిష్యన్ కిల. 'కృభ్వస్తి—' ఇత్యాదినా భూతతద్భావే చ్విః. 'చ్వౌ చ' ఇతి దీర్ఘః. తృతీయాదో త్రిదివ స్స్వర్గః తస్మాత్, 'ఘుజర్థే కవిధానం' వృత్తివిషయే సంఖ్యాశబ్దస్య పూరణార్థత్వం త్రిభాగాదివత్. అవాతరః అవతీర్ణోఽసి, సాంప్రతం సంప్రతి, ఉదూఢలోకత్రితయేన, [illegible] త్వయా ధరిత్రీ భూమిః, గురుః పూజ్యా భారవతీ చ, క్రియతేతరాం అతిశయేన క్రియతే, 'తిఙశ్చ' ఇతి తరప్. 'కిమేత్తిఙవ్యయఘాదామ్వద్రవ్యప్రకర్షే' ఇత్యాంప్రత్యయః. లఘూకర్తాపి గురుకర్తేతి విరోధప్రతీతేః విరోధాభాసోఽలంకారః. 'ఆభాసత్వే విరోధస్య విరోధాభాస ఉచ్యతే' ఇతి లక్షణాత్.

నిజౌజసోజ్జాసయితుం జగద్ద్రుహా
ముపాజిహీథా న మహీతలం యది,
సమాహితై రప్యనిరూపిత స్తతః
పదం దృశ స్స్యాః కథమీశ మాదృశామ్. ౩౭

టీ. నిజౌజసా-నిజ=స్వకీయమగు, ఓజసా = ప్రతాపముచేత, జగద్ద్రుహాం-జగత్=లోకములకు, ద్రుహాం=కీడుచేయునట్టి కంసాదిదుష్టులను, ఉజ్జాసయితుం=ఉన్మూలించుటకొఱకు, మహీతలం=భూలోకమునుగూర్చి, నోపాజిహీథాయది=అవతరించక పోయితివేని, తతః=ఆలాగైనచో, సమాహితైరపి=ఏకాగ్రచిత్తులగు యోగులచేత నైనను, అనిరూపితః=నిశ్చయింపబడి కనుగొనబడని, త్వం=నీవు, హేఈశ=ఓ ప్రభూ! కృష్ణ, మాదృశాం=మావంటివారలయొక్క, దృశః=చూపునకు, పదం=లక్ష్యమును పొందువు, కథం=ఎట్లు, స్యాః=అగుదువు.

తా. స్వామీ! లోకద్రోహముచేయు కంసాదిదుష్టులను శిక్షించుటకై నీవిభూమియందు అవతరింతువేని యోగులకు నైనను అందరాని యీదివ్యరూపము మావంటిచర్మచక్షుస్సులకు ఎట్లు లభ్యమగును? నీ యవతారము జగన్మంగళమునకే గాక మాకును నందనమునకు నని తా.

వ్యా. స:—సంపదతదోజశ్చ నిజం నిజౌజః తేన నిజౌజసా, ఓజసా ఓజోభ్యాం ఓజోభిః నిజౌజశ్శబ్దః స. న. తృ. ఏ. ఉజ్జాసయితుం సామర్థ్యంతుమన్నంత మవ్యయం. జగద్భ్యః ద్రుహ్యంతీతి జగద్ద్రుహః తేషాం జగద్ద్రుహాం, ద్రుహః ద్రుహౌ ద్రుహాం జగద్ద్రుహ్శబ్దః హ. పు. ష. బ. ఉపాజిహీథాః ఉపాజిహీథాం ఉపాజిహీధ్వం ఉపేత్యుపసర్గస్య ఓహాఙ్గతావిత్యస్మాత్సకర్మకాత్ కర్తరి భూతార్థే లిఙ్. మధ్య. ఏ. న. అవ్య. మహ్యాస్తలం మహీతలం తేన మహీతలేన, మహీతలం మహీతలే మహీతలాని మహీతలశబ్దః అ. న. ద్వి. ఏ. యది అవ్య. సమాహితైః, సమాహితేన సమాహితాభ్యాం సమాహితైః సమాహితశబ్దః అ. పు. తృ. బ. అపి అవ్య. నిరూపితః నభవతీతి అనిరూపితః, అనిరూపితః అనిరూపితౌ అనిరూపితాః అనిరూపితశబ్దః అ. పు. ప్ర. ఏ. తతః తసిలన్తావ్యయం. పదం, పదం పదే పదాని పదశబ్దః అ. న. ప్ర. ఏ. దృశః, దృశః దృశోః దృశాం దృశ్శబ్దః శ. స్త్రీ. ష. ఏ. స్యాః స్యాతం స్యాత అసభువీత్యస్మాదకర్మకాత్కర్తరి విధ్యాదౌ లిఙ్ పరస్మై మధ్య. పు. ఏ. కథం అవ్య. ఈశ, హేఈశ హేఈశౌ హేఈశాః ఈశశబ్దః అ. పు. సం. ప్ర. ఏ.

అహమివ పశ్యంతీతి మాదృశః తేషాం మాదృశాం, మాదృశః మాదృశౌ మాదృశాం మాదృక్ఛబ్దః శ. పు. ష. ఏ.

నిజౌజసేతి. నిజౌజసా స్వతేజసా, జగదోభ్య ద్రుహ్యంతీతి జగద్ద్రుహః కంసాదయః, 'సత్సూద్విష' ఇత్యాదినా క్విప్. తేషా ముజ్జాసయితుం తాన్ హంతు మిత్యర్థః. 'జాసిని ప్రహణ' ఇత్యాదినా కర్మణి శేషే షష్ఠీ. 'జసుహింసాయా' మితి చురాదిః. మహీతలం భూలోకం, నోపాజిహీథాయది నావాతరశ్చేత్, 'ఓహాఙ్ గతా' వితిధాతో ర్లఙి థాస్. సత స్తర్హి, సమాహితైః స్వమాధిని ష్ఠైరపి. సకర్మకాద ప్యాశితాదివదవివక్షితేకర్మణికర్తరి క్తః. అథ వా సమాహితచిత్తైరిత్యర్థః. విశక్తిగసేషు 'విభక్తౌ భ్రాతర' ఇతి వదుత్తరపదలోపో ద్రష్టవ్యః. గమ్యమానార్థస్యాప్రయోగ ఏవ లోపఇతి కైయటః. అనిరూపితః అగృహీత స్త్వం, హే ఈశ మాదృశాం చర్మచక్షుషా మితిభావః. వినయోక్తి రియం. దృశో దృష్టేః పదం గోచరః, కథం స్యాః న కథంచి దిత్యర్థః. తస్మా త్త్వత్సాక్షాత్కార ఏవ ఆగమనప్రయోజన మితి భావః.

అయ్యా! ఎప్పుడును నేనే యీదుష్టనిగ్రహము చేయవలె నని నాకేమి యాకట్టడి యనినచో నిది మఱియొకరివలనఁ గానేర దనుచున్నాఁడు.—

ఉపప్లుతం పాతు మదో మదోద్ధతై
స్త్వ మేవ విశ్వంభర విశ్వ మీశిషే,
ఋతే రవేః క్షాళయితుం క్షమేత కః
క్షపాతమస్కాండమలీమసం నభః. ౩౦

టీ. హేవిశ్వంభర=ఓలోకరక్షకా! మదోద్ధతైః=పొగరు బోతు లగు కంసుఁడు మొదలగువారిచేత, ఉపప్లుతం=ఇడుమగుడుపఁబడిన, అదః =ఈ, విశ్వం=జగత్తును, పాతుం=దొసఁగు బాపి రక్షించుటకొఱకు, త్వమేవ=నీవొక్కఁడవే, ఈశిషే=శక్తుఁడవగుదువు. క్షపా...మసం-క్షపా రాత్రియందలి, తమః=చీఁకటులయొక్క, కాండ=తుట్టెలచేత, మలీమసం =రూపరియున్న, నభః=ఆకాశమును, క్షాళయితుం=కడిగి, శుభ్రముచే యుటకొఱకు, రవేఃఋతే=సూర్యుఁడుగాక, కః=ఎవఁడు, క్షమేత= సమర్థుఁడగును ? కాఁడనుట.

తా. దేవా! దుష్టులను బరిమార్చి లోకము నిరాకులము జేయ నీవొక్కఁడవే చాలుదువుగాని యన్యుఁడులేఁడు. రాత్రి చీఁకట్లచే నిండు

కొనియున్న యోజనమును సేవింపఁజేయుచును సూర్యుఁడు దశ్ర. విం కొఱఁకు శక్తుఁడగునే, కాఁడు.

శ. సః—ఉపప్లుతం ఉపప్లుతే ఉపప్లుతాని ఉపప్లుతశబ్దః అ. న. ద్వి. ఏ. పాతుం తుమున్నంతావ్యయం. అదః, అదః అమూ అమూని అదశ్శబ్దః న. స. ద్వి. ఏ. మహేశః ఉద్ధతా ఉద్ధతాః ఉద్ధతః ఉద్ధతేన ఉద్ధతాభ్యాం ఉద్ధతైః ఉద్ధతశబ్దః అ. పు. త్వం. త్వం యువాం యూయం యుష్మచ్ఛబ్దః సి. పు. ప్ర. ఏ. ఏవ అవ్య. విశ్వం బిభర్తీతి విశ్వంభరః తస్యసంబుద్ధిః హేవిశ్వంభర, హేవిశ్వంభరౌ హేవిశ్వంభరాః విశ్వంభరశబ్దః అ. పు. సం. ప్ర. ఏ. విశ్వం, విశ్వం విశ్వే విశ్వాని విశ్వశబ్దః అ. న. ద్వి. ఏ. మహేపే. మహేశాత్ మహేశే మహేశవిశ్వార్థ ఇత్యస్మాదకర్మకాత్ కర్తరి లఙ్మూలాని ఆత్మ. మ. పు. ఏ. బుఖే. అవ్య. రవేః, రవేః రవ్యోః రవీణాం రవిశబ్దః ఇ. పు. ష. ఏ. తొలఁగుటకుం తుమున్నంత మవ్యయం. శేమోతి తమోమ తాంతమోమ తమూని సహానే ఇత్యస్మా దకర్మకాత్ కర్తరి విధ్యాదౌ లిఙ్ ఆత్మ. ప్ర. పు. ఏ. కః కౌ కే కింశబ్దః మ. పు. ప్ర. ఏ. తమసాంకాండాః తమసాంకాండాః తమసాంకాండాః తమసాంకాండాః తమసాంకాండాః తమసాంకాండాః మలీమసం మలీమసే మలీమసాని మలీమసశబ్దః అ. న. ద్వి. ఏ. సభః, సభః సభసీ సభాంసి సభశ్శబ్దః న. న. ద్వి. ఏ.

నను శో... విశ్వంభర ఈ సమస్తము... అనన్యసాధ్యత్వా...

ఉపప్లుతమితి. విశ్వం బిభర్తీతి విశ్వంభరః ... 'సంజ్ఞాయాం భృతౄవృజి...' త్యాదినా ఖచ్ప్రత్యయే ముమాగమః ... ఉపప్లుతం పీడితం, అదో విశ్వం లోకం పాతుం రక్షితుం, త్వమేవ సమర్థః, ... భావః. ... ఉపాయా ..., తమసాం, ... శ్రీ ... వనరవారిష్వి'త్యమరః. '... 'మలీమసం తుమలినం కచ్చరం మలదూషిత'మిత్యమరః. '...

నామత్వర్థీయో నిపాతః. వధః తస్మాదయుక్తం నిరీక్షిస్తం, ... ఇతి ... ర్యా రా దితరర్తే' ఇత్యాదినా పంచమీ. కః తు మేతి శబ్దస్య కార్యత్, ... మాని సహనే లిఙ్. అత్రవాక్యద్వయేఽపి సమానసర్గ ... తే శబ్దద్వయేన వస్తుప్రతివస్తుభావేన నిర్దేశా ... ప్రతివస్తూపమాలంకారః. తదుక్తం—'సర్వస్య వాక్యార్థస్య ... వాక్యద్వయే పృథఙ్నిర్దేశే ప్రతివస్తూపమా.

కరోతి కంసాదిమహీభృతాం వధా
జ్జనో మృగాణామివ యత్తవ స్తవమ్,
హరే హిరణ్యాక్షపురస్సరాసుర
ద్విపద్విషః ప్రత్యుత సా తిరస్క్రియా. ౩౭

టీ. జనః=లోకము, మృగాణామివ=క్రూరమృగములయొక్క వలె, కంసాది...తాం-కంస=కంసుఁడే, ఆది=మొదలుగాఁగల, మహీభృతాం=దుష్టరాజులయొక్క, వధాత్=సంహారమువలన, తవ=నీయొక్క, స్తవం=స్తోత్రమును, కరోతీతియత్=చేయుచున్నదనుటయేదికలదో, హేహరే=ఓకృష్ణా, హిర...ద్విషః-హిరణ్యాక్ష=హిరణ్యాక్షుఁడు (బంగారుకండ్లవాఁడు), పురస్సర=మొదలైన, అసుర=రాక్షసులనెడు, ద్విప=ఏనుఁగులకు, ద్విషః=శత్రువైన, తవ=నీకు, ప్రత్యుత=విచారించఁగా, సా=ఆస్తోత్రము, తిరస్క్రియా=అవమానమే.

తా. కృష్ణా! కంసాదిదుష్టరాజులను క్రూరమృగములను జంపినట్లు చంపి లోకమునకు మేలొనర్చినందులకై నిన్ను జనులు మిగులస్తుతింతురుగాని హిరణ్యాక్షుఁడు మొదలగు మహాసురాగ్రేసరులను సయితము రూపుమాపిన నీకీపిరిస్తోత్రములు గౌరవాపాదకములు కావు సరిగదా పైపెచ్చు. అకీర్తికరములుగూడ నగును. మహావిభవముగల నీకీ తుచ్ఛులను బరిమార్చుటన నెంతపని ? అత్యల్పము.

శ. స.—కరోతి కురుతః కుర్వన్తి డుకృఞ్ కరణే ఇత్యస్మాత్ [illegible] కర్మకాత్కర్తరి వర్తమానేలటి పర. ప్ర. పు. ఏ. కంసః ఆదిః యేషాం తే కంసాదయః మహీం బిభ్రతీతి మహీభృతః కంసాదయశ్చ తే మహీభృతశ్చ కంసాది మహీభృతః తేషాం కంసా...భృతాం, భృతః భృతో భృతాం కంసాది...భృచ్ఛబ్దః త. పు. ష. ఏ. వధాత్, వధాత్

వధాభ్యాం వధేభ్యః వధశబ్దః అ. పు. పం. ఏ. జనః, జనౌ జనే జనాః జన శబ్దః అ. పు. ప్ర. ఏ. మృగాణాం, మృగస్య మృగయోః మృగాణాం మృగ శబ్దః అ. పు. ష. బ. ఇవ. అవ్య. యత్ అవ్య. తవ, తవ తే యువయోః వాం యుష్మాకం వః యుష్మచ్ఛబ్దః ద. పు. ష. ఏ. స్తవం, స్తవౌ స్తవాః స్తవాన్ స్తవశబ్దః అ. పు. ద్వి. ఏ. హారే, హారయోః హారేషు హారశబ్దః ఇ. పు. సం. ప్ర. ఏ. పురః సరతీతి పురస్సరః, హిరణ్యావికారే అక్షిణీ యస్యసః హిరణ్యాక్షః హిరణ్యాక్షః పురస్సరః యేషాం తే హిర...స్సరాః హిర...రాన్ తే అసురాః హిరి...సురాః, హిరి... సురాః ఏవ ద్విషాః హిర...ద్విషాః హిర...ద్విషానాం ద్విట్ హిర... ద్విట్ తస్య హిర...ద్విషః, ద్విషః ద్విషోః ద్విషాం హిర...ద్వి ట్ఛబ్దః ష. పు. ష. ఏ.

[illegible]

ఇటుల తనమాటలమీఁద నమ్మిక పుట్టించి యింక దానవచ్చినకార్యము ను దెలుపుచున్నాఁడు.

ప్రవృత్త ఏవ స్వయముజ్ఝితశ్రమః
క్రమేణ పేష్టుం భువనద్విషామసి,
తథాపి వాచాలతయా యునక్తి మాం
మిథస్త్వదాభాషణలోలుపం మనః. ౪౦

టీ. త్వం = నీవు, ఉజ్ఝితశ్రమః - ఉజ్ఝిత = విడువఁబడిన, శ్రమః = అలయికగలవాఁడవై, క్రమేణ=వరుసతో, భువనద్విషాం - భువన = లోకములకు, ద్విషాం = ద్రోహకారులైనవారికి, పేష్టుం=

నుఱుమాడుటకొఱకు, స్వయం=ఒకరి ప్రోత్సాహ మవశ్యము లేక నీయంత నీవే, ప్రవృత్తః = కడంగినవాఁడవు, అస్యేన = అయితివి. తథాపి= అట్లైనను, మిథః = ఏకాంతమున, త్వదాభాషణాలోలుపం - త్వత్ =నీతోడ, ఆభాషణ = ముచ్చటించుటయందు, లోలుపం = ఉవ్విళ్లూరుచున్న, మనః = నాచిత్తము, మాం = నన్ను, వాచాలతయా =వదరుబోతుతనముతోడ, యునక్తి = కూర్చుచున్నది.

తా. ఒకరి ప్రేరేపణలేక నీయంత నీవేలోకపీడాకరులైన దుష్టులనందఱను మఱువకుండ నొక్కొక్కనిగా నుక్కడంచుచున్నను నీతో సంగ్రహింపఁ గొంచెము సేపైనను ఏకాంతమున ముచ్చటింతమనుకొనిగడంగు నా కీవాగుడుబోతుతనమును గలిగించుచున్నది.

శ. స.—ప్రవృత్తః, ప్రవృత్తౌ ప్రవృత్తాః ప్రవృత్తశబ్దః అ. పు. ప్ర. ఏ. ఏవ అవ్య. స్వయం అవ్య. ఉజ్ఝితః క్లమః యేనసః ఉజ్ఝితక్లమః, క్లమః క్లమౌ క్లమాః ఉజ్ఝితక్లమశబ్దః అ. పు. ప్ర. ఏ. క్రమేణ, క్రమేణ క్రమాభ్యాం క్రమైః క్రమశబ్దః అ. పు. తృ. ఏ. పేష్టుం తు మున్నంతావ్యయం. భువనాని ద్విషన్తీతి భువనద్విషః తేషాం భువనద్విషాం, ద్విషః ద్విషోః ద్విషాం భువనద్విట్ఛబ్దః ష. పు. ష. బ. అసి స్థః స్థ అసభువీత్యస్మాదకర్మకాత్కర్తరి వర్తమానే లటి పరస్మైపది మధ్య. పు. ఏ. తథా అవ్య. అపి అవ్య. కుత్సితాః వాచః అస్య సంతీతి వాచాలః వాచాలస్యభావః వాచాలతా, తయా వాచాలతయా వాచాలతాభ్యాం వాచాలతాభిః వాచాలతాశబ్దః ఆ. స్త్రీ. తృ. ఏ. యునక్తియుఙ్క్తః యుఞ్జన్తి, యుజిర్ యోగే ఇత్యస్మాత్సకర్మకాత్కర్తరి వర్తమానే లటి పరస్మై ప్ర. పు. ఏ. మాం, మాం మా ఆవాం నౌ అస్మాన్ నః అస్మచ్ఛబ్దః ద. పు. ద్వి. ఏ. మిథః అవ్య. త్వయా ఆభాషణం త్వదాభాషణం త్వదాభాషణేలోలుపం త్వదా...లోలుపం, లోలుపం లోలుపే లోలుపాని త్వదా...లోలుపశబ్దః అ. న. ప్ర. ఏ. మనః, మనః మనసీ మనాంసి మనశ్శబ్దః స. న. ప్ర. ఏ.

'ఏవం స్తుత్యాదిభి రభిముఖీకృత్యాగమనప్రయోజనం వక్తు ముపోద్ఘాతయతి - ప్రవృత్తఇతి. త్వ ముజ్ఝితక్లమ స్త్యక్తశ్రమస్సన్, క్రమేణ భువనాని ద్విషంతీతి భువనద్విషో దుష్టాః తేషాం పేష్టుం తాడయితుం హంతుమిత్యర్థః. 'జాసినిప్రహణనాటక్రా

ధర్మిష్ఠాం హింసాయా[illegible] కర్మణి శేషః సృష్టిః. స్వయమేవాద్రేరత ఏవ ప్రవృత్తో౽[illegible] స్యైవ త్వత్ర్పీతిహేతోః [illegible] ప్రతాపః — [illegible] స్వలః ప్రవృత్తేః [illegible] రహసి, [illegible] సహ [illegible] లోలుపా [illegible] లోకలోలుపా [illegible] మనః [illegible] [illegible] బహుధా [illegible] బహుగా [illegible].

ఇంకొక మాట [illegible] వినుమని సవినయముగా ప్రార్థించు చున్నాఁడు.—

తదింద్రసందిష్ట ముపేంద్ర యద్వచః
క్షణం మయా విశ్వజనీన ముచ్యతే,
సమస్తకార్యేషు గతేన ధుర్యతా
మహిద్విష స్తద్భవతా నిశమ్యతామ్. ౪౧

టీ. తత్ = అందువలన, హే ఉపేంద్ర = ఓ శ్రీకృష్ణస్వామీ, ఇంద్రసందిష్టం-ఇంద్రేణ=ఇంద్రునిచేత, సందిష్టం=చెప్పి పంపఁబడినదియు, విశ్వజనీనం=ఎల్లవారికి హితమైనదియు, యద్వచః=ఏమాట, క్షణం=కొంచెము సేపు, మయా=నాచేత, ఉచ్యతే=చెప్పఁబడుచున్నదో, తత్=ఆమాట, అహిద్విషః=దేవేంద్రునియొక్క, సమస్తకార్యేషు=ఎల్లపనులయందును, ధుర్యతాం=నిర్వాహకత్వమును, గతేన=పొందిన, భవతా=నీచేత, నిశమ్యతాం=వినఁబడుఁగాక.

తా. కావున నో యుపేంద్రా! దేవేంద్రుఁడు మీకు విన్నపము చేయుమని పంపినమాట యొకటి గలదు. లోకక్షేమదాయకమగు దానిని సావధానముగ వినవలయును. నీ వెప్పుడును ఇంద్రునికిఁ గావలసిన యెల్లకార్యములలో భారము వహించి యుండువాఁడవే కదా.

వి. స.—తత్, అవ్య. ఇంద్రేణ సందిష్టం ఇంద్రసందిష్టం, ఇంద్రసందిష్టే, ఇంద్రసందిష్టాని ఇంద్రసందిష్టశబ్దః అ. న. ప్ర. ఏ. ఇంద్రముపగతః ఉపేంద్రః తత్పురుషః హే ఉపేంద్ర, హే ఉపేంద్రౌ హే ఉపేంద్రాః ఉపేంద్రశబ్దః అ. పుం. సం. ప్ర. ఏ. యత్, యే, యాని యచ్ఛబ్దః ద. న. ప్ర. ఏ. వచః, వచసీ

వచసీ వచాంసి వచశ్శబ్దః స. న. ప్ర. ఏ. క్షణం అవ్య. మయా, మయా ఆవాభ్యాం అస్మాభిః అస్మచ్ఛబ్దః ద. పు. తృ. ఏ. విశ్వస్మై జనాయ హితం విశ్వజనీనం, విశ్వజనీనం విశ్వజనీనే విశ్వజనీనాని విశ్వజనీన శబ్దః అ. న. ప్ర. ఏ. ఉచ్యతే ఉచ్యేతే ఉచ్యన్తే వచపరిభాషణే ఇత్య స్మా త్సకర్మకా త్కర్మణి వర్తమానే లట్, ఆత్మనేపది ప్ర. పు. ఏ. సమ స్తాని చ తాని కార్యాణి సమస్తకార్యాణి తేషు సమస్తకార్యేషు, కార్యే కార్యయోః కార్యేషు కార్యశబ్దః అ. న. స. బ. గతే న, గతేన గతాభ్యాం గతైః గతశబ్దః అ. పు. తృ. ఏ. ధురం వహ తీతి ధుర్యః ధుర్యస్యభావః ధుర్యతా తాం ధుర్యతాం, ధుర్యతాం ధుర్యతే ధుర్యతాః ధుర్యతాశబ్దః ఆ. స్త్రీ. ద్వి. ఏ. అహీః ద్విట్ అహిద్విట్ తస్య అహిద్విషః, ద్విషః ద్విషోః ద్విషాం అహిద్విట్ఛబ్దః ష. పు. ష. ఏ. తత్, తత్ తే తాని తచ్ఛబ్దః న. న. ప్ర. ఏ. భవతా, భవతా భవద్భ్యాం భవద్భిః భవచ్ఛబ్దః త. పు. తృ. ఏ. నిశమ్యా తాం నిశమ్యేతాం నిశమ్యంతాం నిపూర్వక శముద్ ఉపశమ ఇత్య స్మా త్సకర్మకాత్ కర్మణి ప్రార్థనాయాం లోట్ ప్ర. పు. ఏ.

అథ స్వవాక్యశ్రవణం సహేతుకం ప్రార్థయతే:—

తదితి. తత్తస్మాత్, ఇంద్ర ముపగత ఉపేంద్రః, హే ఇంద్రానుజ [illegible] జం ద్రసందిష్టం. శ్రోతవ్య మితి భావః. కించ విశ్వస్మై జనాయహితం విశ్వజనీనం, 'ఆత్మ న్విశ్వజనభోగోత్తరపదాత్ఖ' ఇతి ఖప్రత్యయః. య ద్వచః, క్షణం న తు చిరం, మ యోచ్యతే, త ద్వచః, అహిద్విషో వృత్రఘ్నస్య, 'సర్ప వృత్రారిపు రేఽప్యహిః' [illegible] యంతీ. సమస్తకార్యేషు, ధుర్యతాం ధురంధరత్వం, గతేన అతోఽపి భవతా నిశమ్య తాం శ్రూయతాం, ప్రార్థనాయాం లోట్. ధురం వహతీతి ధుర్యః. 'ధురో యడ్ఢకౌ' వితి యత్ప్రత్యయః. స్ఫుట మత్ర పదార్థహేతుకం కావ్యలింగ మలంకారః.

శిశుపాలుని జంపవలెనని చెప్పఁబోవుచు వానిం జంప నితరులకు సాధ్యము కాని యన్యులు శక్తులుగా రని సూచించుటకు ముందు వాని పూర్వజన్మ వృత్తాంతము జెప్పి వాని యాథార్థ్యమును దెలుపుచున్నాఁడు.—

అభూ దభూమిః ప్రతిపక్షజన్మనాం
భియాం తనూజ స్తపనద్యుతి ర్దితేః,

యమింద్రశబ్దార్థనిషూదనం హరే
ర్హిరణ్యపూర్వం కశిపుం ప్రచక్షతే. ౪౨

టీ. ప్రతిపక్షజన్మనాం-ప్రతిపక్షః = శత్రువులవలన, జన్మనాం = పుట్టెడు, భియాం = భయములకు, అభూమిః = గోచరుఁడు కానివాఁడును, తపనద్యుతిః = సూర్యునితేజముఁబోలిన ప్రతాపము గలవాఁడును, దితేః = దితియొక్క, తనూజః = కొడుకు, అభూత్ = ఉండెను. హరేః = ఇంద్రుని యొక్క, ఇంద్ర...దనం - ఇంద్రశబ్దః = ఇంద్రశబ్దముయొక్క, అర్థః = వాచ్యమైన మహాదైశ్వర్యయుక్తత్వము యర్థమునకు, నిషూదనం = ఉచ్ఛేదకుఁడైన, యం = ఏదైత్యుని, హిరణ్యపూర్వం = హిరణ్యశబ్దము పూర్వమునఁ గల, కశిపుం = కశిపునామధారినిగా, ప్రచక్షతే = చెప్పుదురో.

తా. ఇంద్రుని యైశ్వర్యమునకుఁ జొరవ త్రిలోకములలో నెరికిని లోఁగక సూర్యప్రతాపముగల యుద్ధశూరుఁడు జనించిన హిరణ్యకశిపుఁడను దైత్యుఁడు గలిగెను.

వ. స.—అభూత్, అభూతాం, అభూవన్, అభూః, అభూతం, అభూత భూసత్తాయామిత్యస్మాద్ధాతోః కర్తరి లుఙ్ ప్ర. పు. ఏ. భూమిః న భవతీత్యభూమిః, అభూమీ, అభూమయః అభూమిశబ్దః ఇ. పు. ప్ర. ఏ. ప్రతిపక్షేభ్యో జన్మ యాసాం తాః ప్రతిపక్షజన్మానః, తాసాం ప్రతిపక్షజన్మనాం, జన్మ జన్మనీ జన్మాని జన్మనాం ప్రతిపక్షజన్మశబ్దః స. స్త్రీ. ష. బ. భియాం, భియః భియౌ భియాం భీశబ్దః ఈ. స్త్రీ. ష. ఏ. తనోర్జాయత ఇతి తనూజః, తనూజౌ తనూజాః తనూజః తనూజశబ్దః అ. పు. ప్ర. ఏ. తపనస్య ద్యుతిరివ ద్యుతిః యస్య సః తపనద్యుతిః, ద్యుతీ ద్యుతయః తపనద్యుతిశబ్దః ఇ. పు. ప్ర. ఏ. దితేః, దితేః దితోః దితీనాం దితిశబ్దః ఇ. స్త్రీ. ష. ఏ. యం, యౌ యాన్ యచ్ఛబ్దః ద. త్రి. ద్వి. ఏ. ఇంద్ర ఇతి శబ్దః ఇంద్రశబ్దః, ఇంద్రశబ్దస్యార్థః ఇంద్రశబ్దార్థః ఇంద్రశబ్దార్థస్య నిషూదనః ఇంద్రశబ్దార్థనిషూదనః తం ఇంద్ర...దనం, నిషూదనః నిషూదనౌ నిషూదనాః నిషూదనశబ్దః అ. పు. ద్వి. ఏ. హరేః, హర్యోః హరీణాం హరిశబ్దః ఇ. పు. ష. ఏ. హిరణ్యం పూర్వం యస్య సః హిరణ్యపూర్వః తం హిరణ్యపూర్వం,

హిరణ్యపూర్వం హిరణ్యపూర్వౌ హిరణ్యపూర్వాః హిరణ్యపూర్వ శబ్దః అ. పు. ద్వి. ఏ. కశిపుం, కశిపుం కశిపూ కశిపూన్ కశిపు శబ్దః ఉ. పు. ద్వి. ఏ. ప్రచక్షతే ప్రచక్షాతే ప్రచక్షతే ప్రపూర్వ కచక్షిఙ్ వ్యక్తాయాం వాచీ త్యస్మాద్ధాతో ర్ద్వికర్మకాత్ కర్తరి వర్త మానే లటి పరస్మై. ప్ర. బ.

అథ శిశుపాలో హంతవ్య ఇతి వక్తుం తస్యాసత్యవచస్య త్వేన తస్య తస్య జ్ఞాప నాపయికతయా తత్త్వద్ధత్వప్రకటనార్థం జన్మాంతరవృత్తాంతం తావత్ సప్తభిరాహ.—

అభూదితి. ప్రతిపక్షాచ్ఛత్రోర్జన్మ యాసాం తాసాం భియాం, అభూమిరవిషయః, నిర్భీక ఇత్యర్థః. తపనద్యుతిః సూర్యప్రతాపః స తేజస్వినాం ప్రత్యూహత్వాత్. కోఽసావిత్యాహ—హరిః ఇంద్రస్య ఇంద్రశబ్దార్థనిషూదనం ఇంద్రశత్రుః 'ఇ ది పరమైశ్వర్యే.' 'ఋజ్రేంద్ర'ఇత్యాదినా రన్ప్రత్యయాంతో నిపాతితః. తస్య ఇంద్రశబ్దస్య ఇంద్ర ఇతి సంజ్ఞాపదస్య, యోఽర్థః పరమైశ్వర్యలక్షణః, తస్య నిషూదనం నివర్తకం కర్తరి ల్యుట్. హరేరైశ్వర్యహర్తేత్యర్థః. యం దైత్యం హిరణ్యపూర్వం హిరణ్యశబ్దపూర్వం, కశిపుశబ్దం ప్రచక్షతే, హిరణ్యకశిపుమాహురిత్యర్థః. అత్ర హిరణ్యశబ్దపూర్వత్వం కశిపుశబ్దస్యైవ న తు సంజ్ఞినః తదర్థస్య శబ్దపరస్య కశిపుశబ్దస్యార్థగతత్వే నాప్రయోజ్యస్య ప్రయోగాదవాచ్యవచనాఖ్యో దోష ఇత్యాహుః.—'యదవాచ్యస్య వచనమవాచ్యవచనం హి తది'తి. సమాధానం తు. ఏవంవిధవిషయే శబ్దపరేణాప్యర్థలక్షణేత్యేకథంచిత్సంపాద్య మిత్యుక్తమస్మాభి ర్ద్విపూర్వం గిరంతే ఇతి, 'ధనురుపపదమస్మై వేదమభ్యాదిదేశ' ఇత్యేతద్వ్యాఖ్యానావసరే సంజీవిన్యాం ఘంటాపథే చ. విశేషతస్త్వత్ర—యం దైత్యముద్దిశ్య హిరణ్యపూర్వం కశిపుం హిరణ్యశబ్దపూర్వం కశిపుశబ్దం ప్రచక్షతే సంజ్ఞాత్వేన ప్రయుంజత ఇతి.

సమత్సరేణాసుర ఇత్యుపేయుషా
చిరాయ నామ్నః ప్రథమాభిధేయతామ్,
భయస్య పూర్వావతర స్తరస్వినా
మనస్సు యేన ద్యుసదాం న్యధీయత. ౪౩

టీ. సమత్సరేణ=పగతోఁగూడినవాఁడును, అసురః ఇతి=అసు రుఁ (నాశముచేయువాఁ) డను, నామ్నః=పేరునకు, చిరాయ=చాల కాలమునకు, ప్రథమాభిధేయతాం=మొదటి లక్ష్యమగుటను, ఉపే యుషా=పొందినవాఁడును, తరస్వినా=బలవంతుఁడైన, యేన=ఏహిర

ణ్యకశిపునిచేత, ద్యుసదాం = దేవతలకు, మనస్సు = చిత్తము యందు, భయస్య = భయములకు, పూర్వావసరః = ఆద్యప్రవేశము, న్యధీయత = చేయఁబడెను గదా.

తా. అహంకారమునకు అతినిగ్రహుఁడగు లోకపీడనానుసరించి 'అసుర' శబ్దమునకు ప్రథమోదాహరణముగా నిర్ణయింపఁబడినవాఁడును, మహాబలపరాక్రమసంపన్నుఁడును నగు హిరణ్యకశిపుఁడు మొదలు కొనియే దేవతలకు భయమును గలిగించెనని తెలియఁదగును.

శ. స.—సమత్సరేణ సమత్సరః తేన సమత్సరేణ, సమత్సరేణ సమత్సరాభ్యాం సమత్సరైః సమత్సరశబ్దః అ. పుం. తృ. ఏ. అస్యతీత్యసురః, అసురః అసురౌ అసురాః అసురశబ్దః అ. పుం. ప్ర. ఏ. ఉపేయుషా, ఉపేయుషా ఉపేయివద్భ్యాం ఉపేయివద్భిః ఉపేయివచ్ఛబ్దః స. పుం. తృ. ఏ. చిరాయ అవ్య. నామ్నః, నామ్నః నామ్నోః నామ్నాం నామన్ శబ్దః న. న. ష. ఏ. ప్రథమశ్చాసౌ అభిధేయశ్చ ప్రథమాభిధేయః ప్రథమాభిధేయస్య భావః ప్రథమాభిధేయతా తాం, ప్రథమాభిధేయతాం, అభిధేయతా అభిధేయతే అభిధేయతాః అభిధేయతాశబ్దః ఆ. స్త్రీ. ద్వి. ఏ. భయస్య, భయస్య భయయోః భయానాం భయశబ్దః అ. న. ష. ఏ. పూర్వశ్చాసౌ అవసరశ్చ పూర్వావసరః, అవసరః అవసరౌ అవసరాః పూర్వావసరశబ్దః అ. పుం. ప్ర. ఏ. తరః అస్య అస్తీతి తరస్వీ తేన తరస్వినా, తరస్వినా తరస్విభ్యాం తరస్విభిః తరస్విన్ శబ్దః న. పుం. తృ. ఏ. మనస్సు, మనసి మనసోః మనస్సు మనశ్శబ్దః స. న. స. బ. యేన, యేన యాభ్యాం యైః యచ్ఛబ్దః ద. పుం. తృ. ఏ. దివి సీదంతీతి ద్యుసదః తేషాం ద్యుసదాం, ద్యుసదః ద్యుసదోః ద్యుసదాం ద్యుసచ్ఛబ్దః ద. పుం. ష. బ. న్యధీయత న్యధీయేతాం న్యధీయంత నిపూర్వక 'డుధాఞ్ ధారణపోషణయోః' ఇత్యస్మాత్ కర్మణి లఙ్ ప్ర. పు. ఏ.

సమత్సరేణ. సమత్సరేణ, సమత్సరః 'మత్సరోఽన్యశుభద్వేషే' ఇత్యమరః. అస్యతీత్యసురః. 'ఉపేయివాన్' ఇతి నిపాతనాత్, చిరాయ చిరరాత్రాయ, 'చిరాయ చిరరాత్రాయ చిరస్యాద్యాశ్చిరార్థకాః' ఇత్యవ్యయేష్వమరః. ప్రథమాభిధేయ

తాం ఉపేయుషా అన్వర్థతయా ముఖ్యార్థతాం గతేన, తరస్వినా, బలవతా, 'తరసీ బల రంహసీ' ఇతి విశ్వః. యేన హిరణ్యకశిపునా, దివి [illegible] [illegible], తేషాం మనస్సు భయస్య పూర్వావతరః ప్రథమప్రవేశః, '[illegible]' న్యధీయత నిహితః, ఘఞః కర్మణి లజ్. అస్మాదేవ దేవానాం భయోత్పత్తి రభూదిత్యర్థః.

దిశా మధీశాం శ్చతురో యత స్సురా
నపాస్య తం రాగహృతా స్సిషేవిరే,
అవాపు రారభ్య తత శ్చలా ఇతి
ప్రవాద ముచ్చై రయశస్కరం శ్రియః. ౪౪

టీ. శ్రియః=కలుములు, యతః=ఎప్పుడు, దిశాం=దిక్కులకు, అధీశాన్=దొరలయిన, చతురః = నలువురగు, సురాన్ = వేల్పులను (ఇంద్ర యమ వరుణ కుబేరులను), అపాస్య=త్యజించి, రాగహృతాః - రాగ=ప్రేమచేత, హృతాః = ఆకర్షించఁబడినవై, సిషేవిరే=సేవించిన (పొందిన) వో, తతఆరభ్య=అప్పుడు మొదలుకొని, అయశస్కరం= చెడ్డపేరును దెచ్చునట్టి, ఉచ్చైః=గొప్పదగు, చలాః=ఒకచో నిలుకడ లేనివి(వ్యభిచారిణులు), ఇతి=అని, ప్రవాదం=లోకనిందను, అవాపుః= పొందినవి.

తా. సంపదధిష్ఠానదేవతలు తా మంతకుముందున్న యింద్ర యమ వరుణ కుబేరులను వీడి యీహిరణ్యకశిపుని గుణములకు లోనై యాతనిం బొందినవి. అది మొదలుగానే వానికి చంచల లని పేరు గలిగినది.

శ. స.—దిశాం, దిశః దిశోః దిశాం దిక్ఛబ్దః శ. స్త్రీ. ష. బ. అధీశాన్, అధీశం అధీశౌ అధీశాన్ అధీశశబ్దః అ. పు. ద్వి. ఏ. చతురః, చత్వారః చతురః చతుర్భిః చతుర్భ్యః చతుర్భ్యః చతుర్ణాం చతుర్షు చతుశ్శబ్దః రేఫాన్తః స్త్రీలిఙ్గః ద్వితీ. నిత్య బ. యతః తసిలంత మవ్యయం. సురం,సురం సురౌ సురాన్ సురశబ్దః అ.పు.ద్వి.బ.అపాస్య ల్యబ న్తమవ్యయం. తం, తం తౌ తాన్ తచ్ఛబ్దః ద.పు.ద్వి.ఏ. రాగేణహృ తాః రాగహృతాః, రాగహృతా రాగహృతే రాగహృతాః రాగ హృతాశబ్దః ఆ. స్త్రీ. ప్ర. బ. సిషేవే సిషేవా తే సిషేవిరే షే వృ

సేవనే ఇత్యస్మాత్ సకర్మకాత్ కర్తరి భూతార్థసమ్యతసపరోక్షే లిట్ ఆత్మనేపది ప్రథ. పు. బ. అవాప అవాపతుః అవాపుః ఆఙ్ పూర్వాత్ ప్లావిత్య స్మాత్ సకర్మకాత్కర్తరి భూతే లిట్ పరస్మైపది ప్ర. పు. బ. ఆరభ్య, ల్యబన్తావ్యయం. తతః తసిలంతావ్యయం. చలాః, చలా చలే చలాః చలా శబ్దః ఆ. స్త్రీ. ప్ర. బ. ఇతి అన్వ. ప్రవాదం, ప్రవాదం ప్రవాదాః ప్రవా దాన్ ప్రవాదశబ్దః అ. పు. ద్వి. ఏ. ఉద్దిశ్య అవ్య. అప్రశస్తం యశః, అయశః అయశఃశబ్దోపి త్యయశస్కరః. తం అయశస్కరం, అయశస్క రం అయశస్కరౌ అయశస్కరాన్ అయశస్కరశబ్దః అ. పు. ద్వి. ఏ. శ్రియః, శ్రియః శ్రియాః శ్రియాం శ్రీశబ్దః ఈ. స్త్రీ. ప్ర. బ.

దివాపితి. శ్రియ స్స్వామినీ, యతో యస్మాత్ స్వర్గాదిభ్యః చతుర స్స్వామిన్, ఇత్యాదియుక్తాయా శ్రీలాభాయ హిరణ్యకశిపుం, రాగద్వేషాదిదోషాస్త్వయైత్యస్మిన్ సతి బహుళా దశాదౌ. నివేదితాసి, యతో నిగ్రహ యాః శ్రియ ఇతి భావః. అతః అయశస్కరం యస్య, అయశః శబ్దోపి త్యయశస్కరం దుష్కృత్యమిత్యర్థః. అతః కృత మయా త్వయి శరణాగతస్య ప్రమాణం, దూరం అస్తిలాభం, ఇతి ప్రవాదం ఉపాపదానా, అవాపుః, దగ్ధా నామ పురి పర్వతాది దైత్యాధిపత్యస్య పరాకాష్ఠేతి భావః.

పురాణి దుర్గాణి నిశాత మాయుధం
  బలాని శూరాణి ఘనాశ్చ కఞ్చుకాః,
స్వరూపశోభైకఫలాని నాకినాం
  గణైర్యమాశంక్య తదాది చక్రిరే. ౬౨

టీ. నాకినాం=దేవతలయొక్క, గణైః=సమూహములచేత, యం= ఏహిరణ్యకశిపుని, ఆశంక్య=అపాయకారినిగా దలంచుకొని, తదాది= అప్పుడు మొదలుకొని, స్వరూపశోభైకఫలాని - స్వరూపః=ఆకారము యొక్క, శోభ=ప్రకాశమే, ఏకః=ఒక్కటగు, ఫలాని=ప్రయోజనము గాఁగల (ఇది పురాదు లన్నిటికి సమసంధేయము), పురాణి=నగళ్లు, దుర్గాణి=కోటలు అగడ్తలు మొదలగువానిచే జొరరానివిగా, చక్రిరే =చేయఁబడియెను. ఆయుధం=అస్త్రశస్త్రాదికము, నిశాతం=వాఁడిగ లదిగా, చక్రే=చేయఁబడెను, బలాని=సేనలు, శూరాణి=వీరపురుషులు

గలవిగా, చక్రిరే=చేయఁబడెను, కఞ్చుకాః = సైమఱువులు, ఘనాశ్చ=దుర్భేద్యములుగా, చక్రిరే=చేయఁబడినవి.

తా. హిరణ్యకశిపుఁడు ప్రబలుఁడాఁక తా మకుతోభయుఁడై తమ్మెవరును జెనకువారు లేనందున దేవసంఘములకుఁ గలపట్టణములు ఆయుధములు మొదలైనవి ఊరక చూపులకేగాని మఱి యెందులకు నుపయోగములేక వేడుకకుమాత్రమే యుండెను. ఇతని దారుణత్వమును జూచినదిమొదలు వీఁడెప్పుడేని దమకు పలాయనవిద్య నుపదేశించునని జడిసి పట్టణములను దుర్గములుగాఁ జేసికొని కత్తులు పదునుబెట్టుకొని ఉక్కుగల యోధులను సంపాదించుకొని గట్టిజీరాలుదొడిగికొని శత్రువులవలన నపాయమందకుండ జాగ్రత్తతో మెలఁగఁజొచ్చిరి.

శ. స.—పురాణి, పురం పురే పురాణి పురశబ్దః అ. న. ప్ర. బ. దుఃఖేనాపి గన్తు మశక్యాని దుర్గాణి, దుర్గం దుర్గే దుర్గాణి దుర్గశబ్దః. అ. న. ప్ర. బ. నిశాతం, నిశాతం నిశాతే నిశాతాని నిశాతశబ్దః అ. న. ప్ర.ఏ. ఆయుధం, ఆయుధం ఆయుధే ఆయుధాని ఆయుధశబ్దః అ. న. ప్ర. బ. బలాని బలం, బలం బలే బలాని బలశబ్దః అ.న.ప్ర.బ.శూరాణి, శూరం శూరే శూరాణి శూరశబ్దః అ.న. ప్ర. బ.ఘనాః, ఘనః ఘనౌ ఘనాః ఘనశబ్దః అ. పు. ప్ర. బ. చ అవ్య.కంచుకాః, కంచుకః కంచుకౌ కంచుకాః కంచుకశబ్దః అ.పు. ప్ర. బ. స్వరూపస్య శోభా స్వరూపశోభా ఏకంచ తత్ ఫలం చైకఫలం స్వరూపశోభైవ ఏకఫలం యేషాం తాని స్వరూ...లాని, ఫలం ఫలే ఫలాని స్వరూప...ఫలశబ్దః అ. న.ప్ర. బ. న అకమస్మిన్నితి నాకః, నాకఏషామస్తీతినాకినః తేషాం నాకినాం, నాకినః నాకినోః నాకినాం నాకిన్ శబ్దః న. పు. ష. బ. గణైః, గణేన గణాభ్యాం గణైః గణశబ్దః అ. పు. తృ. బ. యం, యం యే యాని యచ్ఛబ్దః ద. పు. ద్వి. ఏ. ఆశంక్య, ల్యబన్తావ్యయం తత్కాలః ఆదిర్యస్మిన్ కర్మణి తద్యథాభవతి తథా తదాది క్రియావిశేషణమవ్యయం చక్రే చక్రాతే చక్రిరే డుకృఞ్ కరణే అత్యస్మాత్సకర్మకాత్ కర్మణి భూతానద్యతనపరోక్షే లిటి ఆత్మనే ప్ర. పు. బ. వ.

పురాణీతి. కించ, నాకినాం సురాణాం, గణైః యం హిరణ్యకశిపుం ఆశంక్య, బాధకత్వే నోత్ప్రేక్ష్య స కాల ఆదిర్యస్మిన్ తత్తదాది, తదాప్రభృతీత్యర్థః. స్వ

రూపశోభైస, ఏకస్థలం ముఖ్యం ప్రయోజనం, ఈషాం సురాదీనాం [illegible] త్రాణి ప్రాం గీకృగసాన్యత్ర [illegible]. 'సఫురగసికి [illegible] నన్యాన్యతరస్యా మి'తి సఫురగస్యకి [illegible]. పురాణి నుర్గాణి ప్రాకారపురసూగతా [illegible] గవాన్యాని, చక్రిరే. 'సుసుగో [illegible] మ [illegible]. అ [illegible] సమితం, [illegible], '[illegible] తనూకరణే' [illegible] 'వాచో [illegible] స్యాన్తి [illegible]. బలాని [illegible], [illegible] లోహానాం [illegible]. '[illegible] శ్రీ '[illegible], [illegible] లిట్. ఇత్థం నిత్యసన్ని [illegible].

స సంచరిష్ణుర్భువనాన్తరేషు యాం
యదృచ్ఛయా శిశ్రియ దాశ్రయ శ్శ్రియః,
అకారి తస్యైవ మహాకరస్థలీ
తదఙ్గి [illegible] సంస్పర్శ [illegible] సముః. ౭౪

టీ. భువనాన్తరేషు=ఇతరలోకములయందు, సంచరిష్ణుః=తిరుగఁగోరికగలవాఁడును, శ్రియః=సంపదకు, ఆశ్రయః=నెలవగు, సః=ఆ హిరణ్యకశిపుఁడు, యదృచ్ఛయా=ఇచ్ఛచొప్పున, యాం=ఏ, దిశం=దిక్కును, ఆశ్రియత్=చేసెనో, [illegible] ములంవలె, [illegible] చేతులుగల, [illegible] చేసినతరుచేత, [illegible] ముత్త్రకములును, తస్యై=ఆ, [illegible] హిరణ్యకశి[illegible] సమూహముగా, [illegible] రము, అకారి=చేయఁబడెను.

తా. ఆహిరణ్యకశిపుఁడు విలాసముగా లోకాంతరములయందు విహరింపఁగోరి మహావిభవము [illegible] దేవతలందఱును నాదిక్కునకుఁదరిగి ముత్త్రకములు [illegible].

శ. స.—సః తో తే [illegible] పుం. ప్ర. [illegible] సంచరితుం శీలము న్యేతి సంచరిష్ణుః, చరిష్ణుః చరిష్ణూ చరిష్ణవః సంచరిష్ణుశబ్దః ఉ. పు. ప్ర. బ. అన్యాని, భువనాని భువనాంతరాణి తేషు భువనాన్తరేషు, భువనాన్తరే భువనాన్తరయోః భువనాన్తరేషు భువనాన్తరశబ్దః [illegible] స. ఏ. యాం, యాం [illegible] యాః [illegible] స్త్రీ. [illegible] చ్ఛయా, యదృచ్ఛయా యదృచ్ఛాభ్యాం [illegible] [illegible],

శబ్దః ఆ. స్త్రీ. తృ. ఏ. అశిశ్రియత్ అశిశ్రియతాం అశిశ్రియన్ శ్రిఞ్ సేవాయా మిత్యస్మా త్సకర్మకాద్ధాతోః కర్తరి భూతే లుఙ్ పరస్మై ప్ర. పు. ఏ. ఆశ్రయః, ఆశ్రయః ఆశ్రయౌ ఆశ్రయాః ఆశ్రయశబ్దః అ. పు. ప్ర. ఏ. శ్రియః, శ్రియః శ్రియోః శ్రియాం శ్రీశబ్దః ఈ. స్త్రీ. ష. ఏ. అకారి అకారిషాతాం అకారిషత డుకృఞ్ కరణే ఇత్యస్మాత్స కర్మకాత్ కర్మణి భూతే లుఙి ఆత్మనే ప్రథ. ఏ. తస్యై, తస్యై తాభ్యాం తాభ్యః తచ్ఛబ్దః ద. స్త్రీ. చ. ఏ. మకుటేషు, ఉపలాః మకుటోపలాః మకుటోపలేషు స్ఖలన్తః మకుటోపలస్ఖలన్తః మకుటోపస్ఖలన్తః కరాః యేషాం తే మకు...కరాః తైః మకు...కరైః, కరేణ కరాభ్యాం కరైః మకు...కరశబ్దః అ. పు. తృ. బ. తిసృణాం, సంధ్యానాం సమాహారస్త్రి సంధ్యం తత్ త్రిసంధ్యం, త్రిసంధ్యే త్రిసంధ్యే త్రిసంధ్యాని త్రిసంధ్య శబ్దః అ. న. ద్వి. ఏ. తిస్రః దశాః యేషాం తే త్రిదశాః, త్రిదశః త్రిదశౌ త్రిదశాః తైః త్రిదశైః త్రిదశేన త్రిదశాభ్యాం త్రిదశైః త్రిదశశబ్దః అకారాన్తః పు. తృ. ఏ. దిశే, దిశే దిగ్భ్యాం దిగ్భ్యః దిక్ఛబ్దః ఆ. స్త్రీ. చ. ఏ. నమః. అవ్య.

స ఇతి. అన్యేషు భువనేషు, భువనాన్తరేషు 'సుప్సుపే'తి సమాసః. సంచరిష్ణుః సంచరణశీలః. 'అలంకృఞ్ ఇ'త్యాదినా చరే రిష్ణుచ్ప్రత్యయః. శ్రియః లక్ష్మ్యాః, ఆశ్రయః స హిరణ్యకశిపుః, యదృచ్ఛయా స్వైరవృత్త్యా, 'యదృచ్ఛా స్వైరితే'త్యమరః. యాం దిశ మశిశ్రియత్ అగమత్ శ్రయతే ర్లుఙ్. 'ణిశ్రీ'త్యాదినా చఙి ద్విర్భావః. ఇయఙాదేశః. ముకుటోపలేషు, మౌళిరత్నేషు స్ఖలన్తః కరాః యేషాం తైః శిరసి బద్ధాంజలిభి రిత్యర్థః. 'ఉపలః ప్రస్తరే రత్న' ఇతి విశ్వః. తిస్రో దశా అవస్థాః బాల్యకౌమారయౌవనాని, జన్మసత్తావృద్ధయో వా యేషాం తైః త్రిదశైః దేవైః, యద్వా త్రిదశపరిమాణం వయో యేషా మితి బహువ్రీహౌ సంఖ్యేయే డచ్. తిస్రస్సంధ్యా స్సమాహృతా త్రిసంధ్యమ్. 'తద్ధితార్థే'త్యాదినా సమాహారే ద్విగుః. 'ద్విగురేకవచనం' 'వా టాబన్త' ఇతి పక్షే నపుంసకత్వమ్. అత్యంతసంయోగే ద్వితీయా. తస్యై దిశే, 'నమస్స్వస్తీ'త్యాదినా చతుర్థీ. నమః నమస్కారః, అకారి కృతః, కృఞః కర్మణి లుఙ్. 'చిణ్ భావకర్మణో' రితి చిణి వృద్ధిః. సంధ్యావన్దనేఽపి దిఙ్నియమం పరిత్యజ్య తదాగమనభయా త్తస్యై దిశే నమస్కారః కృత ఇతి భావః.

అవ. ఆ హిరణ్యకశిపునింగూడ నీవే సంహరించితివిగదా యను చున్నాఁడు.—

సటాచ్ఛటాభిన్నఘనేన బిభ్రితా
  నృసింహ సైంహీ మతనుం తనుం త్వయా,
స ముగ్ధకాన్తా స్తనసఙ్గభఙ్గురై
  రురోవిదారం ప్రతిచస్కరే నఖైః. ౪౮

టీ. హే నృసింహ=ఓ నరసింహరూపా, సైంహీం=సింహాపు దగు, అతనుం=గొప్పదగు, తనుం=దేహమును, బిభ్రితా=భరించుచున్న వాఁడవు గనుక నీ, సటా...ఘనేన-సటా=జూలుయొక్క, ఛటా=కుచ్చులచే, భిన్న=పిదళించఁబడిన, ఘనేన=మబ్బులుగల, త్వయా=నీచేత, సః=ఆహిరణ్యకశిపుఁడు, ముగ్ధ...భఙ్గురైః - ముగ్ధ=లేఁతవగు, కాంతా=ప్రియురాలియొక్క, స్తన=కుచములయొక్క, సంగ=తాఁకుడుచేత నైనను, భఙ్గురైః=వంగిపోవునట్టి, నఖైః=గోళ్లచేత, ఉరోవిదారం=ఱొమ్మువగులఁజీల్చి, ప్రతిచస్కరే=చంపఁబడెనుగదా.

తా. కృష్ణా! ఆహిరణ్య కశిపుని నీవే మబ్బుపొడవుగ మహోన్నతమై కూరిరసరసింహరూపు దాల్చి ప్రియురాలి పూపచనులతాఁకునకు నైతము మొక్కవోవునంత సుకుమారము లైనగోళ్లతో ఱొమ్ముబగులజీరి చంపితివి కదా!

శ. స.—సటానాం, ఛటాః సటాచ్ఛటాః సటాచ్ఛటాభిః భిన్నాః సటాచ్ఛటాభిన్నాః సటా...భిన్నాః ఘనాః యేనసః సటా... ఘనః తేన సటా...ఘనేన, ఘనేన ఘనాభ్యాం ఘనైః సటా...ఘన శబ్దః అ. పు. తృ. ఏ. బిభ్రతా, బిభ్రితా బిభ్రిద్భ్యాం బిభ్రిద్భిః బిభ్రచ్ఛబ్దః త. పు. తృ ఏ. నా సింహాఇవ నృసింహః, తస్యసంబుద్ధిః హే నృసింహ, నృసింహ నృసింహౌ నృసింహాః నృసింహశబ్దః అ. పు. సం. ప్ర. ఏ. సింహస్యేయం, సైంహీ తాం సైంహీం, సైంహీం సైంహ్యౌ సైంహీః సైంహీశబ్దః ఈ. స్త్రీ. ద్వి. ఏ. తనుః, నభవతీత్యతనుః తాం అతనుం, అతనుం అతనూ అతనూః అతనుశబ్దః ఉ. స్త్రీ. ద్వి. ఏ. తనుం, తనుం తనూ తనూః తనుశబ్దః

ఉ. స్త్రీ. ద్వి. ఏ. త్వయా, త్వయా యువాభ్యాం యుష్మాభిః యుష్మచ్ఛబ్దః ద. పు. తృ. ఏ. సః, సః [illegible] ప్ర. ఏ. కాంతాయాః, స్తనౌ కాంతా స్తనౌ ముగ్ధ [illegible] నౌచ ముగ్ధకాంతా స్తనౌ ముగ్ధ... స్తనయోః సంగః ముగ్ధ... [illegible] నాపి భంగురాః ముగ్ధ...భంగురాః [illegible] భంగు రేణ భంగురాభ్యాం భంగురైః భంగురశబ్దః [illegible] విదార్య ఉరోవిదారం ణముల[illegible]. ప్రతిచస్కరే ప్రతిచస్కరాతే ప్రతిచస్కరిరే ప్రతిపూర్వకకృఞ్ విక్షేపే [illegible] ణి భూతేలటి ఆత్మనేపది ప్ర. పు. ఏ. నఖేన, నఖేన [illegible] నఖశబ్దః అ. పు. తృ. ఏ.

అథ సోఽపి త్యగ్నున హాత ఇ [illegible].—

సటేతి. హే నృసింహ నారసింహ [illegible] శ్చేతి ప్రస్తావాత్. సింహస్యేమాం [illegible] తా, సింహావతారభాజేత్యర్థః. [illegible] ఘనా మేఘాః యేన తేన, అభి[illegible] యోః, తనుః కాయే కృశేఽల్పకే' ఇ[illegible], ముగ్ధ నవా, 'ముగ్ధస్సౌమ్యే నవే మూఢ' ఇ[illegible]యంతి. [illegible] గేనాపి, భంగురైర్నఖైః, ఉరో విదార్య [illegible] ముల్. ప్రతిచస్కరే హాతః, కరతేః కర్మణి లిట్. [illegible] 'హింసాయాం ప్రతేశ్చే'తి సుడాగమః. [illegible] సగోచరమహిమ్నః తేకిమసాధ్యమితి భావః.

అవ. ఇంక వాని తరువాతి జన్మమందలి వృత్తాంతమ్ము [illegible]న్నాడు.—

వినోద మిచ్ఛ న్నథ దర్పజన్మనో
రణేన కణ్డ్వా స్త్రిదశై స్సమం పునః,
స రావణో నామ నికామభీషణం
బభూవ రక్షః క్షతరక్షణం దివః. ౪౭

టీ. అథ=తరువాత, సః=ఆహిరణ్యకశిపుండు, పునః=మరల, త్రిదశైస్సమం=దేవతలతో గూడ, రణేన=యుద్ధముచేత, దర్పజన్మనః=

[illegible] [illegible], [illegible]=(చేతుల) [illegible], వినోదం=పో ప్రుటను, [illegible], [illegible]=స్వర్గమునకు, తుతరక్షసాం=నెమ్మది ని [illegible], [illegible]=మిగుల, భీమాం = ఉగ్రమై న, [illegible]=[illegible] ప్రసిద్ధుఁడైన, రక్షః=రాక్షసుఁడుగా, బభూవ=అగుమను.

తా॥ [illegible] [illegible] దేవతలతో యుద్ధముచేసి చేతులడీఁట బా హువులు [illegible] [illegible] మహాభయంకరముగ్గురో స్వర్గమున [illegible] [illegible] [illegible] [illegible].

వి. స.—వినోదం, [illegible] [illegible] వినోదాః వినోదశబ్దః అ. పు. ద్వి. ఏ. [illegible], [illegible] [illegible] [illegible] ఇదమ్శబ్దః త. పు. ప్ర. ఏ. [illegible] [illegible] [illegible], [illegible] [illegible] [illegible] దర్ప [illegible], [illegible] [illegible] [illegible] [illegible] [illegible] న. స్త్రీ. ష. ఏ. [illegible], [illegible] [illegible] [illegible] [illegible] అ. పు. తృ. ఏ. [illegible], [illegible] [illegible] [illegible] [illegible] ఉ. స్త్రీ. ష. ఏ. త్రిదశ [illegible] [illegible], [illegible] [illegible] [illegible] [illegible] త్రిదశ్యేః, త్రిదశేన త్రిద [illegible] [illegible] [illegible] అ. పు. తృ. బ. సమం అవ్య. పునః అవ్య. [illegible], [illegible] [illegible] [illegible] [illegible]. [illegible] ప్ర. ఏ. [illegible] ఉపత్యం [illegible] రావ [illegible], [illegible] [illegible] [illegible] [illegible] అ. పు. ప్ర. ఏ. నామ అవ్య. [illegible] [illegible] [illegible], [illegible] భీమ [illegible] భీమ [illegible] భీమాశబ్దః అ. [illegible] ప్ర. ఏ. [illegible] [illegible] బభూవుః భూవ [illegible] [illegible] మిత్యస్మా దకర్తృకాత్ [illegible] [illegible] [illegible] [illegible] ప్ర. పు. ఏ. రక్షః, రక్షః రక్షసీ [illegible] రక్షశ్శబ్దః స. [illegible] ప్ర. ఏ. [illegible] రక్షసాం [illegible] [illegible] [illegible] రక్షసాం, [illegible] [illegible] రక్షాంసి [illegible] అ. స. ప్ర. ఏ. [illegible], [illegible] [illegible] [illegible] [illegible] స. స్త్రీ. ష. ఏ.

[illegible] [illegible] [illegible] [illegible] —

[illegible] [illegible] [illegible], [illegible] [illegible], [illegible] స్వ [illegible] [illegible] [illegible] [illegible] [illegible]. [illegible] [illegible], [illegible] [illegible] [illegible], [illegible] [illegible] [illegible] [illegible], [illegible] [illegible] మి [illegible], [illegible] [illegible] [illegible] [illegible]. [illegible] స్వర్గస్య [illegible]

రక్షణం గతా యేన తత్, క్షతస్వర్గ[illegible]మిత్యర్థః. [illegible] సః. ఏతేన దేవసర్వస్వాపహారిత్వముక్తం. భీషయతీతి [illegible] ట్విత్యయః. నికామం భీషణం. 'సుప్సు పా' ఇతి సమాసః. [illegible] నామ [illegible] ప్రసిద్ధం, రక్షః, బభూవ, రాక్షసయోనౌ జాత ఇత్యర్థః. విశ్రవసో [illegible] రావణ ఇతి విగ్రహః. 'తస్యాపత్య' మిత్యణ్. 'విశ్రవసో విశ్రవణ[illegible]' ఇతి [illegible] తే రవణాదేశః. పౌరాణికాస్తు రావయతీతి రావణ ఇతి [illegible] ము త్తరకాండే — 'యస్మాల్లోకత్రయం [illegible] రావణో నామ నామ్నా వీర భవిష్యసీ' ఇ. [illegible] సో ర్నియతలింగత్వాద్విశేష్య నిఘ్నత్వభావేఽపి [illegible].

అవ. ఇఁక వీని దౌర్జన్యమునే [illegible] జెప్పుచున్నాఁడు.—

ప్రభు ర్బుభూషు ర్భువనత్రయస్య య
శ్శిరోఽతిరాగా ద్దశమం చికర్తిషుః,
అతర్కయ ద్విఘ్న మి వేష్టసాహసః
ప్రసాద మిచ్ఛాసదృశం పినాకినః. ౪౯

టీ. యః=ఏ రావణాసురుఁడు, భువనత్రయస్య=ముల్లోకములకు, ప్రభుః=ఏలిక, బుభూషుః=కాఁగోరినవాఁడై, అతిరాగాత్=నిండువేడు కవలన, దశమం=పదియవ, శిరః=తలను, చికర్తిషుః=నఱుకఁబూనిన వాఁడై, ఇష్టసాహసః - ఇష్ట=ఒప్పిదమైన, సాహసః=దుస్సాహసము కలవాఁడు గావుననే, ఇచ్ఛాసదృశం=తనకోరిక కనుగుణమైనదానిని, పినాకినః=ఈశ్వరునియొక్క, ప్రసాదం=అనుగ్రహమును, విఘ్నమివ= అంతరాయమునువలెనే, అతర్కయత్=తలఁచెనో.

తా. ఈ రావణుఁడు ముల్లోకములకుఁ దాన రాజుగాఁ గోరి యీ శ్వరునిఁగూర్చి తపముసేయుచు నందులో తనతలలు దఱిగి హోమముఁ జేయుచుండఁగా నొక్క పదియవతల మిగిలియుండఁగా నీశ్వరుఁడు ప్ర త్యక్షమయి కోరినవరము లిచ్చుచున్నను అది తనపూన్కికి విఘ్నము గాఁ దలఁచెను. అంతటి మహాసాహసపరుఁడని భావము.

శ. స.—ప్రభవతీతి, ప్రభుః, ప్రభుః ప్రభూ ప్రభవః ప్రభుశబ్దః ఉ. పుం.ప్ర. ఏ. భవితుమిచ్ఛుః బుభూషుః, బుభూషుః బుభూషూ బుభూషవః

బుభూషుశబ్దః ఉ. పు. ప్ర. ఏ. త్రయః, అవయవాః అస్యత్రయం భువనస్యత్రయం భువనత్రయం తస్య భువనత్రయస్య, భువనత్రయస్య భువనత్రయయోః భువనత్రయాణాం భువనత్రయశబ్దః అ. న. ష. ఏ. యః, యః యౌ [illegible] యచ్ఛబ్దః ద. పు. ప్ర. ఏ. శిరః, శిరః శిరసీ శిరాంసి శిరశ్శబ్దః స. న. ద్వి. ఏ. అత్యంతశ్చాసౌ రాగశ్చ అతిరాగః అతిరాగః తస్మాత్ అతిరాగాత్, రాగాత్ రాగాభ్యాం రాగేభ్యః అతిరాగశబ్దః అ. పు. ప్ర. ఏ. దశమం, దశమం దశమే దశమాని దశమశబ్దః అ. న. ద్వి. ఏ. [illegible] మిత్యస్య చిర[illegible]షుః, చిర[illegible]షుః చిర[illegible]షూ [illegible] ఉ. పు. ప్ర. ఏ. అతర్కయత్, అతర్కయతాం అతర్కయన్, [illegible] ధాతోః [illegible] రాదికాత్ సకర్మకాత్ [illegible] ప్ర. పు. ఏ. విఘ్నం, విఘ్నం విఘ్నే విఘ్నాని విఘ్నశబ్దః అ. పు. ద్వి. ఏ. ఇష్టం, సాహసం యస్యసః ఇష్టసాహసః, సాహసః సాహసౌ సాహసాః ఇష్టసాహసశబ్దః అ. పు. ప్ర. ఏ. ప్రసాదః, ప్రసాదౌ ప్రసాదాః ప్రసాదశబ్దః అ. పు. ద్వి. ఏ. [illegible], సదృశః [illegible] సదృశః తం [illegible] సదృశం, ఇచ్ఛా సదృశం [illegible] సదృశౌ [illegible] సదృశాన్ [illegible] సదృశశబ్దః అ. పు. ద్వి. ఏ. పినాకః, [illegible] పినాకీ, తస్య పినాకినః, పినాకినః పినాకినోః పినాకినాం పినాకిన్ శబ్దః న. పు. ష. ఏ.

[illegible]—

[illegible] బుభూషుః భవితు [illegible], [illegible] న తు ఫలమి [illegible], [illegible] ఇష్టసాహసః, ప్రియసాహసః, [illegible] విఘ్నమి [illegible] ప్రసాదాభిముఖాం [illegible]

కర్మణి ప్రజాపతిప్రీణనాయ నవ శిరాంసి అగ్నౌ హుత్వా దశమారంభే సంతుష్టాత్ తస్మాత్త్రైలోక్యాధిపత్యం వవ్ర ఇత్యుత్తరకాండోక్తా కథాఽత్రానుసంధేయా.

ఇఁకఁ గైలాసమును దొర్లించినసంగతి జెప్పుచున్నాఁడు.—

సముత్క్షిపన్ యః పృథివీభృతాం వరం
వరప్రదానస్య చకార శూలినః,
త్రసత్తుషారాద్రిసుతాససంభ్రమ
స్వయంగ్రహాశ్లేషసుఖేన నిష్క్రియమ్. ౫౦

టీ. యః=ఏరావణుఁడు, పృథివీభృతాం=కొండలలో, వరం=మేటియగు కైలాసమును, దర్పాత్=క్రొవ్వువలన, సముత్క్షిపన్=పెల్లగించినవాఁడై, శూలినః=సాంబమూర్తియొక్క, వరప్రదానస్య=వెనుకనుడివిన ఇష్టవరదానమునకు, త్రస...సుఖేన-త్రసత్=భయపడిన, తుషారాద్రిసుతా=హిమవంతుని కూఁతురగు పార్వతీదేవియొక్క, ససంభ్రమ=కలవరముతోఁగూడిన, స్వయంగ్రహ=తనంతఁదాఁబట్టుకొనుటచేతనైన, ఆశ్లేష=కౌఁగిలింతచేతనైన, సుఖేన=ఆనందముచేత, నిష్క్రియం=ఋణవిముక్తిని, చకార=చేసికొనెను.

తా. ఈతఁడొకనాఁడు క్రొవ్వి కైలాసపర్వతము దగ్గఱకుఁ బోయి తన యిరువదిబాహువులతో నావెండికొండను బెల్లగించి యీశ్వరుఁడు తనకిచ్చిన వరదానమునకు మాఱుగా నాయనకు పార్వతీదేవియొక్క స్వయంగ్రహాశ్లేషమును గలిగించెను. వీఁడు కొండదొర్లింపఁగనే పార్వతి భయమంది శివునికంఠమందు బిగ్గ గౌఁగిలించెనని భావము. కాముకులకు తాముగాఁ గోరినను దొరకని ప్రియాపరీరంభము తనంతనది దొరకుట మహాప్రీతిదాయకము గదా.

శ. స.—సముత్క్షిపన్, సముత్క్షిపన్తౌ సముత్క్షిపన్తః సముత్క్షిపచ్ఛబ్దః. త.పు.ప్ర.ఏ. యః, యః యౌ యే యచ్ఛబ్దః ద.పు.ప్ర.ఏ. పృథివీం బిభర్తీతి పృథివీభృతః తేషాం పృథివీభృతాం, భృతః భృతోః భృతాం పృథివీభృచ్ఛబ్దః త. పు. ష. బ. వరం, వరం వరౌ వరాన్ వరశబ్దః అ. పు. ద్వి. బ. వరస్యప్రదానం వరప్రదానం తస్య వరప్రదానస్య, ప్రదానస్య ప్రదానయోః ప్రదానానాం వరప్రదానశబ్దః అ. న.

ష. ఏ. చకారచక్రతుః, చక్రుః డుకృఞ్ కరణే ఇత్యస్మాత్ సకర్మకాత్ కర్తరి భూతే లిటి పరస్మైపది ప్ర. ఏ. శూలమస్యాస్తీతిశూలీ తస్య శూలినః, శూలినః శూలినోః శూలినాం శూలిన్ శబ్దః న. పు. ష. ఏ. తుషారమయశ్చాసావద్రిశ్చ తుషారాద్రిః తుషారాద్రేః సుతా తుషారాద్రిసుతా త్రసన్తీచసా తుషారాద్రిసుతాచ త్రసత్తుషారాద్రిసుతా సంభ్రమేణ సహాన వర్తతే ఇతి ససంభ్రమః స్వయం గృహ్ణాతి ఇతి స్వయంగ్రహః ససంభ్రమశ్చాసౌ స్వయంగ్రహశ్చ ససంభ్రమస్వయంగ్రహః త్రస...తాయాః సస...గృహః త్రస...గ్రహః త్రసగ్రహేణ ఆశ్లేషః త్రస...శ్లేషః త్రసత్తు...శ్లేషేణ సుఖం త్రసత్తు...సుఖం తేన త్రసత్తు...సుఖేన, సుఖేన సుఖాభ్యాం సుఖైః త్రసత్తు...సుఖశబ్దః అ. న. తృ. ఏ. నిష్క్రియం, నిష్క్రియం నిష్క్రియాభ్యాం నిష్క్రియాణి నిష్క్రియశబ్దః అ. పు. ద్వి. ఏ.

అథ శ్లోకాభ్యాం [illegible] హ.—

సము [illegible] తి. [illegible], స్వ [illegible], సము [illegible], దర్పాదితి శేషః. శూలినః [illegible] త్రస [illegible] భ్రాంత్యా, తుషారాద్రిసుతాయాః [illegible] స్వయంగ్రహః ప్రియ ప్రార్థనాం వినా [illegible], 'సుఖ [illegible] సమాసః తేన యః ఆశ్లేషః ఆలింగనం, తేన య త్సుఖం తేన, [illegible] సుఖే [illegible]. నిష్క్రియం ప్రత్యుపకార [illegible] నిర్గత [illegible]. 'నిష్క్రియా [illegible] నిర్గతే [illegible]. యద్వా క్రియాలు [illegible], [illegible] మహా [illegible]. అత్ర సుఖప్రదానయో [illegible] ఉదాత్తి [illegible].

పురీ మవస్కంద లునీహి నన్దనం
ముషాణ రత్నాని హరామరాఙ్గనాః,
విగృహ్య చక్రే నముచిద్విషా బలీ
య ఇత్థ మస్వాస్థ్య మహర్దివం దివః. ౫౧

టీ. బలీ=పరాక్రమవంతుఁడైన, యః=ఏరావణుఁడు, నముచిద్విషా=ఇంద్రునితోడ, విగృహ్య=పగగొని, పురీం=ఇంద్రపట్టణమగు నమరావతిని, అవస్కంద=ముట్టడించు మనో, నన్దనం=నన్దనోద్యానమును, లునీహి=నఱకివై చెనో, రత్నాని=మంచివస్తువులన్నిటిని, ముషాణ=

హరించెనో, అమరాఙ్గనాః=దేవతాస్త్రీలను, హర = అపహరించెనో, ఇత్థం=ఇట్లే, అహర్దివం=రాత్రింబవళ్ళయందు, దివః=దేవనగరమునకు, అస్వాస్థ్యం=ఉపద్రవమును, చక్రే=చేసెనో.

తా. ఈఁ డింద్రునితో లేనితగవు కల్పించుకొని అమరావతిపై దాడివెట్టెను. నందనవనమును బెఱికివేసెను. మంచివస్తువులెల్లఁ గొని పోయెను. అమరాంగనలను జెఱపట్టెను. ఇట్లొకటనేల యెన్నియో చెడుగులుచేసి రాత్రింబవలు స్వర్గమునకుఁ బీడగావించుచునే వచ్చెను.

శ. స.—పురీం, పురీం పుర్యౌ పురీః పురీశబ్దః. ఈ. స్త్రీ. ద్వి. ఏ. అవస్కంద, అవపూర్వకస్కందిర్ గతిశోషణయోరిత్యస్మాత్సకర్మకాత్ కర్తరి భూతే లిట్ స్థానాపన్నేలోటి పరస్మై ప్ర. పు. ఏ. ఏకవచన ద్వివచన బహువచనేషు తుల్యంరూపం, తథ్వమోర్విషయే తుహి స్వాదేశయోర్వైకల్పికత్వాత్ తదన్తంచ భవతి ఏవ ముత్తరత్రాపి లునీహి లూఞ్ ఛేదన ఇత్యస్మాత్సకర్మకాత్ కర్తరి భూతే లిట్ స్థానాపన్నేలోటి పరస్మై ప్ర. పు. ఏ. నందనం, నందనం నందనే నందనాని నందనశబ్దః అ. న. ద్వి. ఏ. ముషాణ, ముష స్తేయే ఇత్యస్మాత్సకర్మకాత్ కర్తరి లిట్ స్థానాపన్నేలోటి పరస్మైపది ప్ర. పు. ఏ. రత్నాని, రత్నం రత్నే రత్నాని రత్నశబ్దః అ. న. ద్వి. బ. హర, హృఞ్ హరణే ఇత్యస్మాత్సకర్మకాత్కర్తరి భూతే లిట్ స్థానాపన్నే లోటి పరస్మైపది ప్ర. పు. ఏ. శోభనాని, అఙ్గాని సన్త్యాసామిత్యంగనాః అమరాణాం అఙ్గనాః అమరాఙ్గనాః తాః అమరాంగనా, అమరాంగనా అమరాంగనే అమరాఙ్గనాః అమరాంగనాశబ్దః ఆ. స్త్రీ. ద్వి. ఏ. విగృహ్య ల్యబంతావ్యయం, చక్రే చక్రాతే చక్రిరే డుకృఞ్ కరణే ఇత్యస్మాత్సకర్మకాత్ కర్తరి భూతే లిట్ ఆత్మ ప్ర.పు.ఏ.నముచేః ద్విట్ నముచి ద్విట్ తేన నముచిద్విషా,ద్విషా ద్విడ్భ్యాం ద్విడ్భిః నముచిద్విట్ఛబ్దః ష. పు. తృ. ఏ. బలమస్యాస్తీతి బలీ, బలీ బలినౌ బలినః బలిన్ శబ్దః న. పు. ప్ర ఏ. యః, యః యౌ యే యచ్ఛబ్దః ద. పు. ప్ర. ఏ. ఇత్థం అవ్య. స్వస్థోనభవతీత్యస్వస్థః, అస్వస్థస్యభావః అస్వాస్థ్యం తత్ అస్వాస్థ్యం, అస్వాస్థ్యం అస్వాస్థ్యే అస్వాస్థ్యాని

అసాహ్నస్థ్యశబ్దః అ. న. ద్వి. ఏ. అహానిచ, దివాచ అహర్దివం అవ్య. దివః, దివః దివో, దివాం దివశబ్దః న. స్త్రీ. ష. ఏ.

పురీమితి. బలీ బలవాన్ యో రావణః సముదద్విషా శక్రేణ విగృహ్య విరుధ్య పురీ మమరావతీం అవస్కన్ద [illegible] తద్వనం, లునీహి ఛిన్ధి, 'లునీహి లునీహీ' త్యభీక్ష్ణ్యార్థే లోట్. రత్నాని శ్రేష్ఠవస్తూని మణీశ్చ 'రత్నం శ్రేష్ఠే మణావపీ' తి విశ్వః. ముషాణ ముషాణ, 'ముష స్తేయే' 'హలః శ్నః శానజ్ఝౌ' వితి శానజాదేశః. అమరాఙ్గనాః దేవస్త్రియః, గృహాణ గృహాణ, సర్వత్ర పౌనఃపున్యే ద్విరుక్తిః, ఇత్థం మానేన ప్రకారేణ, అహాని చ దివా చ అహర్దివం, [illegible] 'అచతుర' ఇత్యాదినా సప్తమ్యర్థే [illegible] సమాసాన్తనిపాతః. సర్వస్య అస్య వాక్యస్య ముఖ్యక్రియా. చక్రే అత్ర అవస్కన్దేత్యాది 'క్రియాసమభిహారే లోట్ లోటో హిస్వౌ వా చ తధ్వమోః' ఇత్యనుశాస్తేః, 'సముచ్చయే' [illegible] అనుప్రయోగః. తస్య యథావిధ్యనుప్రయోగః [illegible] క్రియాసమ భిహారః. [illegible] క్రియాసమ భిహారః. [illegible] 'సముచ్చయే సామాన్యవచనస్య' ఇత్యనుప్రయోగః. చక్రే ఇతి. [illegible] 'సుపాం సుపా' [illegible] స్సాశబ్ద' మితి లక్షణాత్. సముచ్చయ శబ్దాలంకారః.

సలీలయాతాని న భర్తు రభ్రమో
　ర్న చిత్ర ముచ్చైః శ్రవసః పదక్రమమ్,
అనుద్రుత స్సంయతి యేన కేవలం
　బలస్య శత్రుః ప్రశశంస శీఘ్రతామ్.　　　　　　　　　౫౨

టీ. సంయతి = యుద్ధమందు, యేన = ఏరావణునిచేత, అనుద్రుతః = తఱుమఁబడిన, బలస్య-శత్రుః = బలాసురునకు విరోధియగు నింద్రుఁడు, అభ్రమోః భర్తుః = అభ్రము యను నాఁడేనుఁగు మగఁడైన యైరావతముయొక్క, సలీలయాతాని-సలీల = చమత్కారముతో గూడిన, యాతాని = మందగమనములను, నప్రశశంస = మెచ్చుకొనలేదు. ఉచ్చైః శ్రవసః = ఉచ్చైశ్శ్రవమను తెల్లగుఱ్ఱముయొక్క, చిత్రం = ఆశ్చర్యకరమైన, పదక్రమం = నడకపోఁకడను, నప్రశశంస = కొనియాడలేదు. కింతు = ఇఁకనేమన, శీఘ్రతాం కేవలం = తొందరనే, ప్రశశంస = శ్లాఘించెను.

తా.—యుద్ధమం దీతని కోహటించి పాఱుచున్న యింద్రుఁడు వెనుతగిలి పీనిచేఁ దఱుమఁబడినవాఁడై తనయేనుఁగుయొక్క తిన్నని నడకను మెచ్చఁడు. తనగుఱ్ఱము గతివిలాసమును శ్లాఘించఁడు. త్వరగాఁ బరుగుదీసినచోఁ గృతార్థుఁడఁగదా యని తలఁచెడివాఁడు.

శ. స.—లీలయాసహావర్తంత ఇతి సలీలాని, సలీలాని చ తాని యాతాని చ సలీలయాతాని తాని సలీలయాతాని, యాతం యాతే యాతాని సలీలయాతశబ్దః అ. న. ద్వి. ఏ. న. అవ్య. భర్తుః, భర్తుః భర్త్రోః భర్తౄణాం భర్తృశబ్దః ఋ. పు. ష. ఏ. అభ్రమోః, అభ్రమోః అభ్రమ్వోః అభ్రమూణాం అభ్రముశబ్దః ఉ. స్త్రీ. ష. ఏ. న. అవ్య. చిత్రం, చిత్రం చిత్రౌ చిత్రాన్ చిత్రశబ్దః అ. పు. ద్వి. ఏ. ఉచ్చైః శ్రవసీయస్యసః ఉచ్చైశ్శ్రవాః తస్య ఉచ్చైశ్శ్రవసః, ఉచ్చైశ్శ్రవసః ఉచ్చైశ్శ్రవసోః ఉచ్చైశ్శ్రవసాం ఉచ్చైశ్శ్రవశ్శబ్దః స. పు. ష. ఏ. పదానాంక్రమః, పదక్రమః తం పదక్రమం, పదక్రమం పదక్రమౌ పదక్రమాన్ పదక్రమశబ్దః అ. పు. ద్వి. ఏ. అనుసృత్య ద్రుతః అనుద్రుతః, అనుద్రుతః అనుద్రుతౌ అనుద్రుతాః అనుద్రుతశబ్దః అ. పు. ప్ర. ఏ. సంయతి, సంయతి సంయతోః సంయత్సు సంయచ్ఛబ్దః త. స్త్రీ. స. ఏ. యేన, యేన యాభ్యాం యైః యచ్ఛబ్దః ద. పు. తృ. ఏ. కేవలం అవ్య. బలస్య, బలస్య బలయోః బలానాం బలశబ్దః అ. పు. ష. ఏ. శత్రుః, శత్రుః శత్రూ శత్రవః శత్రుశబ్దః ఉ. పు. ప్ర. ఏ. ప్రశశంస, ప్రశశంసతుః ప్రశశంసుః ప్రపూర్వకశంసుస్తుతావిత్యస్మాత్సకర్మకాత్ కర్తరి భూతే లిటి పరస్మై ప్ర. ఏ. శీఘ్రస్య భావః, శీఘ్రతా తాం శీఘ్రతాం శీఘ్రతాం, శీఘ్రతే శీఘ్రతాః శీఘ్రతాశబ్దః ఆ. స్త్రీ. ద్వి. ఏ.

సలీలేతి. సంయతి యుద్ధే. ‘సముదాయః స్త్రియాస్సంయత్సమిత్యాజిసమిద్యుధ’ ఇత్యమరః. యేన రాక్షసేన, అనుద్రుతః అనుధావితః, బలస్య శత్రుః, ఇంద్రః అభ్రమోర్భర్తుః ఐరావణస్య, సలీలయాతాని గంభీరగమనాని న ప్రశశంస నశ్లాఘయామాస, తథా ఉచ్చైశ్శ్రవసః స్వాశ్వస్య, చిత్రం నానావిధం పదక్రమం పాదవిక్షేపం. అర్థపులాయితాదిగతివిశేషమిత్యర్థః. నప్రశశంస. కింతు శీఘ్రగతిమేవ ప్రశశంస, అన్యథా శీఘ్రం మామాస్కంద్య గృహీష్యతీతి భయాదితి భావః.

అశక్నువన్ సోఢు మధీరలోచనః
సహస్రరశ్మే రివ యస్య దర్శనమ్,
ప్రవిశ్య హేమాద్రి గుహాగృహాన్తరం
నినాయ బిభ్య ద్దివసాని కౌశికః. ౫౩

టీ. అధీరలోచనః-అధీర=భయముచే గదలుచున్నట్టి, లోచనః= కన్నులుగల, కౌశికః = ఇంద్రుడు (గుడ్లగూబ), సహస్రరశ్మేరివ= సూర్యునియొక్కవలె, యస్య=ఏ రావణునియొక్క, దర్శనం=ఎదురుపాటును, సోఢుం=సైచుటకొఱకు, అశక్నువన్=చాలనివాడై, హేమాద్రిగుహాగృహాన్తరం- హేమాద్రి=మేరుపర్వతముయొక్క, గుహా= కందరమనునట్టి, గృహ=ఇంటియొక్క, అంతరం=గర్భమును, ప్రవిశ్య= దూరి, బిభ్యత్సన్=భయపడుచున్నవాడై, దివసాని=దినములను, నినాయ=పుచ్చెను.

తా. అప్రతిహతప్రతాపశాలియగు రావణుని జూడ నోడి యింద్రుడు సూర్యుని జూడజాలని గుడ్లగూబవలె కనులు మూతబడంగా పాఱిపోయి మేరుపర్వతకందరములో దాగుకొని అత్యంతము భయపడుచు నే కాలము పుచ్చెను.

శ. స.—సహితుం శక్నోతీతి శక్నువన్, అశక్నువన్ అశక్నువంతౌ అశక్నువంతః అశక్నువచ్ఛబ్దః తే. పు. ప్ర. ఏ. సోఢుం సహితుం సహధాతోస్తుమున్నంతమవ్యయం, అధీరాణి లోచనాని యస్యసః అధీరలోచనః, లోచనః లోచనౌ లోచనాః అధీరలోచనశబ్దః అ. పు. ప్ర. ఏ. సహస్రం రశ్మయో యస్యసః సహస్రరశ్మిః తస్య సహస్రరశ్మేః, రశ్మేః రశ్మ్యోః రశ్మీనాం సహస్రరశ్మిశబ్దః ఇ. పు. ష. ఏ. ఇవ అవ్యయం. యస్య యయోః యేషాం యచ్ఛబ్దః ద. పు. ష. ఏ. దర్శనం, దర్శనం దర్శనే దర్శనాని దర్శనశబ్దః అ. న. ద్వి. ఏ. ప్రవిశ్య. ల్యబన్తోవ్యయం హేమ్నః అద్రిః, హేమాద్రిః హేమాద్రేః గుహా హేమాద్రిగుహా హేమాద్రిగుహైవ గృహాః హేమాద్రిగుహాగృహాః హేమాద్రిగుహాగృహాణాం అన్తరం హేమా... న్తరం తత్ హేమా... న్తరం, అన్తరం అన్తరే అన్తరాణి హేమా... న్తరశబ్దః అ. న. ద్వి. ఏ. నినాయ నయతేః నిన్యుః లిట్

ప్రాపణే ఇత్యస్మాత్సకర్మకాత్ కర్తరి భూతే లిటి పరస్మై. ప్ర. పు. ఏ. బిభ్యత్, బిభ్యత్ బిభ్యతౌ బిభ్యతః బిభ్యచ్ఛబ్దః త. పు. ప్ర. ఏ. దివసాని దివసం దివసే దివసాని దివసశబ్దః అ. న. ద్వి. ఏ. కౌశికః, కౌశికః కౌశికౌ కౌశికాః కౌశికశబ్దః అ. పు. ప్ర. ఏ.

అశక్నువన్నితి. అధీరలోచనః అస్థిరదృష్టిః, కౌశికో మహేంద్రః, ఉలూకశ్చ, 'మహేంద్రగుగ్గులూలూకవ్యాళగ్రాహిషు కౌశిక' ఇత్యమరః. సహస్రనేత్రః సూర్యస్యేవ,యస్య రావణస్య, కర్మణః దర్శనం సోఢుం అశక్నువన్, హేమాద్రేః కందరో గుహైవ గృహం, తస్యాంతరం,ప్రవిశ్య, బిభ్యత్,తత్రాపి వేపమాన ఏవ. బిభ్యతేః శతరి 'నాభ్యస్తాచ్ఛతు' రితి నుమభావః. దివసాని దినాని, నినాయ. 'వా తు క్లీబే దివసవాసరౌ' విత్యమరః, కౌశిక ఇత్యత్రాభిధాయాః ప్రస్తుతైకగోచరత్వే నోభయత్ర శ్లేషేఽపి విశేష్యశ్లేషాసంభవా దులూకవిషయ శ్శబ్దశక్తిమూలో ధ్వనిః,సహస్రనేత్ర ఇవేత్యుపమానిర్వాహకత్వా ద్వాచ్యసిద్ధ్యంగమ్.

బృహచ్ఛిలానిష్ఠురకణ్ఠఘట్టనా
ద్వికీర్ణలోలాగ్నికణం సురద్విషః,
జగత్ప్రభో రప్రసహిష్ణు వైష్ణవం
న చక్ర మస్యాక్రమ తాధికన్ధరమ్. ౫౪

టీ. బృహ...ఘట్టనాత్ - బృహత్=గొప్ప, శిలా=రాతివలె, నిష్ఠుర=కఠినమైన, కంఠ=గొంతుయొక్క, ఘట్టనాత్ = రాపిడివలన, వికీ...కణం-వికీర్ణ=చెదరిన, లోల=రేఁగిన, అగ్ని = నిప్పుయొక్క, కణం = మిణుఁగురులు గలది గనుకనే, అప్రసహిష్ణు = మొక్కవోని, వైష్ణవం = విష్ణునిసంబంధమైన, చక్రం=సుదర్శనము, జగత్ప్రభోః =సర్వలోకేశ్వరుఁడగు, అస్య=ఈ, సురద్విషః=దేవవిరోధి యగురావణునియొక్క, అధికంధరం=మెడయందు, నాక్రమత=పట్టకపోయెను.

తా. ఎన్నఁడును ఎక్కడను కుంఠితముకాని విష్ణుదేవుని సుదర్శనముగూడ వీనిమెడయందుఁ బ్రయోగించఁగా నాదెబ్బకు కంఠమందు రాతిమీఁదఁగొట్టినట్లు నిప్పులు రేఁగినవేగాని వానికంఠ మేమియు నొవ్వదయ్యెను.

శ. స.—బృహతీ చ సా శిలా చ బృహచ్ఛిలా బృహచ్ఛిలేవనిష్ఠురః బృహచ్ఛిలానిష్ఠురః బృహచ్ఛిలానిష్ఠురశ్చాసౌకంఠశ్చ బృహ

...కంఠః బృహా...కంఠే ఘుట్టనం బృహా...ఘుట్టనం తస్మాత్ బృహా... ఘట్టనాత్ ,ఘుట్టనాత్ ఘుట్టనాభ్యాం ఘుట్టనేభ్యః బృహా...ఘుట్టనశబ్దః అ. న.పం.ఏ. అగ్నేః కణాః అగ్నికణాః లోలాశ్చ తే అగ్నికణాశ్చ లోలాగ్నికణాః వికీర్ణాః లోలాగ్నికణాః యస్యతత్ వికీర్ణలోలాగ్నికణం, కణం కణే కణాని వికీర్ణ...కణశబ్దః అ.న.ప్ర.ఏ. జగతాంప్రభుః, జగత్ప్రభుః తస్య జగత్ప్రభోః, ప్రభోః ప్రభ్వోః ప్రభూణాం జగత్ప్రభుశబ్దః ఉ. పు. ష. ఏ. ద్వేష్టీతి ద్విట్ సురాణాం ద్విట్ సురద్విట్ తస్య సురద్విషః, సురద్విషః సురద్విషోః సురద్విషాం సురద్విట్ఛబ్దః ష. పు. ష. ఏ. నప్రసహత ఇతి అప్రసహిష్ణు, అప్రసహిష్ణు అప్రసహిష్ణునీ అప్రసహిష్ణూని అప్రసహిష్ణుశబ్దః ఉ.న.ప్ర.ఏ. విష్ణోరిదం వైష్ణవం, వైష్ణవం వైష్ణవే వైష్ణవాని వైష్ణవశబ్దః అ.న.ప్ర.ఏ.న.అస్య. చక్రం, చక్రం చక్రే చక్రాణి చక్రశబ్దః అ. న. ప్ర. ఏ. అస్య, అస్య అనయోః ఏషాం ఇదంశబ్దః మ. పు. ష. ఏ. ఆక్రమత ఆక్రమేతాం ఆక్రమన్త ఆఙ్పూర్వకక్రముపాదవిక్షేపే ఇత్యస్మాద్ధాతోః కర్తరి అనద్యతనభూతే లఙ్ ఆత్మనే ప్ర. పు. ఏ. కంధరాయాం అన్తరం అవ్యయీభావావ్యయం.

ఘ్నన్నితి. [illegible] ఘుట్టనాత్ [illegible], వికీర్ణాః విక్షిప్తాః లోలాశ్చ అగ్నికణాః స్ఫులింగా యస్య తత్, అతఏవ అప్రసహిష్ణు అభిభావుకం, [illegible] వైష్ణవం చక్రం సురద్విషః, జగత్ప్రభోః [illegible], అస్య సురద్విషః [illegible], కంధరాయాం [illegible] అవ్యయీభావః. [illegible] ఇతి [illegible].

విభిన్నశఙ్ఖః కలుషీభవన్ముహు
ర్మదేన దన్తీవ మనుష్యధర్మణః,
నిరస్తగామ్భీర్య మపాస్తపుష్పకం
ప్రకమ్పయామాస న మానసం నగః. ౫౫

టీ. సః = ఆరావణుఁడు, మదేన=పొగరుచేతను, మదజలము చేతను, దన్తీవ=ఏనుఁగువలె, విభిన్నశంఖః-విభిన్న=పగులఁగొట్టఁబడిన, శంఖః=శంఖనిధి (శంఖము) గలవాఁడై, కలుషీభవత్=కలఁతనొందినదియు, నిరస్తగాంభీర్యం-నిరస్త=పోయిన, గాంభీర్యం=నెమ్మది (అగాధత్వము) గలదియు, అపాస్తపుష్పకం-అపాస్త=త్రోయఁబడిన, పుష్పకం = పుష్పకవిమానము (పూవులు) గలదియునగు, మనుష్యధర్మణః=కుబేరునియొక్క, మానసం=చిత్తమును, ముహుః=మాటిమాటికిని, మానసమనుకొలనును, నప్రకంపయామాసేతిన=కలఁతపెట్టలేదని లేదు.

తా.—ఈ రావణుఁడు మదముచే కన్నుఁగానక యేనుఁగువలె కుబేరుని పట్టణముమీఁదఁ బడి శంఖనిధిని బ్రద్దలుచేసి, మానస సరోవరమున గలియఁబెట్టి పూడ్చి పుష్పములఁ ద్రెంచివైచి పాడుజేసెను.

శ. స.—విభిన్నః, శంఖః యేనసః విభిన్నశంఖః, శంఖః శంఖౌ శంఖాః విభిన్నశంఖశబ్దః అ. పు. ప్ర. ఏ. అకలుషం కలుషం భవత్ కలుషీభవత్ తత్ కలుషీభవత్, భవత్ భవతీ భవన్తి కలుషీభవచ్ఛబ్దః త. న. ద్వి. ఏ. ముహుః అవ్య. మదేన, మదేన మదాభ్యాం మదైః మదశబ్దః అ. పు. తృ. ఏ. దన్తావస్యస్త ఇతిదన్తీ, దన్తీ దన్తినౌ దన్తినః దన్తిన్‌శబ్దః న.పు. ప్ర. ఏ. ఇవ. అవ్య. మనుష్యస్య ధర్మ ఇవ ధర్మోయస్యసః, మనుష్యధర్మా తస్య మనుష్యధర్మణః, ధర్మణః ధర్మణోః ధర్మణాం మనుష్యధర్మన్‌శబ్దః న.పు.ష.ఏ. గమ్భీరస్యభావః గామ్భీర్యం నిరస్తం గామ్భీర్యం యస్య తత్ నిరస్తగామ్భీర్యం తత్ నిరస్తగామ్భీర్యం, గామ్భీర్యం గామ్భీర్యే గామ్భీర్యాణి నిరస్తగామ్భీర్యశబ్దః అ. న. ద్వి. ఏ. అపాస్తం పుష్పకం పుష్పాణిచయస్మాత్ తదపాస్తపుష్పకం తదపాస్తపుష్పకం, పుష్పకం పుష్పకే పుష్పకాణి అపాస్తపుష్పకశబ్దః అ. న. ద్వి. ఏ. ప్రకమ్పయామాస ప్రకమ్పయామాసతుః ప్రకమ్పయామాసుః ప్రపూర్వకకపికిక్షిప్చచ్చలనే ఇత్యస్మాత్ ణిజన్తా న్ప్రయుక్తాదసధాతోః సకర్మకాత్ కర్తరి భూతే లిటి పరస్మైపది ప్ర. పు. ఏ. న. అవ్య. మానసం, మానసం మానసే మానసాని మానసశబ్దః అ. న. ద్వి. ఏ. న. అవ్య. సః తౌ తే తచ్ఛబ్దః ద. పు. ప్ర. ఏ.

[illegible]ష్వితి. స రాజా [illegible] 'మనసి [illegible]' ఇతి విశ్వః. [illegible], [illegible], [illegible] యేన సః [illegible] ఇతి విశ్వః. [illegible] మావిలగన [illegible], [illegible] అగాధస్య [illegible] యస్యతత్, [illegible], [illegible] భాషికః [illegible]. [illegible]. తస్య [illegible] ధర్మ [illegible] 'మానసం సరసి [illegible]' [illegible] మానసేన, [illegible] తా ప్రతి [illegible]' ఇతి వామనః. [illegible]

రణేషు తస్య ప్రహితాః ప్రచేతసా
సరోషహుంకారపరాఙ్ముఖీకృతాః,
ప్రహర్తురేవోరగరాజరజ్జవో
జవేన కంఠం సభయాః ప్రచక్రిరే. ౧౬

టీ. రణేషు = యుద్ధములయందు, ప్రచేతసా = వరుణునిచేత, ప్రహితాః = ప్రయోగింపఁబడిన, ఉరగరాజరజ్జవః = నాగపాశములనంటి పాశములు, తస్య = ఆరాజుయొక్క, సరోష...కృతాః - సరోష = క్రోధముతోఁడి, హుంకార = హుంకారముచేత, పరాఙ్ముఖీకృతాః = వెనుకకుఁ దోలఁబడినవి గనుక, సభయాః = భయముఁ గూడినవై, జవేన = తొందరచేత, ప్రహర్తుః ఏవ = తమ్ముఁ బంపిన వరుణునియొక్కయే, కంఠం = మెడను, ప్రచక్రిరే = చుట్టుకొనినవి.

తా. ఆ రాజు నలుఁడు యుద్ధము సంధించినప్పుడు వరుణుఁడు తనమీఁద నాగాస్త్రములను ప్రయోగింపఁగా వీఁడు ఒక్కసారి నిక్కి చూచి మొగము చిట్లించుకొని 'హుం' అనినంతనే యవి జడిసి వెనుకకుఁ దిరిగి తమ్ముఁ బ్రయోగించిన వరుణునిమెడకే చుట్టుకొనుచుండెడివి.

జీ. స.—రణేష్వితి, [illegible] అ. ప్ర. స.
తస్య, తస్య రాజ్ఞః [illegible] ప్రహితాః,

ప్రహితః ప్రహితౌ ప్రహితాః ప్రహితశబ్దః అ. పు. ప్ర. బ. ప్రచేతసా, ప్రచేతసా ప్రచేతోభ్యాం ప్రచేతోభిః ప్రచేతశ్శబ్దః స. పు. తృ. ఏ. రోషేణసహావర్తత ఇతి సరోషః సరోషశ్చాసౌ హుంకారశ్చ సరోషహుంకారః పరాఞ్చి ముఖాని యేషాం తే పరాఙ్ముఖాః అపరాఙ్ముఖాః పరాఙ్ముఖాః సంపద్యమానాః కృతాః పరాఙ్ముఖీకృతాః సరోషహుంకారేణ పరాఙ్ముఖీకృతాః సరోష...కృతాః, కృతః కృతౌ కృతాః సరోష...కృతశబ్దః అ. పు. ప్ర. ఏ. ప్రహర్తుః, ప్రహర్త్రోః ప్రహర్తౄణాం ప్రహర్తృశబ్దః ఋ. పు. ష. ఏ. ఏవ అవ్య. ఉరగాణాం రాజానః ఉరగరాజాః ఉరగరాజాః రజ్జవ ఇవ ఉరగరాజరజ్జవః రజ్జుః రజ్జూ రజ్జవః ఉరగరాజరజ్జుశబ్దః ఉ. పు. ప్ర. బ. జవేన, జవేన జవాభ్యాం జవైః జవశబ్దః అ. పు. తృ. ఏ. కంఠం, కంఠం కంఠౌ కంఠాన్ కంఠశబ్దః అ.పు.ద్వి.ఏ. భయేన సహావర్తంత ఇతి సభయాః, సభయః సభయౌ సభయాః సభయశబ్దః అ. పు. ప్ర. బ. ప్రపేదే ప్రపేదాతే ప్రపేదిరే, ప్రపూర్వకపదగతౌ విత్యస్మాద్ధాతోః కర్తరిభూతే లిటి ఆత్మనే ప్ర. పు. బ.

రణేష్వితి. కించ రణేషు యుద్ధేషు, ప్రచేతసా వరుణేన, ప్రహితాః ప్రయుక్తాః ఉరగరాజాః మహాసర్పాః, తే రజ్జవ ఇవోరగరాజరజ్జవః, నాగపాశా ఇత్యర్థః. తస్య రావణస్య, సరోషహుంకారేణ, పరాఙ్ముఖీకృతాః వ్యావర్తితాః, అతఏవ సభయాస్సంతః, జవేన వేగేన, ప్రహర్తుః, ప్రయోక్తుః, తస్య ప్రచేతస ఏవ కంఠం ప్రపేదిరే, అత్ర పరహింసార్థం ప్రయుక్తస్యాయుధస్య, స్వపరిత్యాగే స్వకంఠగ్రహణాత్. అనర్థోత్పత్తిరూపవిషమాలంకారః 'విరుద్ధకార్యస్యోత్పత్తిర్యత్రానర్థస్య వా భవేత్, విరూపఘటనా సా స్యాద్విషమాలంకృతిస్త్రిధా' ఇతి లక్షణాత్.

పరేతభర్తుర్మహిషోఽమునా ధను
ర్విధాతుముత్ఖాతవిషాణమణ్డలః,
హృతేఽపి భారే మహతస్త్రపాభరా
దువాహ దుఃఖేన సదా నతం శిరః. ౫౭

టీ. అమునా=ఈరావణునిచేత, ధనుః = కొమ్ముదిల్లును, విధాతుం = చేసికొనుటకొఱకై, ఉత్ఖాతవిషాణమణ్డలః - ఉత్ఖాత=ఊడఁబెఱుకఁబడిన, విషాణ=కొమ్ములయొక్క, మండలః=వలయముగల,

ప్రేతభర్తుః=యమధర్మరాజుయొక్క, మహిషః=ఎక్కుడుదున్న, భారే=కొమ్ములబరువు, హృతేఽపి=పోఁగొట్టఁబడినప్పటికిని, మహతః=గొప్ప, త్రపాభరాత్=లజ్జాసంఘమున, సదా=ఎల్లప్పుడును, నతం=వంచఁబడిన, శిరః=తలమును, దుఃఖేన=కష్టముతో, ఉవాహ=మోసెను, భరించెను.

తా. ఈరాజు తనకొమ్ములతో విల్లు చేయించుకొనవలెనని తలఁచి, యమధర్మరాజు వాహనమహిషము కొమ్ములను రెంటిని మొదలంట నరికించుకొని పోయెను. అదిమొదలు ఆదున్నపోతు కొమ్ములు పోయి తలబరువుతీసినను సిగ్గుసంఘమున నేఁటికిని తల వంచుకొనియే తిరుగుచుండెను.

టీ. స.—ప్రేతానాం భర్తా, ప్రేతానాం భర్తా ప్రేతభర్తా తస్య ప్రేతభర్తుః, భర్తుః భర్త్రోః భర్తౄణాం ప్రేతభర్తృశబ్దః ఋ. పు. ష. ఏ. మహిషః, మహిషౌ మహిషాః మహిషశబ్దః అ. పు. ప్ర. ఏ. అమునా, అమునా అమూభ్యాం అమీభిః అదశ్శబ్దః స. పు. తృ. ఏ. ధనుః, ధనుః ధనుషీ ధనూంషి ధనుశ్శబ్దః స. న. ద్వి. ఏ. విధాతుం తుమున్నంతావ్యయము. విషాణయోః మణ్డలం విషాణమణ్డలం ఉత్ఖాతం విషాణమణ్డలం యస్యసః ఉత్ఖాతవిషాణమణ్డలః, మణ్డలః మణ్డలౌ మణ్డలాః ఉత్ఖాతవిషాణమండలశబ్దః అ. పు. ప్ర. ఏ. హృతే, హృతే హృతయోః హృతేషు హృతశబ్దః అ. పు. స. ఏ. అపి అవ్య. భారే, భారే భారయోః భారేషు భారశబ్దః అ. పు. స. ఏ. మహతః, మహతః మహద్భ్యాం మహద్భ్యః మహచ్ఛబ్దః త. పు. పం. ఏ. త్రపాయాః భరః త్రపాభరః తస్మాత్ త్రపాభరాత్, భరాత్ భరాభ్యాం భరేభ్యః త్రపాభరశబ్దః అ. పు. పం. ఏ. ఉవాహ ఊహతుః, ఊహుః వహప్రాపణే ఇత్యస్మాత్ సకర్మకాత్ కర్తరి భూతే లిట్ పరస్మైపది ప్ర. ఏ. దుఃఖేన, దుఃఖేన దుఃఖాభ్యాం దుఃఖైః దుఃఖశబ్దః అ. న. తృ. ఏ. సదా అవ్య. నతం, నతం నతే నతాని నతశబ్దః అ. న. ద్వి. ఏ. శిరః, శిరః శిరసీ శిరాంసి శిరశ్శబ్దః స. న. ద్వి. ఏ.

పరేతేతి. అమునా రావణేన, ఘనస్య సాన్ద్రస్య, విధానస్య [illegible], తత్త్వాతము త్పాటితం, విషాణయోః శృంగయో ర్మండలం సలయం యస్య సః, [illegible] ప్రేత రాజస్య మహిషః వాహనభూత [illegible]. హృతే ఽపి, మహతః త్రపైవ భారః తస్మాత్, [illegible]. వృథాత్తోః క్రియాదికాత్. 'బహులం' [illegible], [illegible] వహతిస్మ, అసంయోగాత్ లిటః కిత్వాత్. '[illegible]' [illegible]. హృతేఽపి భారేణత మిత్ విరోధః. [illegible] సాధర్మ్యాత్ త్రపాభరతో ఽత్వెతీతి.

స్పృశన్ సశఙ్కం సమయే శుచావపి
స్థితః కరాగ్రై రసమగ్రపాతిభిః,
అఘర్మఘర్మోదకబిన్దుమౌక్తికై
రలం చకారాస్య వధూ రహస్కరః. ౫౮

టీ. అహస్కరః = సూర్యుఁడు, శుచౌ సమయే = గ్రీష్మకాల మందును, నిర్మలాచారమందును, స్థితో ఽపి = ఉన్నవాఁడైనను, అస మగ్రపాతిభిః = పూర్తిగా ప్రసరించని (సంకోచపడుచున్న), కరాగ్రైః = చేతికొనలచేత, సశంకం = వెఱపుతోఁ గూడినట్లుగా, అఘర్మ... మౌక్తికైః - అఘర్మ = చల్లనైన, ఘర్మోదక = చెమటయొక్క, బిందు = బొట్టులను, మౌక్తికైః = ముత్యములచేత, అస్య = శిశుపాలునియొక్క, వధూః = జవ్వనులను, అలంచకార = శృంగారించెను.

తా. యోగ్యుఁడైనను పరపురుషుఁడుగాన అవిశ్వాసభయము చేత భయపడుచు నలంకరించు ప్రసాధకునియట్లు రావణాంతఃపురములో సూర్యుఁడు గ్రీష్మకాలమునఁ గూడ చుఱుకుగా వెలుఁగని కిరణము లతో దైత్యస్త్రీలకు చల్లనిస్వేదమును గలిగించుచుండెను.

శ. స.—స్పృశతీతిస్పృశన్, స్పృశన్తౌ స్పృశన్తః స్పృశత్సు స్పృశచ్ఛబ్దః త.పు.ప్ర.ఏ. శంకయాసహాయస్మిన్ కర్మణి తద్యథాభవతి తథాసశంకం క్రియావిశేషణ మవ్యయం. సమయే, సమయే సమయ యోః సమయేషు సమయశబ్దః అ. పు. స. ఏ. శుచౌ, శుచౌ శుచ్యోః శుచిషు శుచిశబ్దః ఇ. పు. స. ఏ. అపి అవ్య. స్థితః, స్థితః స్థితౌ స్థితాః స్థితశబ్దః అ. పు. ప్ర. ఏ. కరాణా మగ్రాణి కరాగ్రాణి తైః కరా

గ్రైః, కరాగ్రేణ కరాగ్రాభ్యాం కరాగ్రైః కరాగ్రశబ్దః అ. పు. తృ. బ. అసమగ్రం పతన్తీ త్యసమగ్రపాతీని [illegible] అసమగ్రపాతిభిః, పాతినా పాతిభ్యాం పాతిభిః అసమగ్రపాతిన్ శబ్దః న. పు. తృ. బ. ఘర్మాత్సంభవ న్తీత్యఘర్మాః, ఘర్మస్యోదకం ఘర్మోదకం ఘర్మోదకస్యబిందవః ఘర్మోదకబిందవః అఘర్మాశ్చతే ఘర్మోదక బిందవశ్చ అఘర్మ...బిందవః అఘర్మ...బిం[illegible] నపన మహా[illegible]కాని అఘర్మ...మహాక్తికాని [illegible] అఘర్మ...మహా[illegible], మహాక్తికేన మహాక్తికాభ్యాం మహాక్తికైః అఘర్మ...మహాక్తికశబ్దః అ. న. తృ. బ. అలంచకార అలంచక్రతుః అలంచక్రుః అలంచకర్థ [illegible] ఇత్యస్మాత్ సకర్మకాత్ కర్తరి భూతేలిటి [illegible] ప్ర. పు. ఏ. అస్య, అస్య అనయోః ఏన యోః ఏషాం ఇదంశబ్దః మ. పు. ష. ఏ. వధూః, వధూం వధ్వౌ వధూః వధూశబ్దః ఊ. స్త్రీ. ద్వి. బ. అహః కరోతీ త్యహస్కరః అహస్కరౌ, అహస్కరా అహస్కరాః అహస్కరశబ్దః అ. పు. ప్ర. ఏ.

స్వ[illegible]. [illegible] కరోతీ త్యహస్కరః [illegible], '[illegible]' [illegible] ప్రత్యయః. [illegible] [illegible] గ్రీష్మకాలే, [illegible]. [illegible] 'శుచి [illegible] గ్రీష్మ [illegible] స్యా [illegible] విశ్వః. '[illegible]' ఇత్యమరః. [illegible]సమగ్రపాతిభిః, సంపు [illegible]. [illegible] ఘర్మోదకబిం[illegible], '[illegible]' [illegible] [illegible] కరా[illegible] ఇత్యమరః. [illegible] అఘర్మాః అనుష్ణాః, ఘర్మోదకబిం[illegible], '[illegible]' ఇత్యమరః [illegible] భావః. [illegible] మహా[illegible] [illegible] స్త్రీః, [illegible]కార, గ్రీష్మ[illegible] [illegible]. [illegible] ప్రస్తుతస్య [illegible] [illegible] దప్రస్తుత[illegible] సమా[illegible] లంకారః.

కళాసమగ్రేణ గృహా నముఞ్చతా
మనస్వినీ రుద్ధుమయం పటీయసా,
విలాసిన స్తస్య వితన్వతా రతిం
న నర్మసాచివ్య మకారి నేన్దునా. ౫౯

టీ. కళాసమగ్రేణ - కళా=కిరణములచేతను (శిల్పాదివిద్యలచే తను), సమగ్రేణ=కొఱంతవడనివాఁడును, గృహాన్=ఇంటిని, అముఞ్చ

తా=విడువనివాఁడును, మనస్వినీః=మానవతులగు స్త్రీలను, ఉత్కం యితుం = మరులుకొలుపుటకు, పటీయసా = సమర్థుఁడగువాఁడును, రతిః=రాగమును, వితన్వతా=పెంపొందించుచున్న, ఇందునా=చంద్రునిచేత, తస్య=ఆ, విలాసినః=సొగసుకాఁడగువానికి, నర్మసాచివ్యం=వేడుకచెలికానితనము, నాకారి=చేయఁబడదు.

తా. చంద్రుఁడున్ని కళలతోఁ గూడుకొని ఎల్లప్పుడు వానియింటనేయుండి, మానవతులను దనదు చంద్రికలచే దేర్చుచు సొగసుకాఁడగు నారాయణునకు సర్మసచివుఁడాయెను.

శ. స.—కళాభిః సమగ్రః కళాసమగ్రః తేన కళాసమగ్రేణ, సమగ్రేణ సమగ్రాభ్యాం సమగ్రైః కళాసమగ్రశబ్దః అ. పు. తృ. ఏ. గృహాః గృహాన్ గృహైః గృహేభ్యః, గృహేభ్యః గృహాణాం గృహేషు. గృహశబ్దః అ. పు. ద్వి. బహు. నముఞ్చతి అముఞ్చన్ తేన అముఞ్చతా, అముఞ్చతా అముఞ్చద్భ్యాం అముఞ్చద్భిః అముఞ్చచ్ఛబ్దః. త. పు. తృ. ఏ. మనస్వినీః, మనస్వినీం మనస్విన్యౌ మనస్వినీః మనస్వినీశబ్దః ఈ. స్త్రీ. ద్వి. ఏ. ఉత్కంయితుం తుమున్నంతమవ్యయం అత్యన్తంపటుః పటీయాన్ తేన పటీయసా, పటీయసా పటీయోభ్యాం పటీయోభిః పటీయశ్శబ్దః. స. పు. తృ. ఏ. విలాసీ విలాసినౌ విలాసినః తస్యవిలాసినః, విలాసినః విలాసినోః విలాసినాం విలాసి శబ్దః. న. పు. ష. ఏ. వితన్వతా, వితన్వతా వితన్వద్భ్యాం వితన్వద్భిః వితన్వచ్ఛబ్దః త. పు. తృ. ఏ. రతిం, రతిం రతీ రతీః రతిశబ్దః. ఇ. స్త్రీ. ద్వి. ఏ. న. అవ్య. నర్మణి సచివః నర్మసచివః నర్మసచివస్యభావః నర్మసాచివ్యం, సాచివ్యం సాచివ్యే సాచివ్యాని నర్మసాచివ్యశబ్దః అ. న. ప్ర. ఏ. అకారి అకారిషాతాం అకారిషత డుకృఞ్ కరణే ఇత్యస్మాద్ధాతోః కర్మకాత్ కర్మణి భూతేలుఙ్ ఆత్మనే ప్ర. పు. ఏ. న. అవ్య. ఇన్దునా, ఇన్దునా ఇన్దుభ్యాం ఇన్దుభిః ఇందుశబ్దః ఉ. పు. తృ. ఏ.

కళేతి. కళాభిః షోడశాంశైః, శిల్పవిద్యాభిశ్చ, సమగ్రేణ సంపూర్ణేన "కలాతే శిల్పే విత్తవృద్ధౌ చంద్రాంశే కలనే కళే" తి వైజయంతీ. గృహాన్ అముఞ్చతా సదా తద్గృహేష్వేవ వసతా, అన్యథా దండాత్, సేవాపరత్వాత్ ప్రియా భావాచ్చ, మనస్వినీః, మానినీః ఉత్కాః ఉత్సుకాః, కర్తు ముత్కంయితుం, 'ఉత్క ఉన్మనా' ఇతి

నిపాతితా ఇత్యర్థః ... శబ్దాత్ ... [illegible] ... త్వమప్రత్యయః. సటీయసా మానా... దచతురేణేత్యర్థః. ... [illegible] ... యతా, ఇందునా ... [illegible] ... విలసనశీలస్య, '... [illegible] ...' ఇత్యభిధానాత్ప్రత్యయః ... [illegible] ... క్రీడాసంగ్రహకారిత్వం, ... 'క్రీడా ... [illegible] ...' ... [illegible] ... సాచిహ్న ... [illegible] ... ప్రతి షేధా'దితి ... [illegible] ...

విలాసినీవిభ్రమదన్తపత్త్రికా
విధిత్సయా నూనమనేన మానినా,
న జాతు వైనాయకమేకముద్ధృతం
విషాణమద్యాపి పునః ప్రరోహతి. ౭౧

టీ. మానినా=అభిమానముగల, అనేన = ఈనలరాజునిచేత, విలాసి...పత్త్రికా - విలాసినీ = విలాసవతి స్త్రీలయొక్క, విభ్రమ=విలాసముకొఱకైన, దన్తపత్త్రికా (దంతపుకమ్మలయొక్క) విధిత్సయా= చేయుకోరికచేత, నూనం=నిజముగా, జాతు=ఒకప్పుడు, ఉద్ధృతం=పెకలింపఁబడిన, వైనాయకం=వినాయకునిదగు, ఏకం = ఒక్కటగు, విషాణం=దంతము, అద్యాపి=నేటికిని, పునః = మరల, నప్రరోహతి = మొలువలేదు.

తా. ఈనలరాజు అనేకస్త్రీలను పొందుటవలనఁగలుగు గర్వముచే గన్నుగానక నాఁడు వినాయకస్వామివారి ఒకదంతమును బలవంతముగా పెఱుకుకొనిపోయి తన పత్నులకు దంతపు కమ్మలు చేయించుకొనియెను. అది మొదలు నాఁటికి నేటికిని ఆవినాయకుని కొమ్ము మొలవక ఒంటికొమ్మువాఁడయ్యెను.

శ. స.—విలాస స్త్రీ విలాసిన్యః దంతమయ్యః పత్త్రికాః దన్తపత్త్రికాః విలా...పత్త్రికాః విధాతుమిచ్ఛా విధిత్సా విలాసి...కానాం విధిత్సా విలాసి...విధిత్సా తయా విలాసి...విధిత్సయా, విధిత్సయా విధిత్సాభ్యాం విధిత్సాభిః విలాసినీ...విధిత్సాశబ్దః. ఆ. స్త్రీ. తృ. ఏ. నూనం అవ్య. అనేన, అనేన ఏనేన ఆభ్యాం ఏభిః ఇదంశబ్దః. మ. పు. తృ. ఏ. మానః అస్యాస్తీతి మానీ తేన మానినా,

మానినా మానిభ్యాం మానిభిః మానిన్ శబ్దః. న. పు. తృ. ఏ. వ. అవ్య. జాతు అవ్య. వినాయకస్యేదం వైనాయకం, వైనాయకం వైనాయకే వైనాయకాని వైనాయకశబ్దః అ. న. ప్ర. ఏ. ఏకం, ఏకం ఏకే ఏకాని ఏకశబ్దః అ. న. ప్ర. ఏ. ఉద్ధృతం, ఉద్ధృతం ఉద్ధృతే ఉద్ధృతాని ఉద్ధృతశబ్దః అ. న. ప్ర. ఏ. విషాణం, విషాణం విషాణే విషాణాని విషాణశబ్దః అ. న. ప్ర. ఏ. అద్య అవ్య. అపి అవ్య. పునః అవ్య. ప్రరోహతి ప్రరోహతః ప్రరోహన్తి ప్రపూర్వకః రుహ బీజజన్మని ప్రాదుర్భావే ఇత్యస్మాదకర్మకాద్ధాతోః కర్తరి వర్తమానే లటి పరస్మై ప్ర. పు. ఏ.

విదగ్ధేతి. మానినా అహంకారిణా, అనేనరావణేన, విదగ్ధానాం నాగరికాణాం, విలాసిన్య ఇత్యర్థః. తాసాం ముదితాః విదగ్ధానాం ముదితాః విలాసినీవిభ్రమదన్తపత్త్రికాః తితు సాధీయాః ప్రాసః. అన్యథా విప్రకృష్టార్థప్రతీతిః క్లిష్టత్వేన ప్రాసత్వే. తదుక్తం ‘క్లిష్టం తదర్థావగతిః దూరాయత్తా భవేత్ యతః’ ఇత్యలఙ్కారాత్. విలాసినీనాం సుందరీణాం యాః విభ్రమదన్తపత్త్రికాః విభ్రమార్థాని యాని దన్తమయపత్త్రాణి, విభ్రమదన్తపత్త్రశబ్దయోః షష్ఠీసమాససర్వనామ్నా [illegible]. తాసాం విధిత్సయా యా విధాతు మిచ్ఛయా, విపురం వ్యధాత్. [illegible] అత్ర ‘సని’ ఇతి తకారః. ‘లోపోఽభ్యాసస్య’ ఇత్యభ్యాసలోపః. తతః ‘స్త్రియాం’ ఇత్యనువృత్తౌ, ‘అప్రత్యయాత్’ ఇత్యకారప్రత్యయే టాప్. [illegible] ‘[illegible]’ ఇత్యమరః. ఉద్ధృత ముత్పాటితం, వినాయకస్య వైనాయకం ఏకం విషాణం దన్తః. ‘విషాణం పశుశృఙ్గే స్యాత్ [illegible]’ ఇత్యమరః, [illegible] పి పునర్న ప్రరోహతి, [illegible] ఏక [illegible] నన సైకదన్తత్వ మిత్యుత్ప్రేక్ష్యతే మానమిదం.

నిశాంతనారీపరిధానధూనన
స్ఫుటాగసా ప్యూరుషు లోలచక్షుషః,
ప్రియేణ తస్యా నపరాధబాధితాః
ప్రకంపనే నానుచకమ్పిరే సురాః. ౬౧

టీ. నిశాన్త...గసాపి-నిశాన్త = ఇంటియందలి, నారీ = జవ్వనులయొక్క, పరిధాన=కట్టుచీరెలయొక్క, ధూనన= కదలించుటచేత, స్ఫుట=ఏర్పడిన, ఆగసాపి=తప్పిదముగలవాడైనను, ఊరుషు=ఆస్త్రీల తొడలయందు, లోలచక్షుషః-లోల=ఆసగొనిన, చక్షుషః=చూపు

గలవాఁడు గనుకనే, తస్య=ఆరావణునకు, ప్రియేణ=ఇష్టుఁడైన, ప్రకంపనేన=వాయుదేవునిచేత, అనపరాధబాధితాః=తప్పిదములేకయే దండించఁబడుచున్న, సురాః=ఇతరదేవతలు, అనుచకమ్పిరే=కొనియాడఁబడిరి.

తా. ఈ రావణుఁడు గాలిచే గుప్తతొలఁగిన అంతఃపురకాంతలయొక్క కోఁకలను జూచుటయందు ముదంపడియుండును గనుకనే తప్పులేకయే ఎల్లరను దండించు స్వభావముగలిగియు వాయువునెడ అంతఃపురద్రోహమును గొప్పతప్పిదమున్నను తనకిష్టుఁడనపని గనుక వానిని దండింపలేదు. అదిచూచి తప్పులేక యేదండితులైన యితరదేవతలు కొంచ మూఱటఁజెందిరి. మందిమద్దులు లేకయే వాని యిచ్చ చొప్పున సాధువులఁ బీడించునని తాత్పర్యము.

శ. స.— నిశాంతే నార్యః నిశాంతనార్యః నిశాంతనారీణాం పరిధానాని నిశాన్తనారీ పరిధానాని నిశాన్తనారీపరిధానానాం ధూననం నిశాన్త...ధూననం నిశాన్త...ధూననేన స్ఫుటం నిశాన్త...స్ఫుటం నిశాన్త...స్ఫుటం ఆగః యస్యసః నిశాన్త...గాః తేన నిశాన్త...గసా, ఆగసా ఆగోభ్యాం ఆగోభిః నిశాన్త...టాగశ్శబ్దః స. పు. తృ. ఏ. అప. అన్య. ఊరుషు, ఊరౌ ఊర్వోః ఊరుషు ఊరుశబ్దః ఊ. స్త్రీ. స. బ. లోలాని చక్షూంషియస్యసః లోలచక్షుః తస్య లోలచక్షుషః, చక్షుషః చక్షుషోః చక్షుషాం లోలచక్షుశ్శబ్దః స. పు. ష. ఏ. ప్రియేణ, ప్రియేణ ప్రియాభ్యాం ప్రియైః ప్రియశబ్దః అ. పు. తృ. ఏ. తస్య, తస్య తయోః తేషాం తచ్ఛబ్దః ద. పు.ష.ఏ. అపరాధస్యాభావః అనపరాధః అనపరాధేనబాధితాః అనపరాధబాధితాః, బాధితః బాధితౌ బాధితాః అనపరాధబాధితశబ్దః అ.పు.ప్ర.బ. ప్రకంపనేన, ప్రకంపనేన ప్రకంపనాభ్యాం ప్రకంపనైః ప్రకంపనశబ్దః అ. పు. తృ. ఏ. అనుచకంపే అనుచకంపాతే అనుచకంపిరే అనుపూర్వక కపిచలనే ఇత్యస్మాత్కర్మణిలిట్ కర్మణిభూతేలిట ఆత్మనే ప్ర. పు. ఏ. సురాః, సురః సురౌ సురాః సురశబ్దః అ. పు. ప్ర. బ.

నిశాంతేతి. నిశాంతం గృహం 'నిశాంతంగృహశాంతయోః' ఇతి విశ్వః. తత్ర నార్యః అంతఃపురస్త్రీయఇత్యర్థః. తాసాం పరిధానాని అధరీయాణి.'అంతరీయోప

సంవ్యానపరిధానాన్యథోఽంశుక 'ఇత్యమరః. తేషాం ధూననం చాలనం, ధూఞో ణ్యన్తాల్ల్యుట్. 'ధూఞ్ప్రీఞోర్నుగ్వక్తవ్య' ఇతి నుక్. తేన స్వల్పాగసా స్వల్పాపరాధేనాపి, అంతఃపురద్రోహస్య మహాపరాధత్వా దితి భావః. [illegible] తాసాం సక్థిషు, లోలచక్షుషః లసత్పృషద్వ్యలేష్వేః, 'సక్థి క్లీబే పుమానూరుః [illegible]' రితి చామరః. అతఏవ తస్య ప్రియేణ ప్రేమాస్పదీభూతేన, [illegible] యా దితి భావః. ప్రకంపనేన వాయునా, [illegible], బాధితాః రాజపురుషై రితి శేషః. సురాః దేవాః, [illegible] నాంతః ప్రవిశ్య, అనపరాధబాధానిర్వేదనేన [illegible] ఇత్యర్థః. ఏకస్య వైదగ్ధ్యా [illegible] భావః.

తిరస్కృత స్తస్య జనాభిభావినా
        ముహు ర్మహిమ్నా మహసాం మహీయసామ్,
బభార బాష్పై ర్ద్విగుణీకృతం తను
        స్తనూనపా ద్ధూమవితాన మాధిజైః. ౬౨

టీ. తస్య=ఆరావణునియొక్క, జనాభిభావినా=లోకము నణంచఁజాలిన, మహీయసాం=గొప్పవైన, మహసాం = పరాక్రమముల యొక్క, మహిమ్నా=ప్రభావముచేత, ముహుః=పలుమాఱు, తిరస్కృతః=అవమానించఁబడిన, తనుః = కృశించిన, తనూనపాత్ = అగ్నిహోత్రుఁడు, ఆధిజైః=మనోవేదనచేఁ గలిగిన, బాష్పైః=లోగాఁకల (ఆవిరుల) చేత, ద్విగుణీకృతం=ఇబ్బడిచేయఁబడిన, ధూమవితానం-ధూమ=పొగయొక్క, వితానం=తుట్టెను, బభార=తాల్చెను.

తా. రావణుని పరాక్రమముచే దిరస్కరింపఁబడిన యగ్నిహోత్రుఁడు శుష్కించి మనోవ్యధచే రెట్టింపుగా చేయఁబడిన ధూమము ను ధరించెను.

శ. స.—తిరస్కృతః, తిరస్కృతః తిరస్కృతాః తిరస్కృతాః తిరస్కృతశబ్దః అ. పు. ప్ర. ఏ. తస్య, తస్య తయోః తేషాం తచ్ఛబ్దః ద. పు. ష. ఏ. జనాన్ అభిభవతీతిజనాభిభావీ, తేనజనాభిభావినా, భావినా భావిభ్యాం భావిభిః జనాభిభావిన్ శబ్దః న. పు. తృ. ఏ. ముహుః అవ్య. మహిమ్నా, మహిమ్నా మహిమభ్యాం మహిమభిః మహిమన్ శబ్దః న. పు. తృ ఏ. మహసాం, మహసః మహసో మహసాం మహశ్శబ్దః స. న. ష. ఏ. అత్యన్తమహాన్తి మహీయాంసి తేషాం

మహీయసాం, మహీయసః మహీయసోః మహీయసాం మహీయ స్శబ్దః స. న. ష. ఏ. బభార బభ్రతుః బభ్రుః డుభృఞ్ ధారణపోషణ యోరిత్యస్మాద్ధాతోః కర్తరి లిట్ భూతేలట్, పరస్మై. ప్ర. పు. ఏ. బాష్పైః, బాష్పేణ బాష్పాభ్యాం బాష్పైః బాష్పశబ్దః అ. న. తృ. బ. ద్వాగుణౌ యస్యాస్తద్ద్విగుణం. అద్విగుణం ద్విగుణం సంపద్యమానం కృతం ద్విగుణీకృతం తత్ ద్విగుణీకృతం, కృతం కృతే కృతాని ద్విగుణీకృత శబ్దః అ. న. ద్వి. ఏ. తనుః, తనూ తనూ తనవః తనుశబ్దః ఉ. పు. ప్ర. ఏ. తనూం నపతీ యతీతి తనూనపాత్, తనూనపాత్ తనూనపాతౌ తనూనపాతః తనూనపాచ్ఛబ్దః త. పు. ప్ర. ఏ. ధూమస్యవితానం ధూమవితానం తత్ ధూమవితానం, ధూమవితానం ధూమవితానే ధూమవితానాని ధూమవితానశబ్దః. అ. న. ద్వి. ఏ. అధిజాతాని అధిజాని [illegible] అధిజైః, అధిజేన అధిజాభ్యాం అధిజైః అధిజశబ్దః అ. న. తృ. బ.

[illegible] మహీయసా [illegible], మహీమ్నా [illegible] [illegible] తనూనపాత్ [illegible] అధిజైః [illegible] బాష్పైః [illegible] ద్విగుణీకృతం [illegible] ధూమవితానం [illegible] అగ్ని [illegible] సంబంధాభిధానా [illegible].

పరస్య మర్మావిధ ముజ్ఝితాం నిజం
ద్విజిహ్వతా దోష మజిహ్మగామిభిః,
తమిద్ధ మారాధయితుం సకర్ణ కైః
కులై ర్న భేజే ఫణినాం భుజంగతా. ౬౩

టీ.—ఇద్ధం = ఉజ్జ్వలుఁడైన, తం = ఆరాజునలుని, ఆరాధయితుం = సేవించుటకొఱకు, పరస్య = ఇతరప్రాణియొక్క, మర్మావిధం = ఆయువుపట్టులను నొవ్వఁజేయునట్టి, నిజం = తమదగు, ద్వి

జిహ్వాతాదోషం-ద్విజిహ్వాతా=సర్పత్వ (చాడీకోరుతన) మందలి, దో షం=కలుషమును, ఉజ్ఝితాం=వదలిపెట్టిన, ఫణినాం=పాములసంబం ధమైన, అజిహ్మగామిభిః=ఋజువుగానడచుచున్న వియు, సకర్ణకైః= చెవుల (నియామకుల) తోఁగూడిన,కుల్యైః=సమూహములచేత, భుజం గతా=సర్పత్వ (విటత్వ)ము, నభేజే=అవలంబింపఁబడ దయ్యెను.

తా.—నాగలోకవాసులెల్లరును తమ పరద్రోహ ప్రతారణ దోషమును రెండు నాల్కలు గలుగుటను వీడి ఋజుగతులు కర్ణములు గలిగి దౌష్ట్యము వీడి ఋజుమార్గ ప్రవర్తులగుచు నున్నవారలై, తమ దౌష్ట్యము నణఁచుకొని యారావణుని గొలిచి బ్రతుకుచున్నవి.

శ. స.—పరస్య, పరస్య పరయోః పరేషాం పరశబ్దః అ. పు. ష. ఏ. మర్మాణి, విధ్యతీతి మర్మావిత్ తం మర్మావిధం, విధం విధౌ విధః మర్మావిచ్ఛబ్దః ధ. పు. ద్వి. ఏ. ఉజ్ఝితాం, ఉజ్ఝితః ఉజ్ఝితౌ ఉజ్ఝితాం ఉజ్ఝిచ్ఛబ్దః త. పు. ష. బ. నిజం, నిజౌ నిజౌ నిజాన్ నిజ శబ్దః అ. పు. ద్వి. ఏ. ద్వేజిహ్వే యేషాం తే ద్విజిహ్వాః ద్విజిహ్వానాం భావః ద్విజిహ్వాతా ద్విజిహ్వాతాయాం దోషః ద్విజిహ్వాతా దోషః తం ద్విజిహ్వాతా దోషం, దోషం దోషౌ దోషాన్ ద్విజిహ్వాతా దోషశబ్దః అ. పు. ద్వి. ఏ. నవిద్యతే జిహ్మం యస్మిన్ కర్మణి తద్య థా భవతి తథా అజిహ్మం అజిహ్మం గచ్ఛన్తీతి అజిహ్మగామినః తైః అజిహ్మగామిభిః, గామినా గామిభ్యాం గామిభిః అజిహ్మగామిన్ శబ్దః న. న. తృ. బ. తం, తం తౌ తాన్ తచ్ఛబ్దః ద. పు. ద్వి. ఏ. ఇద్ధం, ఇద్ధం ఇద్ధౌ ఇద్ధాన్ ఇద్ధశబ్దః అ. పు. ద్వి. ఏ. ఆరాధయితుం తుమున్నంత మవ్యయం. కర్ణాభ్యాం సహితాని ఇతి సకర్ణకాని తైః సక ర్ణకైః, సకర్ణకేన సకర్ణకాభ్యాం సకర్ణకైః సకర్ణకశబ్దః అ. న. తృ. బ. కులైః, కులేన కులాభ్యాం కులైః కులశబ్దః అ. న. తృ. బ. న. అవ్య. భేజే భేజాతే భేజిరే భజసే వాయూ మిత్యస్మాత్ కర్మణి కర్మణి భూతే లిటి ఆత్మనే. ప్ర. పు. ఏ. ఫణాః ఏషాం సన్తీతి ఫణినః తేషాం ఫణినాం, ఫణినః ఫణినోః ఫణినాం ఫణిన్ శబ్దః. న. పు. ష. బ. భుజేన గచ్ఛతీతి భుజంగః భుజంగస్య భావః భుజంగతా, భుజంగతా భుజంగతే భుజంగతాః భుజంగతాశబ్దః. ఆ. స్త్రీ. ప్ర. ఏ.

పరస్యేతి. కిం [illegible] దీప్తం ఉగ్రమిత్యర్థః. 'ఇంధిదీప్త్యా'విత్యాది ధాతోః కర్తరి క్తః. తం రాజానం [illegible] సవితారం, పరస్య స్వేతరస్య, సర్వాణి [illegible] జీవస్థానాని, [illegible] సర్వాణీత్, పర్యప్రామాస [illegible] యావత్. [illegible] 'ఇతి [illegible]' త్యాదినా [illegible] 'స హి [illegible]' త్యాదినా పూర్వస్య దీర్ఘః. [illegible] సర్వాణి, నిజాం [illegible], ద్విజిహ్వతాయాం సర్పత్వే [illegible] ద్విజిహ్వతా [illegible], 'ద్విజిహ్వౌ స ర్పసూచకౌ' ఇత్యమరః. [illegible], సర్వాణాం సం బంధిభిః, [illegible], అతిపటు చారిభిః [illegible] విహాయ [illegible]. '[illegible] ఇతి [illegible]' [illegible] నియంతా, [illegible] యతో [illegible]. [illegible] సర్పాణాం [illegible] ఫణినాం సర్పాణాం [illegible]. 'భుజంగో౽హిసర్ప యో' [illegible] భుజంగాః 'గమే స్సుప్యుప సంఖ్యానం [illegible] డిచ్చ' [illegible], [illegible] విహాయ, [illegible] [illegible] అప్రస్తుత [illegible].

తదీయమాతఙ్గఘటావిఘట్టితైః
కటస్థలప్రోషితదానవారిభిః,
గృహీతదిక్కైరపునర్నివర్తిభి
శ్చిరాయ యాథార్థ్యమలమ్భి దిగ్గజైః. ౬౮

టీ. తదీయ...ఘట్టితైః-తదీయ = ఆరాజునియొక్క, మాతఙ్గ= ఏనుఁగులయొక్క, ఘటా= మందలచేత, విఘట్టితైః=ప్రహరింపఁబడినవి గావుననే, కట...వారిభిః-కటస్థల=గండస్థలములనుండి, ప్రోషిత=మటి యొకచోటికిఁబోయిన, దానవారిభిః=మదోదకములుగలవియు, గృహీ తదిక్కైః=పట్టుగొనఁబడినదిక్కులుగలవియు, అపునర్నివర్తిభిః= మరలిరాక అచటనేయున్న, దిగ్గజైః=దిగ్గజములచేత, చిరాయ=చాలకా లమునకు, యాథార్థ్యం=సార్థకమైన పేరుగలుగుట, అలమ్భి=పొందఁ బడెను.

తా. అష్టదిగ్గజము లెనిమిదియు నీరావణుని యేనుఁగుగుంపుల చేఁ గ్రుమ్మఁబడి వాని ఘాటికోహటించి మదస్రావమును మానినట్టి మరల రాకుండ దిక్కుకొక్కటిగాఁ బారిపోయి ఇన్నాళ్లకును తమ దిగ్గజ(దిక్కులయందుండునవియను)నామమును అన్వర్థముగాఁ జేసికొనెను.

శ. స.—తస్యఇమేతదీయాః, తదీయాశ్చ తే మాతఙ్గాశ్చ తదీయ మాతఙ్గాః తదీయమాతఙ్గానాం ఘటాః తదీయ...ఘటాః తదీయ...ఘటాభిః విఘట్టితాః తదీయ...ఘట్టితాః తైః తదీయ...ఘట్టితైః, ఘట్టితేన ఘట్టితాభ్యాం ఘట్టితైః తదీయ...ఘట్టితశబ్దః అ. పు. తృ. బ. కటానాం స్థలానికటస్థలాని కటస్థలేభ్యః ప్రోషితాని కటస్థలప్రోషితాని దానస్యవారీణి దానవారీణి కటస్థలప్రోషితాని దాన వారీణి యేషాం తేకటస్థల...వారయః తైః కట...వారిభిః, వారిణా వారిభ్యాం వారిభిః కట...వారిశబ్దః ఇ. పు. తృ. బ. గృహీతాః దిశః యైస్తే గృహీతదిక్కాః తైః గృహీతదిక్కైః, దిక్కేన దిక్కాభ్యాం దిక్కైః గృహీతదిక్కశబ్దః అ. పు. తృ. బ. పునఃనివర్తంత ఇతి పునర్నివర్తినః పునర్నివర్తినో నభవంతీతి అపునర్నివర్తినః తైః అపునర్నివర్తిభిః, అపునర్నివర్తినా అపునర్నివర్తిభ్యాం అపునర్నివర్తిభిః అపునర్నివర్తిన్‌శబ్దః న. పు. తృ. బ. చిరాయ అవ్య. యథార్థస్య భావం యాథార్థ్యం యద్వా, అనుగతః భూతః అర్థః యత్ తత్ యథార్థంనామ యథార్థం అస్యాస్తీతి యథార్థః యథార్థస్యభావః యాథార్థ్యం, యాథార్థ్యం యాథార్థ్యే యాథార్థ్యాని యాథార్థ్యశబ్దః అ. న. ప్ర. ఏ. అలంభి అలప్సాతాం అలప్సత, డులభష్ప్రాప్తావిత్యస్మాత్ సకర్మకాత్ కర్మణి భూతే లుఙి ఆత్మనే. ప్ర. పు. ఏ. దిశాంగజాః దిగ్గజాః తైః దిగ్గజైః, దిగ్గజేన దిగ్గజాభ్యాం దిగ్గజైః దిగ్గజశబ్దః అ. పు. తృ. బ.

తదీయేతి. తదీయానాం మాతంగానాం గజానాం ఘటాభిః వ్యూహైః, విఘట్టితైః అభిహతైః, 'కరిణాంఘటనాఘటా' ఇత్యమరః. అతఏవ కటస్థలేభ్యః గండప్రదేశేభ్యః, ప్రోషితాని ఉపరతాని, దానవారీణి మదోదకాని యేషాం తైః, గృహీతాః పలాయ్య సంశ్రితాః, దిశో యైస్తైః, గృహీతదిక్కైః, 'శేషాద్విభాషే'తి కప్. అపునర్నివర్తిభిః భయాత్తత్రైవ స్థితైః, దిగ్గజైః దిశాకరిభిః, చిరాయ యాథార్థ్యం

దిక్షు నీతా నిజా [illegible] అనంగతాం [illegible] , [illegible] అభిష్టం తృప్తి [illegible] . "[illegible]" అని [illegible] గమనార్హము.

అభీష్ట ముష్ణై రపి తస్య సోష్మణః
సురేన్ద్రబన్దిశ్వసితానిలై ర్యథా,
సచన్దనామ్భఃకణకోమలై స్తథా
వపు ర్జలార్ద్రాపవనై ర్న నిర్వవౌ. ౬౨

టీ. సోష్మణః=మనస్తాపముతోఁగూడిన, తస్య=ఆరాజునియొక్క, వపుః=శరీరము, అభీష్టం=మిక్కిలి, ఉష్ణైరపి=వేఁడిమిగలవైనను, సురే...నిలైః-సురేన్ద్ర=దేవేంద్రునియొక్క, బన్ది=చెఱబట్టఁబడిన స్త్రీలయొక్క, శ్వసితానిలైః=ఊర్పుగాడ్పులచేత, యథా=ఎట్లు, నిర్వవౌ=సుఖమందెనో, సచ...కోమలైః-సచన్దన=గంధముతోఁగూడిన, అమ్భః=నీటితుంపురులచేత, కోమలైః=సుకుమారములైన, జలార్ద్రాపవనైః=నీరుచిలుకఁబడిన విసనకఱ్ఱలయొక్క, పవనైః=గాడ్పులచేత, తథా=అట్లుగా, ననిర్వవౌ=ఆనందము నొందక పోయెను.

తా. మనస్తాపముచే వేఁగుచున్న యారాజునకు ఎన్ని విసనకఱ్ఱలు మంచిగంధపు నీళ్లలోఁదడిపి విసరినను చెఱఁబెట్టఁబడిన దేవతాస్త్రీల వేఁడి నిట్టూర్పులతోఁడి నిశ్వాసములవలెఁ దృప్తి గలుగక పోయెను.

శ. స.—అభీష్టం అవ్య. ఉష్ణః, ఉష్ణేన ఉష్ణాభ్యాం ఉష్ణైః ఉష్ణశబ్దః అ. పు. తృ. బ. అపి అవ్య. తస్య, తస్య తయోః తేషాం తచ్ఛబ్దః ద. పు. ష. ఏ. ఊష్మణా సహావర్తత ఇతి సోష్మా తస్య సోష్మణః, సోష్మణః సోష్మణోః సోష్మణాం సోష్మన్ శబ్దః న. పు. ష. ఏ. సురాణా మిన్ద్రః సురేన్ద్రః సురేన్ద్రస్య బన్ద్యః సురేన్ద్రబన్ద్యః శ్వసితానామ నిలాః శ్వసితానిలాః సురేన్ద్రబన్దీనాం శ్వసితానిలాః సురేన్ద్రబన్దిశ్వసితానిలాః తైః సురేన్ద్రబన్దిశ్వసితానిలైః, అనిలేన అనిలాభ్యాం అనిలైః సురేన్ద్ర...నిలశబ్దః. అ. పు. తృ. బ. యథా. అవ్య. చందనస్యాం

భః చందనాంభః చందనాంభసః కనాః చందనాంభః కనాః చన్దనాంభఃక స్తై స్వహావర్తంతఇతి సచన్దనాంభఃకనాః సచన్దనాంభఃకనాశ్చ తే కోమ లాశ్చ సచన్ద...కోమలాః [illegible] సచన్ద...కోమలైః, కోమలేన కోమ లాభ్యాం కోమలైః సచన్ద...కోమలశబ్దః. అ. పు. తృ. బ. తథా అవ్య. వపుః, వపుః వపుషీ వపూంషి. వపుశ్శబ్దః స. న. ద్వి. ఏ. జలే నార్ద్రాః జలార్ద్రాః జలార్ద్రాః పవనాః జలార్ద్రాః పవనాః [illegible] జలా ర్ద్రాఃపవనైః, పవనేన పవనాభ్యాం [illegible] జలార్ద్రాః పవనశబ్దః అ. పు. తృ. ఏ. న. అవ్య. నిర్వాణౌ [illegible] నిర్వాపు: నిర్వాంర్వాకవా గతిగన్ధనయో రిత్యస్మాద్ధాతో [illegible] ప్రతిభాతి [illegible] ప్ర. పు. ఏ.

అభీక్ష్ణమితి. [illegible], తస్య రావ ణస్య, వపుః శరీరం, అభీక్ష్ణం [illegible], మహేంద్రస్య ఇం ద్రస్య బంన్దీ బందీకృతాః స్త్రియః. [illegible] యథా నిర్వాణౌ నిర్వాంతే, '[illegible]' [illegible] యంతి. తథా సచందనాంభఃకణాః [illegible], జలా ర్ద్రాః జలోత్థితశీకరాః [illegible] నిర్వాణం న ప్రాప 'ధవిత్రం [illegible]', జలార్ద్రా స్యాజ్జలే నార్ద్రాః, [illegible] యంతి. [illegible] ఇతి కారణవిరుద్ధకార్యోత్పత్తి [illegible].

తపేన వర్షాః శరదా హిమాగమో
వసన్తలక్ష్మ్యా శిశిరస్సమేత్య చ,
ప్రసూనక్లృప్తిం దధతస్సదర్తవః
పురేఽస్య వాస్తవ్యకుటుమ్బితాం యయుః. ౬౬

టీ. సదా=ఎల్లకాలమును, ప్రసూనక్లృప్తిం-ప్రసూన=పుష్పముల యొక్క, క్లృప్తిం=సాకల్యమును, దధతః=ధరించుచున్న, ఋతవః= ఋతువులు, వర్షాః=వర్షఋతువు, తపేన=గ్రీష్మఋతువుతోడను, హిమా గమః=హేమంతము, శరదా=శరదృతువుతోడను, శిశిరః= శిశిరఋ తువు, వసన్తలక్ష్మ్యా=వసంతశోభతోడను, సమేత్య=కలసికొని, అస్య =ఈరావణునియొక్క, పురే=లంకాపురమందు, వాస్తవ్యకుటుమ్బితాం =ప్రాతకాపుందనమును, యయుః=పొందినవి.

తా. ఈ రావణుని పట్టణమగు లంకలో వసంతము మొదలన్ని ఋతువులును తమతమ కుసుమసంభారములతోఁగూడి ఎల్లప్పుడును అచ్చటిపోఁగలవలెనే విడువకుండునవి.

శ. స — తపేస, తపేస తపాభ్యాం తపైః తపశబ్దః అ. పు. తృ. ఏ. వర్షాః, వర్షాః వర్షాభిః వర్షాభ్యః వర్షాణాం వర్షాసు. వర్షాశబ్దః ఆ. స్త్రీ. ప్ర. ని. బ. శరదా, శరదా శరద్భ్యాం శరద్భిః శరచ్ఛబ్దః ద. స్త్రీ. తృ. ఏ. హిమస్య ఆగమః యస్మిన్ హిమాగమః, హిమాగమౌ హిమాగమాః హిమాగమేన హిమాగమాభ్యాం హిమాగమశబ్దః అ. పు. ప్ర. ఏ. వసంతస్య లక్ష్మీః వసన్తలక్ష్మీః తయా వసన్తలక్ష్మ్యా, లక్ష్మ్యా లక్ష్మీభ్యాం లక్ష్మీభిః వసన్తలక్ష్మీశబ్దః ఈ. స్త్రీ. తృ. ఏ. శిశిరః, శిశిరౌ శిశిరాః శిశిరాః శిశిరశబ్దః అ. పు. ప్ర. ఏ. సమేత్య అవ్య. చ అవ్య. ప్రసూనానాం స్తోమః ప్రసూనస్తోమః తాం ప్రసూనస్తోమం, స్తోమం స్తోమౌ స్తోమాన్ ప్రసూనస్తోమశబ్దః ఇ. స్త్రీ. ద్వి. ఏ. దధతః, దధతౌ దధతః దధతః దధచ్ఛబ్దః. త. పు. ప్ర. బ. సదా. అవ్య. ఋతుః, ఋతూ ఋతవః ఋతుశబ్దః ఉ. పు. ప్ర. బ. పురే, పురే పురయోః పురేషు పురశబ్దః అ. న. స. ఏ. అస్య, అస్య అనయోః ఏషాం శబ్దః మ. పు. ష. ఏ. వాస్తవ్యాః కుటుంబానాం వాస్తవ్య కుటుమ్బినః వాస్తవ్యాశ్చ తే కుటుమ్బినశ్చ వాస్తవ్యకుటుమ్బినః వాస్తవ్యకుటుమ్బినాం భావః వాస్తవ్యకుటుమ్బితా తాం వాస్తవ్యకుటుమ్బితాం, కుటుమ్బితాం కుటుమ్బితే కుటుమ్బితాః వాస్తవ్యకుటుమ్బితాశబ్దః ఆ. స్త్రీ. ద్వి. ఏ. యయౌ యయతుః యయుః యా ప్రాపణే ఇత్యస్మాత్సకర్మకాత్ పరస్మైపద భూతేలిట్ పరస్మైపద ప్రథమ పురుష బ.

తపేసేతి. సం నిత్య, నభో యాగోకాలం, ప్రసూనస్తోమ ... 'ప్రసూనం కుసుమం సుమం' ఇత్యమరః. సహితో ... వర్షా ప్రావృట్, తపేస గ్రీష్మః, 'అస్త్రీ ... స్త్రియాం ప్రావృట్ స్త్రియాం భూమ్ని వర్షా అథ శరత్ స్త్రియాం' మిత్యమరః. తథా హిమాగమో హేమంతః శరదా, తథా శిశిరః, వసంతలక్ష్మ్యా చ, సమేత్య మిథః సంభావనమితి తాత్పర్యం ... పురే, వసంతీతి వాస్తవ్యాః ... 'వసే స్తవ్యత్' ... ప్రత్యయః.

వృద్ధిశ్చ. తేచ తే సంటుంబినశ్చ [illegible] యయుః, సమేత్య యయు రితి సముదాయార్థః [illegible] ప్రత్యయాభావశ్చ దృష్టాన్తాలం, అత్ర పురే యుగపత్సర్వస్తుసంబంధాభిధానా [illegible] సమాహా రయోక్తిః.

అమానవం జాత మజం కులే మనోః

ప్రభావినం భావిన మన్త మాత్మనః,

ముమోచ జానన్నపి జానకీం నయః

స్సదాభిమానైకధనా హి మానినః. ౬౭

టీ. అమానవం=మనుష్యుఁడు కానివాఁడును, అజం=పుట్టుక లేనివాఁడును, తథాపి=ఐనను, మనోః=స్వాయంభువమనువుయొక్క, కులే=వంశమందు, జాతం=అవతరించినవాఁడును, ప్రభావినం=అమాను షమహిమగలవాఁడునగు, భవన్తం=రామావతారుఁడవగు నిన్ను, ఆత్మనః=తనకు, అన్తం=సంహారకుఁడుగా, భావినం = పుట్టఁబోవు వానినిగా, జానన్నపి=ఎఱిఁగినవాఁడయ్యును, యః=ఏరావణుఁడు, జానకీం=సీతను, నముమోచ=విడువకుండెనో, మానినః=అభిమానవంతులు, సదా=ఎల్లప్పుడును, అభిమానైకధనాః - అభిమానః=గర్వము, ఏక=ముఖ్యమైన, ధనా హి=ఫలముగాఁగలవారుగదా.

తా. మహామహిమతో సూర్యవంశమునందు రాముఁడై మానవముచే నవతరించిననిన్ను తనకు మృత్యువగువాఁడని తెలిసియు నా రావణుఁడు సీతను విడువఁడయ్యెను. మానధనులు ఎంతటి ప్రాణాపద సంభవించినను తమపట్టు విడరుగదా.

శ. స.—మనోరయం మానవః న మానవోఽభవదిత్యమానవః తం అమానవం, అమానవం అమానవౌ అమానవాన్ అమానవశబ్దః అ. పు. ద్వి. ఏ. జాతం, జాతం జాతౌ జాతాన్ జాతశబ్దః అ. పు. ద్వి. ఏ. నజాయత ఇత్యజః తం అజం, అజం అజౌ అజాన్ అజశబ్దః అ. పు. ద్వి. ఏ. మనోః, మనోః మన్వోః మనూనాం మనుశబ్దః ఉ. పు. ష. ఏ. కులే, కులే కులయోః కులేషు కులశబ్దః అ. న. స. ఏ. ప్రభావః అస్యాస్తీతి ప్రభావీ తం ప్రభావినం, ప్రభావినం ప్రభావినౌ ప్రభావినః ప్రభావిన్ శబ్దః న. పు. ద్వి. ఏ. భవిష్యతీతి భావీ తం భావినం, భావినం

భావినో భావినః భావినః శబ్దః స. పు. ద్వి. ఏ. అస్మయతిస్మాస్తః తం అ
స్తం, అస్తాం అస్త అస్తాన్ అస్తశబ్దః అ. పు. ద్వి. ఏ. ఆత్మనః,
ఆత్మనః ఆత్మనోః ఆత్మనాం ఆత్మన్ శబ్దః న. పు. ష. ఏ. ముమోచ,
ముమోచ ముముచతుః ముముచుః ముచ మోక్షణే ఇత్యస్మాత్ సకర్మ
కాత్ కర్తరి భూతేలిట్ [illegible] ప్ర. పు. ఏ, జానకీజానకీ,
జానక్యః జానకీం జానక్యౌ [illegible] ఈ. పు. ప్ర. ఏ. [illegible] అవ్య. జనక
స్యాపత్యం స్త్రీ [illegible], [illegible] జానకీ
శబ్దః ఈ. స్త్రీ. ద్వి. ఏ. న. అవ్య. యః, యః యౌ యే యచ్ఛబ్దః
ద. పు. ప్ర. ఏ. సదా అవ్య. ఏక [illegible] ఏకధనం అభిమానఏవ
ఏకధనం యేషాంతే అభిమానైకధనాః, [illegible] అభిమా
నైకధనశబ్దః అ. పు. ప్ర. ఏ. హి. అవ్య. మానః [illegible] మానినః,
మానీ మానినౌ మానినః మానిన్ శబ్దః. న. పు. ప్ర. బ.

[illegible]
యుగేన్మాహ.—

అమానినః [illegible]
[illegible], అమానినః [illegible],
[illegible]
[illegible]
[illegible]
రతి [illegible]
కరోతీ [illegible]
[illegible]
స్త్రీజానకీ సీతా తాం, [illegible]
జానతో [illegible] — [illegible]
అభిమానఏ [illegible]
న [illegible]

స్మరత్యదో దాశరథిర్భవన్ భవా
నముం వనాన్తాద్వనితాపహారిణమ్,
పయోధిమావిద్ధచలజ్జలావిలం
విలఙ్ఘ్య లఙ్కాం నికషా హనిష్యతి. ౬౭

టీ. భవాన్=నీవు, దాశరథిః=దశరథునికొడుకు(రాముఁడు)గా, భవన్సన్=అయినవాఁడవై, వనాంతాత్=దండకారణ్యమునుండి, వనితాపహారిణం=భార్యనుదొంగిలించిన, అముం=ఈరావణుని, ఆవిద్ధచలజ్జలావిలం-ఆవిద్ధ=సేతుబంధముచేయఁబడినది గనుకనే, చలత్=క్షోభిల్లుచున్న, జల=నీటిచేత, ఆవిలం=కలఁతినడిన, పయోధిం=సముద్రమును, విలంఘ్య=దాఁటి, లంకాంనికషా=లంకాపట్టణముదగ్గఱ, హనిష్యతి = చంపితివి, అదః=ఈసంగతిని, భవాన్ = నీవు, స్మరతి=తలఁచెదవా?

తా. అప్పుడు నీవు దండకారణ్యమున నుండఁగా నీ దారను దొంగిలించిన యీరావణుని సముద్రముమీఁద సేతువుగట్టి దాఁటి లంకకుఁబోయి ఘోరయుద్ధమొనర్చి చంపినది నీకిప్పుడు జ్ఞాపకమునకు వచ్చుచున్నదా.

శ. స.—స్మరతి స్మరతః స్మరన్తి స్మృచిన్తాయా మిత్యస్మాత్సకర్మకాత్ కర్తరి వర్తమానే లట్ పరస్మై ప్ర. పు. ఏ. అదః, అదః అమూ అమూని అదశ్శబ్దః అ. న. ద్వి. ఏ. దశరథస్యాపత్యం పుమాన్ దాశరథిః, దాశరథీ దాశరథయః దాశరథిశబ్దః ఇ. పు. ప్ర. ఏ. భవన్, భవన్తౌ భవన్తః భవచ్ఛబ్దః త. పు. ప్ర. ఏ. భవాన్, భవన్తౌ భవన్తః భవచ్ఛబ్దః త. పు. ప్ర. ఏ అముం, అమూ అమూన్ అదశ్శబ్దః స. పు. ద్వి. ఏ. వనస్య అన్తః వనాన్తః తస్మాత్ వనాన్తాత్, వనాన్తాత్ వనాన్తాభ్యాం వనాన్తేభ్యః వనాన్తశబ్దః అ. పు. ప. ఏ. వనితాం అపహృతవాన్ వనితాపహారీ తం వనితాపహారిణం, హారిణం హారిణౌ హారిణః వనితాపహారిన్ శబ్దః న. పు. ద్వి. ఏ. పయాంసినిధీయన్తే౽స్మిన్నితి పయోధిః తం పయోధిం, పయోధిం పయోధీ పయోధీన్ పయోధిశబ్దః ఇ. పు. ద్వి. ఏ. చలన్తి చ తాని జలాని చలజ్జలాని ఆవిద్ధాని చలజ్జలాని యస్య ఆవిద్ధచలజ్జలః ఆవిద్ధచలజ్జలశ్చాసౌ ఆవిలశ్చ ఆవిద్ధచలజ్జలావిలః తం ఆవిద్ధ...విలం, ఆవిలం ఆవిలౌ ఆవిలాన్ ఆవిద్ధ...విలశబ్దః అ. పు. ద్వి. ఏ. విలఙ్ఘ్య అవ్య. లంకాం, లంకాం లంకే లంకాః లంకాశబ్దః ఆ. స్త్రీ. ద్వి. ఏ.

నికషా. అవ్య. హానిష్యతి హానిష్యతః హానిష్యన్తి హానహింసాగత్యో రిత్యస్మాత్సకర్మకాత్ కర్తరి భూతే ల్రుట్ పరస్మైపది. ప్ర. పు. ఏ.

సఙ్గతిః. భాతి । భవాన్ 'భాతే ర్డవతుః. దశరథ స్యాపత్యం పుమాన్ దాశరథిః 'అత ఇఞ్' ఇతి ఇఞ్ రామ స్సన్నిత్యర్థః. భవతే ర్గుట స్వర్త్రాదేశః. వనాం తాత్ దండకారణ్యాత్, సీతాపహారిణం సీతాపహర్తారం అముం రావణం, అవిద్ధాని సేతుబన్ధే అద్రిభి గ్రథితాని, ... యస్య సః. ... వానిలం క ... లుపం పయోధిం సముద్రం, ... నికషా ... స్వయమేవ, 'సమయా నికషా ... ' ఇతి ... 'అభితః పరితః సమయా నికషా హా ప్రతియోగేఽపి' ఇతి ద్వితీయా. హానిష్యతి అవధీత్, 'అభిజ్ఞా వచనే ల్రుట్' ఇతి భూతే ల్రుట్. ... హననం భవాన్ స్మరతీతి భావః. ప్రత్యభిజ్ఞానాసికి మిత్యర్థః. 'శేషే ప్రథమః.'

అథోపపత్తిం ఛలనాపరోఽపరా
మవాప్య శైలూష ఇవైష భూమికామ్,
తిరోహితాత్మా శిశుపాలసంజ్ఞయా
ప్రతీయతే సంప్రతి సోఽప్యసః పరైః. ౬౯

టీ. అథ=ఆరావణదేహమును విడిచినపిమ్మట, సంప్రతి = ఇప్పుడు, ఛలనాపరః=మోసగింపఁదలఁచిన, ఏషః=ఈరావణుఁడు, శైలూషః=నాటకపువాఁడు, భూమికామివ = మఱియొకవేషమునువలె, అపరాం=అన్యమైన, ఉపపత్తిం=అవతారమును, అవాప్య=పొంది, శిశుపాలసంజ్ఞయా = శిశుపాలుఁడనుపేరుతోడ, తిరోహితాత్మాసన్-తిరోహిత=గుప్తముచేయఁబడిన, ఆత్మాసన్=స్వరూపముగలవాఁడై, సోఽపి= మునుపటివాఁడైయెనను, పరైః=ఇతరులచేత, అసః=మఱియొకఁడుగా, ప్రతీయతే=తలఁచఁబడుచున్నాఁడు.

తా. ఆతక్కరిరావణుఁడే యిప్పుడు లోకమును మోసముచేయుటకయి వేషగానివలె ఈశిశుపాలుఁడనుపేరుతో జన్మించి స్వరూపమును గుప్తముచేసియున్నాఁడు. లోకులు కొందఱు వీనిని నిజముగా కనుఁగొనఁజాలరుగాని వాఁడే వీఁడు. ఏసందియములేదు.

శ. స.—అథ. అవ్య. ఉపపత్తిం, ఉపపత్తిం ఉపపత్తీ ఉపపత్తీః ఉపపత్తిశబ్దః ఇ. స్త్రీ. ద్వి. ఏ. ఛలనాయాంపరః ఛలనాపరః, పరః

పరా పరాః ఛలనాపరశబ్దః అ. పు. ప్ర. ఏ. పరాం, పరాం పరే పరాః పరాశబ్దః ఆ. స్త్రీ. ద్వి. ఏ. అవాప్య ల్యబన్తావ్యయం. శైలూషః, శైలూషః శైలూషౌ శైలూషాః శైలూషశబ్దః అ. పు. ప్ర. ఏ. ఇవ. అవ్య. ఏషః, ఏషః ఏతౌ ఏతే ఏతచ్ఛబ్దః ద. పు. ప్ర. ఏ. భూమికాం, భూమికాం భూమికే భూమికాః భూమికాశబ్దః ఆ. స్త్రీ. ద్వి. ఏ. తిరోహితః ఆత్మాయేనసః తిరోహితాత్మా, తిరోహితాత్మా తిరోహితాత్మానౌ తిరోహితాత్మానః తిరోహితాత్మన్ శబ్దః స. పు. ప్ర. ఏ. శిశుపాల ఇతిసంజ్ఞా శిశుపాలసంజ్ఞా తయా శిశుపాలసంజ్ఞయా, సంజ్ఞయా సంజ్ఞాభ్యాం సంజ్ఞాభిః శిశుపాలసంజ్ఞాశబ్దః. ఆ. స్త్రీ. తృ. ఏ. ప్రతీయతే ప్రతీయేతే ప్రతీయన్తే ప్రతిపూర్వక ఇణ్ గతావిత్యస్మాత్ త్సకర్మకాత్ కర్మణి వర్తమానేలటి ఆత్మనేపది ప్ర. ఏ. సంప్రతి. అన్య. సః, సః తౌ తే తచ్ఛబ్దః ద. పు. ప్ర. ఏ. అవ్య. సనభవతీత్యసః అసః అసౌ, అసే అతచ్ఛబ్దః ద. పు. ప్ర. ఏ. పరైః, పరేణ పరాభ్యాం పరైః పరశబ్దః అ. పు. తృ. బ.

అథేతి. అథ రాక్షసదేహత్యాగానంతరం సంప్రత్యేష ఛలనాపరః పరప్రకారాం పరః, ఏష రావణః, శైలూషః నటః, తస్య భూమికాం రూపాంతరమివ, 'శైలూషోనటశిల్పయోః, భూమికా రచనాయాం స్యాత్స్థాన్తరపరిగ్రహే' ఇతి శాశ్వతః. అపరామన్యాముపపత్తిముత్పత్తిం, భవాంతరమిత్యర్థః. అవాప్య ప్రాప్య శిశుపాల సంజ్ఞయా, తిరోహితాత్మా తిరోహితస్వరూపస్సన్, సోఽపి రావణ ఏవసన్నపి, పరైరితరైః, స న భవతీత్యసతస్మాదన్య ఏవ, 'నఞ్' ఇతి నఞ్ సమాసః. అత ఏవ 'ఏతత్తదోస్సులోపోఽకోరనఞ్ సమాసేహలి'తి నఞ్ సమాసే సులోపాభావః. ప్రతీయతే జ్ఞాయతే, ప్రతిపూర్వాదిణః కర్మణిలట్. యథైక ఏవ శైలూషో రూపాన్తరమాస్థాయ తత్తద్వేషభాషాదిభిరన్య ఏవ భాతి తద్వదయమపి రామోఽపి దేహపరిగ్రహాదన్య ఇవ భాతి. దాక్షిణ్యం తు తదేవేత్యవశ్య ముపసంహార్య ఇతి భావః.

స బాల ఆసీ ద్వపుషా చతుర్భుజో
 ముఖేన పూర్ణేన్దునిభ స్త్రిలోచనః,
యువా కరాక్రాన్తమహీభృ దుచ్చకై
 రసంశయం సంప్రతి తేజసా రవిః. ౭౦

టీ. సః=ఆశిశుపాలుఁడు, బాలస్య=పాపఁడై, వపుషా=దేహముతో, చతుర్భుజః=నాల్గుచేతులుగలవాఁడు (విష్ణువు), ఆసీత్=ఆయెను. తథా=అట్లే, ముఖేన=మొగముతో, పూర్ణేందునిభః = నిండుజాబిల్లినిబోలువాఁడు, ఆసీత్=ఆయెను. త్రిలోచనః=మూఁడుకన్నులుగలవాఁడు (శివుఁడు), ఆసీత్=ఆయెను. సంప్రతితు=ఇప్పుడన్ననో, యువా = నడిమిప్రాయముగలవాఁడై, కరాక్రాన్తమహీభృత్-కర=పన్నుచేత, ఆక్రాన్త=ఆక్రమించుకోఁబడిన, మహీభృత్=రాజులును కొండలును గలవాఁడై, ఉచ్చైః=ఉన్నతుఁడై, తేజసా=ప్రతాపముచేత, రవిః=సూర్యతుల్యుఁడయియున్నాఁడు, అసంశయం=అనుమానములేదు.

తా. ఆశిశుపాలుఁడు పిన్నవాఁడైయుండఁగా చంద్రునివంటి మొగమును నాలుగుచేతులును మూఁడుకన్నులును గలిగి రూపమందు శివకేశవులతో సమానముగ నుండెను. పిదప ఆ నాలుగు చేతులు మూఁడుకన్నులుపోయినను ఇప్పుడు యౌవనవంతుఁడై ఎల్లరాజులచేతను కప్పములుగొనుచు పరాక్రమముచే రెండవ సూర్యునివలె మహోన్నతిస్థుఁడై వెలుఁగుచున్నాఁడు.

శ. స.—సః, సః తౌ తే తచ్ఛబ్దః ద. పు. ప్ర. ఏ. బాలః, బాలః బాలౌ బాలాః బాలశబ్దః అ. పు. ప్ర. ఏ. ఆసీత్ ఆస్తాం ఆసన్ అసభువి ఇత్యస్మాదకర్మకాద్ధాతోః కర్తరి భూతే లఙ్ పరస్మై. ప్ర. పు. ఏ. వపుషా, వపుషా వపుర్భ్యాం వపుర్భిః వపుశ్శబ్దః స. న. తృ. ఏ. చత్వారః భుజాః యస్యసః చతుర్భుజః, చతుర్భుజః చతుర్భుజౌ చతుర్భుజాః చతుర్భుజశబ్దః అ. పు. ప్ర. ఏ. ముఖేన, ముఖేన ముఖాభ్యాం ముఖైః ముఖశబ్దః అ. న. తృ. ఏ. పూర్ణశ్చాసావిందుశ్చ పూర్ణేందుః పూర్ణేందునాసదృశః పూర్ణేందునిభః, నిభః నిభౌ నిభాః పూర్ణేందునిభశబ్దః అ. పు. ప్ర. ఏ. త్రీణిలోచనాని యస్యసః త్రిలోచనః, త్రిలోచనః త్రిలోచనౌ త్రిలోచనాః త్రిలోచనశబ్దః. అ. పు. ప్ర. ఏ. యువా, యువా యువానౌ యువానః యువన్ శబ్దః. న. పు. ప్ర. ఏ. కరేణ ఆక్రాన్తాః కరాక్రాన్తాః మహీం బిభ్రతీతి మహీభృతః కరాక్రాన్తాః

మహీంభృతః యేనసః కరాకాన్తే [illegible] భృతః కరాకాన్తే మహీంభృచ్ఛ్ [illegible] అవ్య. సంశయస్యాభావః అసంశయం అవ్యయీభావ [illegible]. అవ్య. తేజసా, తేజసా తేజోభ్యాం [illegible] ప. రవిః, రవీ రవీ రవయః రవిశ [illegible]

అ క్షైత ద్వా [illegible]

స ఇతి. స శిశుపాల [illegible], విష్ణు రితి చ [illegible]. [illegible] చనః లోచన [illegible] తత్సర్వ మంతర్వ్యాప్త [illegible] ఆక్రాంతమహీభృత్, [illegible] కరా' ఇత్యమరః. [illegible] ర్థః. అర్థాభావేఽవ్యయీభావః. [illegible] యా. హానిన [illegible] వ్యంగవికారః' ఇతి. [illegible] తేత్యాదినా శ్లేషానుప్రాణిత [illegible] నిభ ఇత్యుపమయా సంసృష్టిః. [illegible]

స్వయం విధాతా సురదైత్యరక్షసా
మనుగ్రహాపగ్రహయో [illegible],
దశాననాదీ నభిరాద్ధదేవతా
వితీర్ణవీర్యా[illegible]శయా [illegible] హసత్య[illegible]. ౪౧

టీ. యదృచ్ఛయా=[illegible], స్వయం=[illegible]చేత, సురదైత్యరక్షసామ్- సుర = దేవతల యొక్కయు, [illegible] యొక్కయు, రక్షసాం=రాక్షసులయొక్కయు, అనుగ్రహాపగ్రహయోః= సమ్మానావమానములకు, విధాతా=చేయఁగలవాఁడగు, అసౌ=ఈ శిశుపాలుఁడు, అభిరాద్ధ...శయాన్-అభిరాద్ధ=[illegible], దేవతా= ఈశ్వరాదులచేత, వితీర్ణ=ఇయ్యఁబడిన, వీర్య = వీర్యముయొక్క, అతిశయాన్=ఉద్రేకముగల, దశాననాదీన్=రావణుఁడు మొదలగు వారిని, హసతి=వెక్కిరించుచున్నాఁడు.

తా. సురదైత్యరాక్షసులకు పరసహాయములేకయే తనకుఁ దోఁచినట్లెల్ల దేవ దానవ రాక్షసులను తనవశముచేసికొని నిగ్రహానుగ్రహములను జూపుచున్న [illegible] తపస్సుచేసి దేవతానుగ్రహమువడసి వేసుకొని [illegible] రావణప్రభృతులను ఎగతాళిచేయుచున్నాడు. [illegible] పరాక్రమముగలవాఁడే [illegible] స్వయముగా నేర్పడి నది. [illegible]

శ. స.—స్వయం. అవ్య. విధాతృ, విధాతా విధాతారౌ విధాతారః విధాతృశబ్దః ఋ. పు. ప్ర. ఏ. సురాశ్చ దైత్యాశ్చ రక్షాంసి చ సురదైత్యరక్షాంసి తేషాం సురదైత్యరక్షసాం, రక్షసః రక్షసోః రక్షసాం రక్షశ్శబ్దః స. న. ష. బ. అనుగ్రహాశ్చ అవగ్రహాశ్చ అనుగ్రహావగ్రహౌ తయోః అనుగ్రహావగ్రహయోః, అవగ్రహస్య అవగ్రహయోః అనుగ్రహాణాం అనుగ్రహావగ్రహశబ్దః అ. పు. ష. ద. యదృచ్ఛయా, యదృచ్ఛాభ్యాం యదృచ్ఛాభిః యదృచ్ఛాశబ్దః ఆ. స్త్రీ. తృ. ఏ. దశ ఆననాని యస్యసః దశాననః దశాననః ఆదిః యేషాం తే దశాననాదయః తాన్ దశాననాదీన్, ఆదిం ఆదీ ఆదీన్ దశాననాదిశబ్దః ఇ. పు. ద్వి. బ. అభిరాద్ధాశ్చతా దేవతాశ్చ అభిరాద్ధదేవతాః అభిరాద్ధదేవతాభిః వితీర్ణః అభిరాద్ధదేవతావితీర్ణః వీర్యస్య అతిశయః వీర్యాతిశయః అభి...తీర్ణః వీర్యాతిశయః యేషాం తే అభి...శయాః తాన్ అభి...శయాన్, అతిశయం అతిశయౌ అతిశయాన్ అభి...శయశబ్దః అ. పు. ద్వి. బ. హసతి, హసతః హసన్తి హసధాతోః కర్తరి వర్తమానే లటి పరస్మై ప్ర. పు. ఏ. అసౌ, అసౌ అమూ అమీ అదశ్శబ్దః స. పు. ప్ర. ఏ.

స్వయమితి. [illegible] స్వయం [illegible], సుర దైత్య [illegible] అనుగ్రహావగ్రహయోః, విధాతా కర్తా, [illegible], అభి రాద్ధాభిః [illegible], దేవతాభిః [illegible], వితీర్ణ [illegible], వీర్యాతిశయః [illegible] దశాననాదీన్ హసతి, [illegible]

బలావలేపా దధు నాపి పూర్వవ
త్ప్రబాధ్యతే తేన జగ జ్జిగీషుణా,
స తీవ యోషి త్ప్రకృతి స్సునిశ్చలా
పుమాంస మభ్యేతి భవాన్తరే ష్వపి. ౭౨

టీ. జిగీషుణా = జయించుకోరికగల, తేన=ఆశిశుపాలునిచేత, బలావలేపాత్ = విక్రమగర్వమువలన, అధునాపి=ఇప్పటికిని, పూర్వవత్ =మునుపటివలెనే, జగత్ =లోకము, ప్రబాధ్యతే=గాసిపెట్టఁబడుచున్నది, తథాహి=అట్లేగద, సతీ=పతివ్రతయగు, యోషిదివ=స్త్రీవలెనే, సునిశ్చలా=స్థిరనిశ్చయముగల, ప్రకృతి = జంతువులనైజము, భవాంతరేష్వపి=వేఱుజన్మములలోఁగూడ, పుమాంసం=జీవుని, అభ్యేతి = అనుగమించుచున్నది.

తా. ఈశిశుపాలుఁడు పూర్వపు రావణాది జన్మము లందువలెనే ఇప్పుడును శౌర్యగర్వముచేఁ గన్నుగానక జగద్ద్రోహమును జేయుచున్నాఁడు. మనుజుని స్వభావము ఒకపతివ్రత యగు నారీమణి వలెనే పురుషుని జన్మాంతమునందు గూడ వెంబడించి వచ్చునేకాని మానదు గదా.

శ. స.—బలేన అవలేపః బలావలేపః తస్మాత్ బలావలేపాత్, బలావలేపాత్ బలావలేపాభ్యాం బలావలేపేభ్యః బలావలేపశబ్దః అ. పు. పం. ఏ. అధునా అవ్య. అపి అవ్య. పూర్వస్మిన్నివ పూర్వవత్ వతిప్రత్యయా_న్తమవ్య. ప్రబాధ్యతే ప్రబాధ్యేతే ప్రబాధ్యన్తే ప్రపూర్వకబాధృవిలోడనే ఇత్యస్మా త్సకర్మకాత్ కర్మణి వర్తమానేలటి ఆత్మనేపది ప్ర. పు. ఏ. తేన, తేన తాభ్యాం తైః తచ్ఛబ్దః ద. పు. తృ. ఏ. జగత్, జగత్ జగతీ జగన్తి జగచ్ఛబ్దః త. న. ప్ర. ఏ. జేతుమిచ్ఛుః జిగీషుః తేన జిగీషుణా, జిగీషుణా జిగీషుభ్యాం జిగీషుభిః జిగీషుశబ్దః ఉ. పు. తృ. ఏ. సతీ, సతీ సత్యౌ సత్యః సతీశబ్దః ఈ. స్త్రీ. ప్ర. ఏ. ఇవ అవ్య. యోషిత్, యోషిత్ యోషితౌ యోషితః యోషిచ్ఛబ్దః త. స్త్రీ. ప్ర.ఏ. ప్రకృతిః, ప్రకృతిః ప్రకృతీ ప్రకృతయః ప్రకృతిశబ్దః ఇ. స్త్రీ. ప్ర. ఏ. సునిశ్చలా, సునిశ్చలా సునిశ్చలే సునిశ్చలాః సునిశ్చలాశబ్దః

ఆ. స్త్రీ. ప్ర. ఏ. పుమాంసం, పుమాంసం పుమాంసౌ పుంసః పుంశబ్దః స. పు. ద్వి. ఏ. అభ్యేతి అభీతః అభియన్తి అభిపూర్వాత్ ఇణ్ గతౌ ని త్యస్మాత్సకర్మకాత్ కర్తరి సప్తమాసేలటి పరస్మై. ప్ర. పు. ఏ. అన్యే భవాః భవాన్తరాణి తేషు భవాన్తరేషు, భవాన్తరే భవాన్తరయోః భవాన్తరేషు. భవాన్తరశబ్దః అ. న. స. బ. అపి అవ్య.

జతేః. జగేసుజతా ... సర్వస్య ... తేషు ... పాత్ జలగిర్యాత్, ... పూర్వ్యాత్ పూర్వ్యజన్మని, జగత్ ప్రమాణ్యతే, తథాహి — ... ప్రకృతి స్వభావః భవాన్తరేషు జన్మాన్తరేష్వపి, ... 'పతిం ... చరిత ... మహాత్మ్య ... చ్యుత్' ఇతి మనుః. ...

తదేనముల్లఙ్ఘితశాసనం విధే
ర్విధేహి కీనాశనికేతనాతిథిమ్,
శుభేతరాచారవిపక్త్రిమాపదో
నిపాతనీయా హి సతా మసాధవః. ౩౭

టీ. తత్ = ఆకారణమువలన, విధేః = బ్రహ్మయొక్కయు, ఉల్లఙ్ఘిత శాసనం - ఉల్లఙ్ఘిత = అతిక్రమింపబడిన, శాసనం = ఆజ్ఞగల, ఏనం = ఈ శిశుపాలుని, కీనాశ ... తిథిం - కీనాశ = యమునియొక్క, నికేతన = ఇంటి కి, అతిథిం = అతిథి (అన్యాగతముపోవువా)నిగా, విధేహి = చేయుము. శుభే ... పదః - శుభేతర = అమంగళమైన, ఆచార = నడవడిచేత, విపక్త్రిమ = ఫలోన్ముఖములైన, ఆపదః = పాపఫలములైన చెడుగులుగల, అసాధవః = తులువలు, సతాం = మీవంటియుత్తమ పూరుషులకు, నిపాతనీయాః హి = చంపదగినవారుగదా.

తా. ఇందువలన దుష్టుని బ్రహ్మాజ్ఞ మవతరించి నీవు దేవాజ్ఞనుగూడ విలంఘించి ఉచ్ఛృంఖల ప్రయత్నమైన యీదురాత్ముని నెట్లయిన నిగ్ర హించుము. దుర్మార్గవర్తనములు మితిమీఱజేసిన యిట్టిదుర్మార్గులను బోరిఫుచ్చుట మీబోటి మహాత్ములకు ముఖ్యకర్తవ్యమేకదా.

శ. స. — తత్. అవ్య. ఏనం, ఏనం ఏనౌ ఏనాన్ ఇదంశబ్దః మ. పు. ద్వి. ఏ. ఉల్లఙ్ఘితం శాసనం యేనసః ఉల్లఙ్ఘితశాసనః తం

ఉల్లఙ్ఘితశాసనం, శాసనం శాసనే శాసనాః ఉల్లంఘితశాసనశబ్దః అ. పు. ద్వి. ఏ. విధేః, విధేః విధ్యోః విధీనాం విధిశబ్దః ఇ. పు. ష. ఏ. విధేహి విధత్తాత్ విధత్తం విధత్త విపూర్వకడుధాఙ్ ధారణపోషణయో రిత్యస్మాత్సకర్మకాత్ కర్తరి విధ్యాదౌలోట్ పరస్మై ప్ర. పు. ఏ. కీనాశస్య నికేతనం కీనాశనికేతనం కీనాశనికేతనస్య అతిథిః కీనాశనికేతనాతిథిః తం కీనా.. తిథిం, అతిథిం అతిథీ అతిథీన్ అతిథిశబ్దః ఇ. పు. ద్వి. ఏ. శుభాత్ ఇతరః శుభేతరః శుభేతరశ్చాసౌ ఆచారశ్చ శుభేతరాచారః శుభేతరాచారేణ విపక్త్రిమాః శుభే...పక్త్రిమాః శుభే...క్త్రిమాః ఆపదః యేషాం తే శుభే...పదః, ఆపత్ ఆపదౌ ఆపదః శుభే...పచ్ఛబ్దః త. పు. ప్ర. బ. నిపాతయితుం యోగ్యాః నిపాతనీయాః, నిపాతనీయః నిపాతనీయౌ నిపాతనీయాః నిపాతనీయశబ్దః అ. పు. ప్ర. బ. సతాం, సతః సతోః సతాం సచ్ఛబ్దః త. పు. ష. బ. సాధ్నువంతి పరకార్యమితి సాధవః సాధవో నభవన్తీత్యసాధవః, అసాధుః అసాధూ అసాధవః అసాధుశబ్దః ఉ. పు. ప్ర. బ.

అత ఏ. తత్తస్మాత్కారణాత్, విధేర్విధాతురపి ఉల్లంఘితశాసనం, స్వయం విధాతేత్యాప్త్యక్తరిత్యా, అతిక్రాంతదైవాజ్ఞమిత్యర్థః. సాపేక్షత్వేఽపి గమకత్వాత్సమాసః. ఏనం శిశుపాలం, కీనాశనికేతనస్య కృతాంతసదనస్య అతిథిం విధేహి, మారయేత్యర్థః. 'కీనాశః కర్షకే క్షుద్రే కృతాంతపశుఘాతినోః' ఇతి విశ్వః. న చైతత్పాపి ఘుణీకహాస్తేన సర్వమాగఃం కిం తు భవాదృశా మవశ్యకర్తవ్యత్వాదిత్యాహ—శుభేతరాచారేణ దురాచారేణ, విపక్త్రిమా విపాకేన ప్రాప్తాః, ఆపదో యేషాం తేతథోక్తాః, 'ద్వితః క్త్రి'రితి పచేః క్త్రిప్రత్యయః. 'క్త్రేర్మమ్నిత్య'మితి తద్ధితో మప్ప్రత్యయః. అసాధవో దుష్టాః, సతాం భవాదృశాం జగన్నియంతౄణాం, నిపాతనీయాః వధ్యాహి, న చ నైర్ఘృణ్యాదోషః. స్వదోషేణైవ తేషాం వినాశే నిమిత్తమాత్రత్వాదస్మాక మిత్యాశయేన శుభేతరేత్యాదివిశేషణోక్తిః. సామాన్యేన విశేషసమర్థనరూపోఽర్థాంతరన్యాసః.

ఇదిగాక వీనిని జంపినచో(జాలమంది సాధువులు సుఖపడుదురనుచున్నాడు.—

హృదయ మరివధోదయా దుదూఢ
ప్రథిమ దధాతు పునః పురందరస్య,

ఘనపులకపులోమజాకుచాగ్ర
　　ద్రుతపరిరంభనిపీడనక్షమత్వమ్. ౭౦

టీ. అరివధోదయాత్ -అరి=శత్రువుయొక్క, వధ=నా[illegible], ఉదయాత్=కలుగుటవలన, ఉదూఢద్రఢిమ-ఉదూఢ=[illegible] ద్రఢిమ=దిటవుగల, పురందరస్య=ఇంద్రునియొక్క, హృద[illegible] స్సు, పునః=మరల, ఘన...మత్వమ్-ఘన=చి[illegible]ని, పు[illegible] ముగల, పులోమజా = శచీదేవియొక్క, [illegible] అగ్ర=కొనపెరలయొక్క, ద్రుత=త్వరచేతనైన, పరిరంభ [illegible] యందలి, నిపీడన = ఒత్తిడికి, క్షమత్వం=తగియుం[illegible]. [illegible] ధరించుగాక.

తా. ఇట్లు నేననినరీతిగా నీవు శిశుపాలుని [illegible] వేంద్రుఁడు శత్రునాశమువలన కలఁకదేఱిన మనస్సుగ[illegible] తముగా నేకాంతమున శచీదేవితోడి సుఖముల [illegible].

శ. స.—హృదయం, హృదయం, హృదయే [illegible] హృదయశబ్దః అ. న. ప్ర. ఏ. అరీణాం వధః అరివధః [illegible] యః అరివధోదయః తస్మాత్ అరివధోదయాత్, ఉద[illegible] యాభ్యాం ఉదయేభ్యః అరివధోదయశబ్దః అ. పు. [illegible] ఢః ద్రఢిమాయేన తత్ ఉదూఢద్రఢిమ, ద్రఢిమ ద్ర[illegible] ఉదూఢద్రఢిమన్ శబ్దః. న. న. ప్ర. ఏ. దధాతు ధ[illegible] డుధాఞ్ ధారణపోషణయో రిత్యస్మాత్సకర్మకాత్ [illegible] లోటి పరస్మై. ప్ర. పు. ఏ. పునః అవ్య. పురః దారయ[illegible] తస్యపురందరస్య, పురందరస్య పురందరయోః పురందరాణాం [illegible] దరశబ్దః అ. పు. ష. ఏ. ఘనాః పులకాః యయోస్తే ఘన[illegible] న్నః జాతాపులోమజా కుచయోరగ్రే కుచాగ్రే పులో[illegible] కుచాగ్రే పులోమజాకుచాగ్రే ఘనపులకేచతే పులో[illegible] ఘన...చాగ్రే ద్రుతశ్చాసౌ పరిరంభశ్చ ద్రుతపరిరంభః ఘన...[illegible] యోః ద్రుతపరిరంభః ఘన...రంభః ఘన...రంభేనిపీడనం ఘన...[illegible] డనం క్షమస్యభావః క్షమత్వం ఘన...పీడనే క్షమత్వం ఘన...[illegible]

త్వం తత్ ఘన...క్షమత్వం, క్షమత్వం క్షమత్వే క్షమత్వాని ఘన... క్షమత్వశబ్దః. అ. న. ద్వి. ఏ.

హృదయమితి. అరివధోదయాత్ రిపునాశలాభాత్, ఉదూఢద్రఢిమనైశ్చింత్యా ద్ధృతదార్ఢ్యం, స్వస్థమితి యావత్. పృథ్వాదిత్వా ద్దృఢశబ్దా దిమనిచ్ ప్రత్యయః. 'ర ఋతో హలాదే ర్లఘోః' రితి ఋకారస్య రేఫాదేశః పురః శత్రుపురాణి దారయతీతి పురందరః ఇంద్రః, 'పూస్సర్వయోర్దారిసహోః' రితి ఖచ్ప్రత్యయః. 'ఖచి హ్రస్వ' ఇత్యుత్తరపదహ్రస్వః, 'వాచంయమపురందరౌ చే'తి నిపాతనా న్ముమాగమశ్చ తస్య హృదయం పున ర్భూయోఽపి, పూర్వ్యవదే వేతి భావః. ఘనపులకయోః సాంద్రరోమాంచయోః, పులోమ్నః జాతా పులోమజా శచీ, తస్యాః కుచాగ్రయోః, ద్రుతపరిరంభాత్, ఔత్సుక్యాత్ శీఘ్రాలింగనం. తత్ర య న్నిపీడనం తస్య క్షమత్వం సహత్వం దధాతు ప్రాక్చిత్తవిక్షేపాత్త్యక్తభోగేన శక్రేణ సంప్రతి త్వత్ప్రసాదా న్నిష్కంటకం స్వారాజ్యం భుజ్యతా మి త్యర్థః. అత్ర దార్ఢ్యస్యోదూఢద్రఢిమేతి విశేషణగత్యా నిపీడనక్షమత్వం ప్రతి హేతుత్వోక్త్యా పదార్థహేతుకం కావ్యలింగమ్. హృదయస్య నిపీడనక్షమత్వసంబంధేఽప్యసంబంధోక్త్యా సంబంధేఽసంబంధరూపాతిశయోక్తి రి త్యర్థాలంకారః, వృత్త్యనుప్రాసశ్చ, తైరన్యోన్యం సంసృజ్యతే. పుష్పితాగ్రావృత్తం. 'అయుజి నయుగరేఫతో యకారో యుజి చ నజౌ జరగాశ్చ పుష్పితాగ్రే'తి లక్షణాత్.

ఓ మి త్యుక్తవతోఽథ శార్ఙ్గిణ ఇతి వ్యాహృత్య వాచం నభ
స్తస్మి న్నుత్పతితే పుర స్సురమునా విందోః శ్రియం బిభ్రతి,
శత్రూణా మనిశం వినాశపిశునః క్రుద్ధస్య చైద్యం ప్రతి
వ్యో మ్నీవ భ్రుకుటిచ్ఛలేన వదనే కేతు శ్చకా రాస్పదమ్. 75

ఇతి శ్రీమాఘకృతౌ శిశుపాలవధే మహాకావ్యే శ్రీపదలాఞ్ఛనే
కృష్ణనారదసంభాషణం నామ ప్రథమస్సర్గః.

టీ. తస్మిన్=ఆ, సురమునౌ=దేవర్షియగునారదుఁడు, ఇతి=ఇట్లి, వాచం=వాక్కును, వ్యాహృత్య=చెప్పి, నభః=గగనమునుగూర్చి, ఉత్పతితే సతి=ఎగిరినవాఁడై, పురః=ముందట, ఇందోః = ఇంద్రునియొక్క, శ్రియం=కాంతివంటి కాంతిని, బిభ్రతి = భరించినవాఁడగుచుండఁగా, అథ=మునిమాటలు ముగిసినపిదప, ఓంఇత్యుక్తవతః=అలాగే అనిపలికిన వాఁడును, చైద్యంప్రతి=శిశుపాలునిగూర్చి, క్రుద్ధస్య=క్రోధమువహిం

చిన, శార్ఙ్గిణః=శ్రీకృష్ణస్వామియొక్క, వదనే=ముఖమున, వ్యోమ్ని=ఆకసమునవలె, అనిశం=తెఱిపిగాంచక, శత్రూణాం = పగవారియొక్క, వినాశపిశునః-వినాశ = క్షయమునకు, పిశునః = సూచకమైన, కేతుః=ఉత్పాతము, భ్రుకుటిచ్ఛలేన=బొమముడియను మిషచేత, అస్పదం=ఉనికిని, చకార=చేసెను.

తా. నారదుఁ డిట్లు చెప్పి యాకసమున కరిగిపోయెను. శ్రీకృష్ణుఁడును దాని కొప్పుకొనెను. అప్పుడాకసమున [illegible] నారదుని కెదురుగా నున్న శిశుపాలునిమీఁద కోపముచేత [illegible] కొనఁబడిన కృష్ణుని మొగము శత్రుక్షయసూచకమై [illegible] చంద్రునకెదురుగాఁ బుట్టిన ధూమకేతువువలె నుండెను.

శ. స.—ఓం అన్య. ఇతి అన్య. ఉక్తవతః, ఉక్తవతోః ఉక్తవతాం ఉక్తవచ్ఛబ్దః త. పు. ష. ఏ. అథ అన్య. శృంగస్య వికారః శార్ఙ్గం శార్ఙ్గం అస్యాస్తీతి శార్ఙ్గీ తస్య శార్ఙ్గిణః, శార్ఙ్గిణోః శార్ఙ్గిణాం శార్ఙ్గిన్ శబ్దః న. పు. ష. ఏ. ఇతి అన్య. వ్యాహృత్య ల్యబంతమవ్యయం. వాచం, వాచం వాచౌ వాచః వాక్ఛబ్దః చ. స్త్రీ. ద్వి. ఏ. నభః, నభః నభసీ నభాంసి నభశ్శబ్దః స. న. ద్వి. ఏ. తస్మిన్, తస్మిన్ తయోః తేషు తచ్ఛబ్దః ద. పు. స. ఏ. ఉత్పతితే, ఉత్పతితే ఉత్పతితయోః ఉత్పతితేషు ఉత్పతితశబ్దః అ. పు. స. ఏ. పునః అన్య. సురశ్చాసౌ మునిశ్చ సురమునిః తస్మిన్ సురమునౌ, సురమునీ సురమున్యోః సురమునిషు సురమునిశబ్దః ఇ.పు.స.ఏ.ఇందోః,ఇందోః ఇంద్వోః ఇందూనాం ఇందుశబ్దః ఉ. పు.స.ఏ. శ్రియం, శ్రియం శ్రియౌ శ్రియః శ్రీశబ్దః ఈ. స్త్రీ. ద్వి.ఏ. బిభర్తీతి బిభ్రత్ తస్మిన్ బిభ్రతి, బిభ్రతి బిభ్రతోః బిభ్రత్సు బిభ్రచ్ఛబ్దః త.పు.స.ఏ.శత్రూణాం, శత్రోః శత్ర్వోః శత్రూణాం శత్రుశబ్దః ఉ.పు.ష.బ. అనిశం అన్య. వినాశస్య పిశునః వినాశపిశునః, పిశునః పిశునౌ పిశునాః వినాశపిశునశబ్దః అ.పు.ప్ర.ఏ.క్రుద్ధస్య, క్రుద్ధస్య క్రుద్ధయోః క్రుద్ధానాం క్రుద్ధశబ్దః అ. పు. ష. ఏ. చైద్యః, చైద్యం చైద్యౌ చైద్యాన్ చైద్యశబ్దః అ. పు. ద్వి. ఏ. ప్రతి అవ్య.

వ్యోమ్ని, వ్యోమ్నీ వ్యోమని వ్యోమ్నోః వ్యోమసు వ్యోమన్ శబ్దః న. న. స. ఏ. ఇవ అవ్య. భ్రుకుటేః ఛలం భ్రుకుటిచ్ఛలం తేన భ్రుకుటిచ్ఛలేన, ఛలేన ఛలాభ్యాం ఛలైః భ్రుకుటిచ్ఛలశబ్దః అ.న.తృ. ఏ. వదనే, వదనే వదనయోః వదనేషు వదనశబ్దః అ. న. స. ఏ. కేతుః, కేతుః కేతూ కేతవః కేతుశబ్దః ఉ.పు.ప్ర.ఏ. చకార చక్రతుః చక్రుః డుకృఞ్ కరణే ఇత్యస్మాత్ సకర్మకాత్ కర్తరి భూతానద్యతనపరోక్షే లటి పరస్మై ప్ర. పు.ఏ. ఆస్పదం, ఆస్పదం ఆస్పదే ఆస్పదాని ఆస్పదశబ్దః అ. న. ద్వి. ఏ.

ప్రథమసర్గము ముగిసెను.

ఓమితి. తస్మిన్ సురమునౌ నారదే, ఇతి ఉక్తప్రకారేణ వాచం, వాచ్యమర్థమిత్యర్థః ఉక్త్వా నభ ఉత్పతితే ఖ ముత్పతితే, పురః అగ్రే, ఇంద్రోః శ్రియం బిభ్రతి సతి. అథ మునివాక్యానంతరం, ఓ మిత్యుక్తవతః తథాస్త్వి త్యంగీకృతవత ఇత్యర్థః, 'ఓం ప్రశ్నే ఽంగీకృతౌ రోషే' ఇతి విశ్వః. చేదీనాం జనపదానాం రాజా చైద్యః శిశుపాలః, 'వృద్ధేత్కోసలాజాదా ఞ్య ఙ్' ఇతి ఞ్యఙ్ ప్రత్యయః. తం ప్రతి క్రుద్ధస్య హరేః వదనే వ్యోమ్నీవ, అనిశం సర్వదా అవ్యభిచారేణేత్యర్థః. శత్రూణాం వినాశస్య సూచకం, 'చంద్రమభ్యుదితః కేతుః క్షితీశానాం వినాశకృత్' ఇతి శాస్త్రాద్ధూమకేతుః. కేతుః ఉత్పాతవిశేషః, 'కేతుర్ధ్వజే పతాకాయాం గ్రహభేదోత్పాతలక్ష్మసు' ఇతి విశ్వః. భ్రుకుటిచ్ఛలేన భ్రూభంగవ్యాజేన, ఆస్పదం ప్రతిష్ఠాం, స్థానం చకార, 'ఆస్పదం ప్రతిష్ఠాయా' మితి నిపాతనాత్ సుడాగమః. ఏతేన కావ్యస్యాస్య భూతవీరరసప్రాధాన్యం సూచితం తత్ర స్థాయీ క్రోధః స్థాయిభావేన భ్రుకుట్యా కార్యభూతయా సూచిత ఇత్యుక్తం. తదా తదవినాభూత స్యాంగినో వీరస్యాపి స్థాయిప్రయుక్తస్య రసత్వేన ఉత్సాహో ఽప్యుపసన్న ఏ వేత్యనుసంధేయమ్. ఇందోః శ్రియం బిభ్రతీ త్యత్ర మునిః శ్రియః శ్రియో ఽయోగాత్ తత్సదృశీ మితి సాదృశ్యాక్షేపాత్ అసంబంధే సంబంధరూపో నిదర్శనాలంకారః. వదనే వ్యోమ్నీ వేత్యుపమా. భ్రుకుటిచ్ఛలేన కేతురిత్యత్ర ఛలాదిశబ్దైః నాసత్యత్వప్రతిపాదనరూపాపహ్నవః. తత్ర శత్రువినాశసూచనాయ కేతుత్వాపేక్షితేందుసాన్నిధ్యవ్యోమాద్యస్థానసంపాదకత్వేన నిదర్శనోపమయోరపహ్నవోపకారకత్వాదంగాంగిభావేన సంకరః. చమత్కారకారకతయా మంగళాచరణరూపతయా చ సర్గాంత్యశ్లోకేషు శ్రీశబ్దప్రయోగః. యథాహ భగవాన్ భాష్యకారః — మంగళాదీని మంగళమధ్యాని మంగళాంతాని శాస్త్రాణి ప్రథంతే, వీరపురుషాణ్యాయుష్మత్పురుషాణి చ భవంతి, అధ్యేతారశ్చ ప్రవక్తారో భవంతీ' తి. శార్దూలవిక్రీడితం వృ

త్తమ్. '[illegible]' ఇతి [illegible]నాత్. [illegible]
[illegible]
[illegible] ఇతి.

[illegible]

ఇతి [illegible]. [illegible]
[illegible]. [illegible]
[illegible]. '[illegible]
[illegible]' ఇతి [illegible]నాత్. సముచ్చయ[illegible]
ప్రథమ స్కన్ధ[illegible]. [illegible].

[illegible]
[illegible]
[illegible]

ద్వితీయస్సర్గః

అవ. ఇఁక నీ స్వర్గమున రాజకార్యాలోచనమును వర్ణించఁ బోవుచు దానికి కారణమును గల్పించుచున్నాఁడు.—

శ్లో. ఇయక్షమాణే నాహూతః పార్థే నాథ ద్విషన్మురమ్,
  అభిచైద్యం ప్రతిష్ఠాసు రాసీ త్కార్యద్వయాకులః. ౧

టీ. అథ=ఇంద్రుఁడంపినకబురువిన్నపిదప, ఇయక్షమాణేన= రాజసూయయాగము చేయఁదలఁచుకొన్న, పార్థేన=ధర్మరాజుచేత, ఆహూతః=పిలువఁబడినవాఁడును, (తథా=అట్లే,) అభిచైద్యం=శిశు పాలునిగూర్చి, ప్రతిష్ఠాసుః= యుద్ధమునకుఁబోఁదలఁచిన, మురంద్విషన్=మురాంతకుఁడైన శ్రీకృష్ణమూర్తి, కార్యద్వయాకులః- కార్యద్వయ = శిశుపాలవధయను దేవకార్యము యుధిష్ఠిరయాగదర్శనమను మిత్రకార్యము ననునీ రెండుపనులచేత,ఆకులః=ముందు వెనుకలుతోఁచని వాఁడు, ఆసీత్=అయ్యెను.

తా. ఇట్లు నారదుఁడు ఇంద్రసందేశమును జెప్పి వెళ్ళినతర్వాత శ్రీకృష్ణమూర్తి ధర్మరాజుచే రాజసూయయాగమునకుఁ బిలువఁబడిన వాఁడు గనుక ఇప్పుడు యజ్ఞమునకుఁ బోవుదమా శిశుపాలునిమీఁద దాడికట్టుదమా యని రెండుకార్యములలో దేనిని జేయుటయందును నిశ్చయము తోఁచక సందేహము కలవాఁ డయ్యెను.

శ. స.—యష్టుమిచ్ఛన్ ఇయక్షమాణః, తేన ఇయక్షమాణేన, ఇయక్షమాణేన ఇయక్షమాణాభ్యాం ఇయక్షమాణైః ఇయక్షమాణ శబ్దః అ. పు. తృ. ఏ. ఆహూతః, ఆహూతః ఆహూతౌ ఆహూతాః ఆహూతశబ్దః అ. పు. ప్ర. ఏ. పృథాయాః అపత్యం పుమాన్ పార్థః తేనపార్థేన, పార్థేన పార్థాభ్యాం పార్థైః పార్థశబ్దః అ. పు. తృ. ఏ. అథ అవ్య. ద్వేష్టీతి ద్విషన్, ద్విషన్ ద్విషన్తౌ ద్విషన్తః ద్విషచ్ఛబ్దః త. పు. ప్ర. ఏ. మురం, మురం మురౌ మురాన్ మురశబ్దః అ.పు.ద్వి.ఏ. చైద్యమభిఅభిచైద్యం అవ్యయీభావావ్యయం. ప్రస్థాతుమిచ్ఛుః ప్రతిష్ఠాసుః,

ప్రతిష్ఠానుః ప్రతిష్ఠానూ ప్రతిష్ఠానవః ప్రతిష్ఠానుశబ్దః అ. పు. ప్ర. ఏ. ఆసీత్ ఆస్తాం ఆసన్ అసభువి ఇత్యస్మాద్ధాతోః కర్తరి భూతే లఙ్ పరస్మై ప్ర. పు. ఏ. కార్యయోః ద్వయం కార్యద్వయం కార్యద్వయేన ఆకులః కార్యద్వయాకులః, కార్యద్వయాకులౌ కార్యద్వయాకులాః కార్యద్వయాకులశబ్దః అ. పు. ప్ర. ఏ.

[illegible]—

[illegible] ప్రవేశానన్తరం, [illegible] ... [illegible] ఇతి [illegible]. [illegible] సంప్రసారణే దీర్ఘః. [illegible] ... [illegible] ప్రతిష్ఠానుః [illegible] ... [illegible] ఇతి భావః.

అవ. ఇట్లు కార్యాలోచనకు కారణమైన సందేహమును తెలిపి ఆలోచనకు తగిన తావును జేరె ననుచున్నాడు.—

గురుకావ్యానుగాం బిభ్రచ్చాంద్రీమభినభ శ్శ్రియమ్,
సార్ధముద్ధవసీరిభ్యా మథాసా వాసదత్సదః. ౨

టీ. అథ=ఇట్లు తనకు సందేహము తగిలినమీఁద, అసౌ=ఈకృష్ణుఁడు, అభినభః=ఆకాశమున కెదురుగా, గురుకావ్యానుగాం- గురు=బృహస్పతియు, కావ్య=శుక్రుఁడును, అనుగాం=తోడవచ్చువారుగల, చాంద్రీం=చంద్రునిదగు, శ్రియం=అందమును, బిభ్రత్=తాల్చినవాఁడై, ఉద్ధవసీరిభ్యాంసార్ధం=ఉద్ధవబలరాములతోఁగూడ, సదః=సభను, ఆసదత్=చేరెను.

తా. మంత్రాలోచన చేయుటకై శ్రీకృష్ణస్వామి ఉద్ధవబలరాములను వెంటఁబెట్టుకొని యొకనిర్జనమైనసభాప్రాసాదమునకుఁ జేరెను. అప్పుడా సభాభవనము ఒకవంక బృహస్పతితోను మఱియొక

వైపున శుక్రాచార్యునితో డనుగమించిన చంద్రుడుంబోలె ఆసనమునుబొలి యుండెను.

శ. స.—గురుశ్చ కావ్యశ్చ గురుకావ్యౌ అనుసృత్య గచ్ఛత ఇత్యనుగా గురుకావ్యౌ అనుగౌ యస్యాస్సా గురుకావ్యానుగా తాం గురుకావ్యానుగాం, అనుగాం అనుగే అనుగాః గురుకావ్యానుగాశబ్దః ఆ. స్త్రీ. ద్వి. ఏ. బిభర్తి బిభృతః బిభ్రతి [illegible] త. పు. ప్ర. ఏ. చంద్రస్యేయం చాంద్రీ తాం చాంద్రీం, చాంద్ర్యౌ చాంద్రీః చాంద్రీశబ్దః ఈ. స్త్రీ. ద్వి. ఏ. [illegible] అన్యయీభావావ్యయం. శ్రియం, శ్రియౌ శ్రియః శ్రీశబ్దః ఈ. స్త్రీ. ద్వి. ఏ. సార్థం అవ్య. సీరమస్యాస్తీతి సీరీ ఉద్ధవశ్చ సీరీ చ ఉద్ధవసీరిణౌ తాభ్యాం ఉద్ధవసీరిభ్యాం, సీరిణా సీరిభ్యాం సీరిభిః ఉద్ధవసీరిశబ్దః న. పు. తృ. ద్వి. అథ అవ్య. అసౌ, అసౌ అమూ అమీ అదశ్శబ్దః స. పు. ప్ర. ఏ. ఆసదత్ ఆసదతాం ఆసదన్ [illegible] కర్తరి భూతే లుఙ్ సద [illegible] ప్ర. పు. ఏ. సదః, సదః సదాంసి సదశ్శబ్దః స. స. ద్వి. ఏ.

ఏవం మంత్రబీజం సందర్శ్య [illegible] —

గుర్వితి. అథ [illegible] కర్మప్రవచనీయత్వాద్ ద్వితీయా. [illegible] యస్యాం [illegible] చంద్రస్యేమాం చాంద్రీం, శ్రియం బిభ్రతీ [illegible] ఉద్ధవసీరిభ్యాం సార్థం [illegible] రాజసదః ప్రాసాదత్వా [illegible] మనుః 'గిరేః పృష్ఠం సమారుహ్య ప్రాసాదం [illegible] మంత్రయే (ద్వ్యావభావితో) తావిభావితః' [illegible].

జాజ్వల్యమానా జగతః శాన్త్యై సముపేయుషీ,
వ్యద్యోతిష్ట సభావేద్యా మసౌ నరశిఖిత్రయీ. 3

టీ. జగతః=లోకముయొక్క, శాన్తయే=సమ్మదికొఱకు, సముపేయుషీ=కూడినదియు, జాజ్వల్యమానా=మిక్కిలి వెలుగుచున్న, అసౌ=ఈ, నరశిఖిత్రయీ=మనుష్యులను నగ్నులయొక్క త్రిత

యము, సభావేద్యాం=సభయందు సలంకృతస్థానమున, వ్యద్యోతిష్ట=వెలింగెను.

తా. లోకక్షేమమునాలోచించుటకై ఒక్కచోఁ జేరిన ఆయుద్ధ పరామకృష్ణులు మువ్వురును యజ్ఞశాలయందలి త్రేతాగ్నులవలెఁ బ్రకాశించిరి.

శ. స.—పునః పునః అతిశయేన జ్వలతీతి జాజ్వల్యమానా, జాజ్వల్యమానే జాజ్వల్యమానాః జాజ్వల్యమానా శబ్దః ఆ. స్త్రీ. ప్ర. ఏ. జగతః, జగతోః జగతాం జగచ్ఛబ్దః త. న. ష. ఏ. శాన్తయే, శాన్తయే శాన్తిభ్యాం శాన్తిభ్యః శాన్తిశబ్దః ఇ. స్త్రీ. ద. ఏ. సముపేయుషీ, సముపేయుషీ సముపేయుష్యౌ సముపేయుష్యః సముపేయుషీశబ్దః ఈ. స్త్రీ. ప్ర. ఏ. వ్యద్యోతిష్ట వ్యద్యోతిషాతాం వ్యద్యోతిషత. విపూర్వాద్ద్యుత దీప్తావిత్యస్మాద్ధాతోః కర్తరి భూతేలుఙ్. ఆత్మ. ప్ర. పు. ఏ. సభాయాః వేదిః సభావేదిః తస్యాం సభావేద్యాం, వేద్యాం వేద్యోః వేదిషు సభావేదిశబ్దః ఇ. స్త్రీ. స. ఏ. అసౌ, అసౌ అమూ అమూః అదశ్శబ్దః స. (స్త్రీ). ప్ర. ఏ. శిఖాః ఏషాంసన్తీతి శిఖినః నరా ఏవ శిఖినః నరశిఖినః త్రయః అవయవాః యస్యాః సా త్రయీ నరశిఖినాం త్రయీ నరశిఖిత్రయీ, త్రయ్యౌ త్రయ్యః నరశిఖిత్రయీశబ్దః ఈ. (స్త్రీ). ప్ర. ఏ.

జాజ్వల్యమానా [illegible] జగతః లోకస్య, శాన్తయే [illegible], సముపేయుషీ సంగతా, జాజ్వల్యమానా [illegible] 'ధాతోరేకాచో హలాదేః క్రియాసమభిహారే' ఇతి యఙ్. —[illegible] అసౌ నరాః పురుషా ఏవ, శిఖినః అగ్నయః, తేషాం త్రయీ. '[illegible]' [illegible] సభా [illegible] వేదిః [illegible] భూమిః 'వేదిః పరిష్కృతా భూమిః' ఇత్యమరః. [illegible] దీప్యతే స్మ, '[illegible]' ఇతి వా తఙ్. యథాసంఖ్యాలంకారః.

రత్నస్తమ్భేషు సంక్రాన్తప్రతిమాస్తే చకాశిరే,
ఏకాకినోఽపి పరితః పౌరుషేయవృతా ఇవ. ౪

టీ. రత్నస్తంభేషు=రత్నపుఁగంబములయందు, సంక్రాన్తప్రతిమాః- సంక్రాంత=ప్రతిఫలించిన, ప్రతిమాః=ఆకృతులుగల, తే=ఆయు

ద్ధవరామకృష్ణులు, ఏకాకినోఽపి=ఎవరికి వారు- తా మొక్కొక్క రైనను, పరితః=నలుకెలంకులను, పౌరుషేయవృతా ఇవ = పురుషసమూహము తోఁ గూడినవారివలె, చకాశిరే=వెలింగిరి.

తా. అట్లు వా రాసభయందు దాంటినవారు. సూర్చున్నవారైనను రత్న స్తంభములలోఁ బ్రతిబింబించిన తమ దేహములచేత నొందిన అతకు లతోఁ గూడినట్లుండిరి.

శ. స.—రత్నానాం స్తంభాః రత్న స్తంభాః తేషు రత్నస్తం భేషు, స్తంభే స్తంభయోః స్తంభేషు రత్న స్తంభ శబ్దః అ. పు. స. బ. సంక్రాన్తాః ప్రతిమాః యేషాం తే సంక్రాన్తప్రతిమాః, ప్రతిమా ప్రతిమే ప్రతిమాః సంక్రాన్తప్రతిమశబ్దః అ. పు. ప్ర. బ. తే, సః తౌ తే తచ్ఛబ్దః ద. పు. ప్ర. ఏ. చకాశే చకాశాతే చకాశిరే కాశృ దీప్తౌ ఇత్యస్మాద్ధాతోః కర్తరి భూతే లిట్ ఆత్మనే ప్ర. పు. బ. ఏకాకినః, ఏకాకి ఏకాకినౌ ఏకాకినః ఏకాకిన్ శబ్దః న. పు. ప్ర. బ. అపి అవ్య. పరితః తసిల సమవ్యయం. పురుషాణాం సమూహాః పౌరుషేయాః పౌరుషేయే ణావృతాః పౌరుషేయవృతాః, వృతః వృతౌ వృతాః పౌరుషేయవృత శబ్దః అ. పు. ప్ర. బ. ఇవ అవ్య.

రత్నేతి. రత్నానాం స్తంభా ఇతి [illegible] రత్వం. తేషు సంక్రాన్తప్రతిమాః [illegible] ప్రతిమా ప్రతియాత నే'త్యమరః. తే [illegible] ఏకాకినః [illegible], 'ఏకా దాకిని చ్చాసహాయ' ఇ త్యాకినిప్రత్యయః. పరితః [illegible] 'సర్వపురుషాభ్యాం [illegible] పౌరుషేయేణ ప్రతిబింబభూయస్త్వా [illegible] త్వా, చకాశిరే, 'పురుషాద్వ [illegible]' మితి ఢఞ్ ప్రత్యయః. ఏతేన విజనత్వ ముక్తమ్. [illegible] ప్రాసాదాగ్రే త్వరత్వే [illegible]. ఏతేన మంత్రభూమేః స్తంభప్రాచుర్య [illegible] ణాత్వా న్న దోష ఇతి భావః.

అధ్యాసామాసు రుత్తుంగహేమపీఠాని యాని సృమ్రా,
తైరూహే కేసరిక్రాన్తత్రికూటశిఖరోపమా. ౫

టీ. అమిరా=[illegible] నబలారామస్త్రీలు, యాని=వ, ఉత్తుంగ హేమపీఠాని=ఉన్నతములగు [illegible] సింహాసనములను, అధ్యాసామాసుః=అధిష్ఠించిరో, [illegible], కేసరి...సమాః- కేసరి= సింహములచేత, [illegible] త్రికూటపర్వతము యొక్క, శిఖర=[illegible], ఉపమాః=పోలిక, ఊహే=వహించఁ బడెను.

తా. [illegible] యాయుః [illegible] శృంగ ములను [illegible] ప్రకాశిం చుచుండిరి.

శ. స.—అధ్యాసామాస అధ్యాసామాసతుః అధ్యాసామాసుః అధిపూర్వక [illegible] అనంతరాత్ అనుప్రయు క్తాత్ అస భువి [illegible] ప్ర. పు. ప. హేమ [illegible] హేమపీఠానిచ ఉత్తుంగ హేమ [illegible] ఉత్తుంగ హేమపీఠ [illegible] యచ్ఛద్ద ద. స. ద్వి. బ. [illegible] అధస్థ్సః స. ప). ప్ర. బ. [illegible] తేన [illegible] ఊహే ఊహాతే ఊహి [illegible] భూతే లిటి ఆత్మనే పది ప్ర. పు. ప. కేసరాః [illegible] కేసరిభిః క్రాన్తాని కేసరిక్రాన్తాని [illegible] యస్య సః త్రికూటః త్రికూటస్య శిఖరాణి త్రికూట శిఖరాణి [illegible] త్రికూటశిఖరాణిచ కేస రి...రాణి కేసరి...రాణాం [illegible] కేసరి...సమాః, ఉపమా ఉపమే ఉపమాః కేసరి [illegible] త్రికూటశిఖరోపమా [illegible] అ. స్త్రీ. ప్ర. ప.

అధ్యాసామాసు [illegible] ఉత్తుంగ హేమ పీఠాని, అధ్యాసామాసుః [illegible] కర్మే'తి కర్మత్వం [illegible] ప్రత్యయః. [illegible] అస్తి [illegible] అన ప్రత్యయా [illegible] యోగస్యే'తి కృత్వా.—[illegible] కేసరిభిః

సింహైః, క్రాంతానాం త్రికూటస్య త్రికూటాద్రేః, శిఖరాణా ముపమా సాదృశ్యం, ఊహే ఊఢా, వహేః కర్మణి లిట్ సంప్రసారణం. త్రీణి కూటాన్యస్యేత్యన్వర్థ సంజ్ఞా 'కూటోఽస్త్రీ శిఖరం శృంగ' మిత్యమరః. ఉపమాలంకారః.

గురుద్వయాయ గురుణో రుభయో రథ కార్యయోః,
హరి ర్విప్రతిషేధం త మాచచక్షే విచక్షణః. ౬

టీ. అథ=కూర్చున్నపిదప, విచక్షణః=పండితుఁడగు, హరిః=శ్రీకృష్ణమూర్తి, గురుద్వయాయ=పినతండ్రియు అన్నయు నగు ఉద్ధవ బలరాములకొఱకు, గురుణోః=అనల్పములైన, ఉభయోః కార్యయోః=రెండు పనులయొక్క, తం=ఆ, విప్రతిషేధం=అననుకూలతను, ఆచచక్షే=నుడివెను.

తా. మువ్వురు కూర్చున్నపిదప శ్రీకృష్ణస్వామి ప్రకృతము శిశుపాలసంహారార్థము వెళ్లుదమా? ధర్మరాజు రాజసూయమునకు వెళ్లుదమా? అను సందిగ్ధాంశమును వివరముగాఁ దనపినతండ్రియగు నుద్ధవుని తోను అన్నయగు బలరామస్వామితోను చెప్పెను.

శ.స.—గుర్వోః ద్వయం గురుద్వయం తస్మై గురుద్వయాయ, ద్వయాయ ద్వయాభ్యాం ద్వయేభ్యః గురుద్వయశబ్దః అ. న. చ. ఏ. గురుణోః, గురోః గురుణోః గుర్వోః గురూణాం గురుశబ్దః ఉ.న.ష. ద్వి. అథ అవ్య. కార్యయోః, కార్యస్య కార్యయోః కార్యాణాం కార్యశబ్దః అ. న. ష. ఏ. హరిః, హరిః హరీ హరయః హరిశబ్దః ఇ. పు. ప్ర. ఏ. విప్రతిషేధం, విప్రతిషేధం విప్రతిషేధౌ విప్రతిషేధాన్ విప్రతిషేధశబ్దః అ. పు. ద్వి. ఏ. తం, తం తౌ తాన్ తచ్ఛబ్దః ద. పు. ద్వి. ఏ. ఆచచక్షే ఆచచక్షాతే ఆచచక్షిరే ఆఙ్ పూర్వక చక్షిఙ్ వ్యక్తాయాం వాచీత్యస్మాత్సకర్మకాత్ కర్తరి భూతే లిటి ఆత్మనేపది ప్ర. పు. ఏ. విచష్టే ఇతి విచక్షణః, విచక్షణః విచక్షణౌ విచక్షణాః విచక్షణశబ్దః అ. పు. ప్ర. ఏ.

గురుద్వయాయేతి. అథ ఉపవేశనానంతరం, విచష్టే ఇతి విచక్షణః వక్తా 'కర్తరిల్యుడి' తి న్యాసకారః. 'అసనయో శ్చ ప్రతిషేధో వక్తవ్య' ఇతి చక్షిఙః ఖ్యాఞాదేశాభావః. హరిః, గుర్వోః ఉద్ధవరామయోః, పితృవ్యజ్యేష్ఠభ్రాత్రోః, ద్వయాయ,

ద్వాభ్యాం గురుభ్యా మిత్యర్థః. గురుణోః మహతోః, ఉభయోః కార్యయోః పూర్వోక్తయోః, తం విప్రతిషేధం విరోధం, ఆసనస్థే అభ్యాగతాన్, తుల్యబలవిరోధో విప్రతిషేధః.

ద్యోతితాన్తస్సభైః కున్దకుట్మలాగ్రదతః స్మితైః,
స్నపితేవాభవ త్తస్య శుద్ధవర్ణా సరస్వతీ. ౭

టీ. కున్దకుట్మలాగ్రదతః - కుంద కుట్మల=మల్లెమొగ్గలయొక్క, అగ్ర=కొనలవంటి, దతః=పండ్లుగల, తస్య=ఆ శ్రీకృష్ణస్వామివారి యొక్క, సరస్వతీ=వాక్కు, ద్యోతితాంతస్సభైః-ద్యోతిత=వెలిఁగింపఁబడిన, అంతస్సభైః=సభామధ్యముగల, స్మితైః=చిఱునవ్వులచేత, స్నపితేవ=కడుగఁబడినదానివలె, శుద్ధవర్ణా=మేలికాంతి (స్వచ్ఛమైన అక్షరములు) గలదిగా, అభవత్=ఆయెను.

తా. మల్లెమొగ్గలవంటి పలువరుస గల ఆ శ్రీకృష్ణమూర్తి మాటలు సభలోపలినంతయు వెలుఁగఁజేయుచున్న చిన్న నవ్వులచేఁ గడిగి శుభ్రము చేయఁబడినవా యనునట్లు స్వచ్ఛకాంతి (నిర్మలాక్షరములు) గలవై యెంతయు నొప్పు గలుగుచుండెను.

శ. స.—అంతః ప్రధానా సభా అంతస్సభా ద్యోతితా అంతస్సభా యైస్తాని ద్యోతితాంతస్సభాని తైః ద్యోతితాంతస్సభైః, అంతస్సభేన అంతస్సభాభ్యాం అంతస్సభైః ద్యోతితాంతస్సభ శబ్దః అ. న. తృ. బ. కుందానాం కుట్మలాని కుంద కుట్మలాని కుంద కుట్మలానాం అగ్రాణి కుందకుట్మలాగ్రాణి కుందకుట్మలాగ్రాణీవ దంతాః యస్యసః కుందకుట్మలాగ్రదన్ తస్య కుంద...దతః, దతః దతోః దతాం కుంద...దచ్ఛబ్దః త. పు. ష. ఏ. స్మితైః, స్మితేన స్మితాభ్యాం స్మితైః స్మితశబ్దః అ. న. తృ. బ. స్నపితా, స్నపితా స్నపితే స్నపితాః స్నపితాశబ్దః ఆ. స్త్రీ. ప్ర. ఏ. ఇవ అవ్య. అభవత్ అభవతాం అభవన్ భూసత్తాయా మిత్యస్మా ద్ధాతోః కర్తరి భూతే లఙి పరస్మైపది ప్ర. పు. ఏ. తస్య, తస్య తయోః తేషాం తచ్ఛబ్దః ద. పుం. ష. ఏ. శుద్ధః వర్ణః యస్యాస్సా శుద్ధవర్ణా, శుద్ధవర్ణా శుద్ధవర్ణే శుద్ధవర్ణాః శుద్ధవర్ణా శబ్దః ఆ. స్త్రీ. ప్ర. ఏ. సరస్వతీ, సరస్వతీ సరస్వత్యౌ సరస్వత్యః సరస్వతీశబ్దః ఈ. స్త్రీ. ప్ర. ఏ.

ద్యోతి తేతి. కుందం మాఘభవః పుష్పవిశేషః 'మాఘ్యం కుందం రక్తకస్తు బంధూకో బంధుజీవక' ఇత్యమరః. కుందకుట్మలాగ్రాణీవ దంతా యస్య కుందకుట్మలాగ్రదతః, 'అగ్రాంతశుద్ధశుభ్రవృషవరాహేభ్యశ్చే' త్యగ్రాంతపూర్వపదబహువ్రీహేః సమాసాంతో వైభాషికో దత్రాదేశః. తస్య హరేః, సరస్వతీ వాక్, అంతఃప్రధానా సభా అంతస్సభా, సభాభ్యంతరమిత్యర్థః. సా ద్యోతితా ప్రకాశితా యైః తైః స్మితైః స్నపితేవ క్షాళితేవ, స్నాతే ర్ణ్యంతాత్ కర్మణి క్తః 'అర్తి హ్రీ' త్యాదినా పుగాగమః. 'మితాంహ్రస్వ శ్చే' తి హ్రస్వః. శుద్ధవర్ణాస్ఫుటాక్షరత్వాత్ స్వచ్ఛకాంతిరభవత్, అత్ర స్వాభావికవర్ణశుద్ధే స్స్నానహేతుకత్వముత్ప్రేక్ష్యతే. స్మితపూర్వాభిభాషీ హరి రితి భావః.

కార్యముల తెఱఁగు సెప్పి దానఁ దనమతమును వెల్లడింపఁబోవుచు తనదొక గొప్పప్రమాణముకాదని గర్వపరిహారము చేసికొనుచున్నాఁడు.—

భవద్గిరా మవసరప్రదానాయ వచాంసి నః,
పూర్వరఙ్గః ప్రసఙ్గాయ నాటకీయస్య వస్తునః. ౮

టీ. భవద్గిరాం=మీమాటలకు, అవసరప్రదానాయ=ప్రస్తావమును గలిగించుటకొఱకు, నః = మాయొక్క, వచాంసి = మాటలు, పూర్వరఙ్గః=నాటకమందలి నాందీపాఠము మొదలైనది, నాటకీయస్య=నాటకమందలి, వస్తునః = ఇతివృత్తముయొక్క, ప్రసఙ్గాయహి = ఎత్తుగడకేగదా.

తా. అయ్యా! మీమాటలకు సందర్భము గలిగించును ద్దేశముతో నేను మొదట మాటలాడుచున్నానేగాని నాప్రజ్ఞను వెల్లడించుకొను తలంపుగాదు. నాటకమునకు ముందుగాఁ జేయఁబడు నాందీపాఠము మొదలగునది ఇతి వృత్త సంసూచనమునకే గదా? కావున నామాటలలో సిద్ధాంతము తేలదు. అది మీరే నిర్ణయింప వలఁతులు.

శ. స.—భవతః గిరః భవద్గిరః తాసాం భవద్గిరాం, గిరః గిరోః గిరాం భవద్గీశ్శబ్దః రే. స్త్రీ. ష. బ. అవసరస్య ప్రదానం అవసరప్రదానం తస్మై అవసరప్రదానాయ, ప్రదానాయ ప్రదానాభ్యాం ప్రదానేభ్యః అవసరప్రదానశబ్దః అ. న. చ. ఏ. వచాంసి, వచః వచసీ వచాంసి వచశ్శబ్దః స. న. ప్ర. బ. నః మమ మే ఆవయోః నౌ అస్మాకం నః అస్మ

చ్ఛబ్దః ద. పు. ష. బ. పూర్వ్వంరజ్యతే అస్మిన్నితి పూర్వరఙ్గః పూర్వ్వరఙ్గః, పూర్వ్వరఙ్గౌ పూర్వ్వరఙ్గాః పూర్వ్వరఙ్గశబ్దః అ. పు. ప్ర. ఏ. ప్రసఙ్గాయ, ప్రసంగాయ ప్రసంగాభ్యాం ప్రసంగేభ్యః ప్రసంగశబ్దః అ. పు. చ.ఏ. నాటకే భవం నాటకీయం తస్య నాటకీయస్య, నాటకీయస్య నాటకీయయోః నాటకీయానాం నాటకీయశబ్దః అ. న. ష. ఏ. వస్తునః, వస్తునః వస్తునోః వస్తూనాం వస్తుశబ్దః ఉ. న. ష. ఏ.

కావ్యప్రకాశ[illegible] [illegible] [illegible] [illegible]యుక్త్ సంబంధమున్న ట్లుంతాను [illegible].—

భా[illegible]. [illegible] [illegible], [illegible]నాయ ప్రస్తావ ప్రసంజనాయేత్యర్థః. [illegible] [illegible] [illegible] [illegible] సమర్థ్యంతే, న తు [illegible] తత్త్వేనేత్యర్థః. [illegible] [illegible] పూర్వరంగః నాట్యశాలా, తత్రత్యక[illegible] [illegible] [illegible] పూర్వరంగ నాయ [illegible]ప్రసాధ [illegible] [illegible] నాట్య [illegible] [illegible] [illegible] పూర్వ రంగవిఘ్నోపశాన్తయే, [illegible] [illegible] పూర్వరంగః ప్రకీర్తితః' ఇతి. స పూర్వరంగః నాటకే [illegible] [illegible] [illegible]. [illegible] తస్య '[illegible] నే' ఇతి[illegible]. [illegible] [illegible], ప్రసంగాయ ప్రసంజనాయ, ప్రస్తు నాయ [illegible]. [illegible] [illegible] [illegible] భావః. పూర్వరంగః ప్రస్తా నేపథ్యరంగ[illegible] [illegible] [illegible] [illegible], ప్రతిపాద్య తస్య [illegible] [illegible]. [illegible] పూర్వరంగ[illegible] ప్రస్తావనేతి న, ఆరంభే సర్వనాట్యానాం [illegible] [illegible] [illegible]' ఇతి. [illegible] ర్థా ఇతి. [illegible] [illegible] ద్వయే [illegible] [illegible] [illegible] తత్ క్షణం.

ముందుగా తన మతమును వివరించుచు.—

కరదీకృతభూపాలో భ్రాతృభి ర్జిత్వరై ర్దిశః,
వినా స్యస్త్ర దలం భోక్తుం ఐశ్వర్యం తపస స్సుతః. ౯

టీ. దిశాః=దిక్కులను, జిత్వరైః = జయించువారైన, భ్రాతృభిః=భీముడు మొదలగు తమ్ములచేత, కరదీకృతభూపాలః - కరదీకృత= కప్పముగట్టువారుగాఁ జేయఁబడిన, భూపాలాః = రాజులుగల, తపసః

సుతః=యమునికొడుకగు యుధిష్ఠిరుఁడు, అస్మద్వినాపి=మనము లేకున్నను, ఇజ్యాయై = యజ్ఞము జేయుటకొఱకు, అలం = చాలినవాఁడుగా, భూష్ణుః=కాఁగలఁడు.

తా. దిక్కులయం దెల్లరాజుల నోడించి కప్పము గొని విశేష ఖ్యాతిఁ గాంచిన శూరులగుతమ్ములున్నారు గావున ధర్మరాజు మన సహాయములేకున్నను రాజసూయమును నెఱవేర్చుకొనఁగలఁడు.

శ. స.—కరం దదతీతి కరదాః అకరదాః కరదా స్సంపద్యమానాః కృతాః కరదీకృతాః భువం పాలయంతీతి భూపాలాః కరదీకృతాః భూపాలాః యస్యసః కరదీకృత భూపాలః, భూపాలః భూపాలౌ భూపాలాః కరదీకృత భూపాలశబ్దః అ. పు. ప్ర. బ. భ్రాతృభిః, భ్రాతృణా భ్రాతృభ్యాం భ్రాతృభిః భ్రాతృశబ్దః ఋ. పు. తృ. ఏ. జయంతీతి జిత్వరాః త్వైః జిత్వరైః, జిత్వరేణ జిత్వరాభ్యాం జిత్వరైః జిత్వరశబ్దః అ. పు. తృ. బ. దిశాం, దిశః దిశోః దిశాం దిక్ఛబ్దః శ. స్త్రీ. ష. బ. వినా అవ్య. అపి అవ్య. మత్ ఆవాభ్యాం అస్మత్ అస్మచ్ఛబ్దః ద. పు. పం. బ. అలం అవ్య. భవతీతిభూష్ణుః, భూష్ణుః భూష్ణూ భూష్ణవః భూష్ణుశబ్దః ఉ. పు. ప్ర. ఏ. ఇజ్యాయై, ఇజ్యాయై ఇజ్యాభ్యాం ఇజ్యాభ్యః ఇజ్యాశబ్దః ఆ. స్త్రీ. చ. ఏ. తపసః, తపసః తపసోః తపసాం తపశ్శబ్దః స. పు. ష. ఏ. సుతః, సుతః సుతౌ సుతాః సుతశబ్దః అ. పు. ప్ర. ఏ.

సంప్రతి స్వమత మాహ.—

కరదీకృతేతి. దిశాంజిత్వరైః జయశీలైః, 'ఇణ్నశిజిసర్తిభ్య శ్చే' తి క్వరప్. కృద్యోగా త్కర్మణి షష్ఠీ. భ్రాతృభి ర్భీమాదిభిః, హేతుభిః, కరదాః షష్ఠభాగప్రదాః, 'భాగధేయః కరో బలి' రి త్యమరః. తతశ్చ్విః. 'ఊర్యాదిచ్విడాచ శ్చే' తి గతిసంజ్ఞాయాం 'కుగతిప్రాదయ' ఇతి నిత్యసమాసః. అకరదాః కరదా స్సంపద్యమానాః కృతాః కరదీకృతాః భూపాలాః యస్య స తథోక్తః, వశీకృతరాజమండలఇత్యర్థః. తపసస్సుతః ధర్మపుత్రః, 'తప శ్చాంద్రాయణాదౌ స్యా ద్ధర్మే లోకాంతరేఽపి చే' తి విశ్వః. అస్మద్వినాపి అస్మాభిర్వినాపీత్యర్థః. 'పృథగ్వినే' త్యాదినా తృతీయా వికల్పా త్పక్షే పంచమీ. ఇజ్యాయై యాగాయ, యజేర్భావే క్యప్. 'వచిస్వపీ' త్యాదినా సంప్రసారణం. 'నమః స్వస్తీ' త్యాదినాచతుర్థీ. అలం సమర్థః. భూష్ణు ర్భవితా భవనశీలః, 'భూ ర్భూష్ణు ర్భవితే' త్యమరః. 'గ్లాజిస్థశ్చ క్స్నుః' రితి చకారాత్

త్స్వప్రత్యయః. 'క్షితిచ' ఇత్యత్రగ కారప్రశ్లేషా ద్గుణాభావః. తథాచ జయాదిత్యః. తత్రైవ గకారోఽపిచ తత్త్వభూతో నిర్దిశ్యతే.అతోజైత్రయాత్రైవకార్యా న యజ్ఞయాత్రేతి భావః.

పోనీ యజ్ఞము ముగిసినపిదపనే జైత్రయాత్రకుఁ బోదము. అప్పుడు రెండుపనులు జక్కఁజేసినవార మగుదుము. అనువిషయమై చెప్పుచున్నాఁడు.—

ఉత్తిష్ఠ మానస్తు పరో నోపేక్ష్యః పథ్య మిచ్ఛతా,
సమౌ హి శిష్టై రామ్నాతౌ వర్త్స్యంతా వామయ స్సచ. ౧౦

టీ. ఉత్తిష్ఠమానః=బలపడుచున్న, పరస్తు=శత్రువు, పథ్యం=క్షేమమును (ఆరోగ్యమును), ఇచ్ఛతా = కోరునట్టి, పుంసా = పురుషునిచేత, నోపేక్ష్యః=చూచియూరకుండఁదగినవాఁడుగాఁడు, హి=ఎట్లనఁగా, వర్త్స్యన్తౌ=పెరుగుచున్న, ఆమయః = రోగమున్ను, సః = ఆవృద్ధిజెందుశత్రువుఁడున్ను, శిష్టైః=రాజనీతిజ్ఞులచేత, సమౌ=ఒకతీరుగలవారుగా, ఆమ్నాతౌ=చెప్పఁబడినవారుగదా.

తా. పెరుగుచున్నరోగమును ఎదుగుచున్నశత్రువును ఒక్కటేయని తెలిసినవారు చెప్పుదురు. కావున తన బాగు కోరుకొనువాఁడెప్పుడును వృద్ధి నొందుచున్న శత్రువునుజూచి యూరకొనఁగూడదు. ఎటులైనను వానిం గడతేర్చు నుపాయము వెదకవలెను.

శ. స.— ఉత్తిష్ఠత ఇత్యుత్తిష్ఠమానః, ఉత్తిష్ఠమానః ఉత్తిష్ఠమానౌ ఉత్తిష్ఠమానాః ఉత్తిష్ఠమానశబ్దః అ. పు. ప్ర. ఏ. పరః, పరః పరౌ పరే పరశబ్దః అ. పు. ప్ర. ఏ. న. అవ్య. ఉపేక్షితుంయోగ్యః ఉపేక్ష్యః, ఉపేక్ష్యః ఉపేక్ష్యౌ ఉపేక్ష్యాః ఉపేక్ష్యశబ్దః అ. పు. ప్ర.ఏ. పథోఽపేతం పథ్యం తత్ పథ్యం, పథ్యం పథ్యే పథ్యాని పథ్యశబ్దః అ. న. ద్వి. ఏ. ఇచ్ఛతా, ఇచ్ఛతా ఇచ్ఛద్భ్యాం ఇచ్ఛద్భిః ఇచ్ఛచ్ఛబ్దః త. పు. తృ. ఏ. సమౌ, సమః సమౌ సమాః సమశబ్దః అ. పు. ప్ర. ద్వి. హి. అవ్య. శిష్టైః, శిష్టేన శిష్టాభ్యాం శిష్టైః శిష్టశబ్దః అ. పు.తృ.బ. ఆమ్నాతౌ, ఆమ్నాతః ఆమ్నాతౌ ఆమ్నాతాః ఆమ్నాత

[illegible] ద్వి. వర్తస్యేతే, వర్తస్యే వర్తస్యేతే వర్తస్య [illegible] త. పు. ప్ర. ద్వి. ఆమయః, ఆమయః ఆమయా [illegible] ఆమయశబ్దః స. పు. ప్ర. ఏ. సః, సః తౌ తే తచ్ఛబ్దః ద. [illegible] అవ్యయం.

[illegible] తే [illegible] తయా [illegible] ముభయానుసరణం స్యాత్తత్రాహ.—

[illegible] ఇతి ఉత్తిష్ఠమానః వర్ధమానః 'ఉదోఽనూర్ధ్వకర్మణి' త్యాత్మ [illegible] తుస్తు, పథ్యోఽనపేతం పథ్యం. హితమారోగ్యం చ ఇచ్ఛతా [illegible] కాన్యేనైవ న ద్రష్టవ్యః, కుతః హి యస్మాత్, వర్తస్యం [illegible] 'ల్లుటస్య ద్వే'తి సదాదేశే 'వృద్భ్యస్స్యసనో' రితి విభాషయా [illegible] తుర్భ్య' ఇతీడభావః. ఆమయో వ్యాధిః, 'రోగవ్యాధి [illegible]' ఇత్యమరః. సశత్రుశ్చ, [illegible] సమౌ తుల్యవృత్తీ, అమ్నాతౌ [illegible] యసోఽప్యతే [illegible] రోగవ' దితి. అత స్తస్యాను [illegible] కుత ఇతి భావః ఉపమాలంకారః.

అవ. ఇదినాకొఱకు గాదు లోకానుగ్రహమునకే యని సూచించుచున్నాఁడు.—

నదూయే సాత్వతీసూను ర్యన్మహ్య మపరాధ్యతి,
యత్తు దందహ్యతే లోక మదో దుఃఖాకరోతి మామ్. ౧౧

టీ. సాత్వతీసూనుః - సాత్వతీ=(మా మేనత్త యగు) సాత్వతి [illegible], సూనుః=కొడుకగు శిశుపాలుఁడు, మహ్యం = నాకొఱకు, అపరాధ్యతీతియత్=ద్రోహముచేయుచున్నాఁడనునది యేది గలదో, [illegible]=అదిచేత, నదూయే=చింతగొనను, లోకం=జగత్తును, దందహ్యతీతియత్=కాల్చుచున్నవాఁడనుట యేదిగలదో, అదః=ఈసం [illegible], మాం=నన్ను, దుఃఖాకరోతి=నొప్పించుచున్నది.

తా. శిశుపాలుఁడు నా కెప్పుడును ద్రోహమే చేయుచుండును [illegible] యనినేను ఖేదపడను. ఏమనఁగా వాఁడిట్లుజగత్తంతయు కాల్చి [illegible] తినుచున్నాఁడే అనియే నాముఖ్యమైన పరితాపము. కనుక నెల్లి [illegible] మనము పోయి ముందు వానిని జంపి తరువాత యజ్ఞమునకు

రాలేదని ఒకవేళ కోపగించుకొన్నను ధర్మరాజు నెట్లైనను సమాధాన పఱుచుకొందము.

శ.స.— న. అవ్య. దూయే దూయావహే దూయామహే దూఙ్ పరితాపే ఇత్యస్మా దకర్మకాద్ధాతోః కర్తరి వర్తమానే లటి ఆత్మనేపది ఉత్త పు. ఏ. సత్వతః, అపత్యం స్త్రీ సాత్వతీ సాత్వత్యాః సూనుః సాత్వతీసూనుః, సూనుః సూనూ సూనవః సాత్వతీసూనుశబ్దః ఉ. పు. ప్ర. ఏ. యత్ అవ్య. మహ్యం, మహ్యం మే ఆవాభ్యాం నౌ అస్మభ్యంనః అస్మచ్ఛబ్దః చ. పు. చ ఏ. అపరాధ్యతి అపరాధ్యతః అపరాధ్యంతి అపపూర్వకరాధో కర్మకాత్ వృద్ధాలేవ ఇత్యస్మా దకర్మకాత్ కర్తరి వర్తమానేలటి ఆత్మనేపది ప్ర. ఏ. యత్ అవ్య. తు అవ్య. గర్హితం దహతి దందహ్యతే దందహ్యేతే దందహ్యంతే దహ భస్మీకరణే ఇత్యస్మా త్సకర్మకాద్ధాతోః యఙన్తాత్కర్తరి వర్తమానే లటి ఆత్మనేపది ప్ర. పు. ఏ. లోకం, లోకం లోకౌ లోకాః లోక శబ్దః అ. పు. ద్వి. ఏ. అదః, అదః అమూ అమూని అదశ్శబ్దః స. న. ప్ర. ఏ. దుఃఖా కరోతి దుఃఖాకురుతః దుఃఖా కుర్వంతి దుఃఖా ఇతి డాజన్త పూర్వక డుకృఞ్ కరణ ఇత్యస్మాత్సకర్మకాత్ కర్తరి వర్తమానేలటి పరస్మై ప్ర. పు. ఏ. మాం, మాం మా ఆవాం నౌ అస్మాన్ నః అస్మచ్ఛబ్దః ద. పు. ద్వి. ఏ.

న చేత్థం స్వార్థపరత్వదోషః కింతు లోకానుగ్రహార్థత్వా దస్యాః ప్రవృత్తి రిత్యాశయే నాహ.—

నదూయఇతి. సాత్వతీసూనుః సత్వతోఽపత్యం స్త్రీ సాత్వతీ నామ హరేః పితృష్వసా, 'ఉత్సాదిభ్యోఽఞ్'. తస్యాః సూనుః శిశుపాలః, బంధురపి ఖలో నమృష్యఇతిభావః. మహ్య మపరాధ్యతి ద్రుహ్యతీతి యత్, 'క్రుధద్రుహే' త్యాదినా చతుర్థీ.తత ఇతి శేషః. యత్తదోర్నిత్యసంబంధాత్. నదూయే నపరితప్యే. దూఙ్ఖో దైవాదికాత్కర్తరి ల డుత్తమపురుషైకవచనం. కింతు లోకం దందహ్యతే గర్హితం దహతీతి యత్, 'లుపసదచరజపజభదహదశగృభ్యోభావగర్హాయా మి'తి యఙ్. 'జపజభదహదశభంజపశాం చే'తి అభ్యాసస్య నుమాగమః. అథో లోకదహనం, మాం దుఃఖాకరోతిదుఃఖమనుభావయతీత్యర్థః దుఃఖా త్ప్రాతిలోమ్య ఇతి డాచ్ప్రత్యయః. అతశ్చైద్యఏవాభియాతవ్యః ప్రార్థస్తు ప్రార్థనయాపి పశ్చాత్సమాధేయ ఇతి భావః,

అవ. ఇట్లు తనమతమును జెప్పి ముగించుచు వారి యిష్టమును తెలియ నడుగుచున్నాఁడు.—

మమ తావ న్మత మిదం శ్రూయతా మఙ్గ వామపి,
జ్ఞాతసారోఽపి ఖల్వేక స్సందిగ్ధే కార్య వస్తుని. ౧౨

టీ. మమ తావత్=నాయొక్క, మతం=ఇష్టము, ఇదం=ఇది, అంగ = అయ్యా, వామపి = మీయొక్కయు, మతం = ఉద్దేశము, శ్రూయతాం=వినిపింపఁబడుఁగాక, జ్ఞాతసారోఽపి=తత్త్వమెఱిఁగినవాఁడయ్యును, ఏకః = ఒంటరివాఁడు, కార్యవస్తుని = చేయఁదగినదానియందు, సందిగ్ధే ఖలు=అనుమానపడును గదా.

తా. మీ తాత్పర్యము తెలియునంతవఱకు నా యభిప్రాయ సారాంశమిది. ఇఁక మీయుద్దేశముగూడ వినఁగోరుదును. ఎంతగొప్ప తెలివిగలవాఁడైనను కార్యముపట్టున ఒక సందేహము తగిలినప్పుడు ఇతరుల అభిప్రాయము లేక తానుగా ఒక్కఁడే స్వతంత్రించఁడు గదా.

శ.స.—మమ, మమ మే ఆవయోః నౌ అస్మాకంనః అస్మచ్ఛబ్దః ద. పు. ష. ఏ. తావత్ అవ్య. ఇదం, ఇదం ఇమే ఇమాని ఇదంశబ్దః మ. న. ప్ర. ఏ. శ్రూయతాం శ్రూయేతాం శ్రూయన్తాం శ్రుశ్రవణే ఇత్యస్మా త్సకర్మకాత్కర్మణి విధ్యాదౌ లోటి ఆత్మనేపది ప్ర. పు. ఏ. అంగ అవ్య. వాం తవ తే యువయోః వాం యుష్మాకం వః యుష్మచ్ఛబ్దః ద. పు. ష. ద్వి. అపి, అవ్య. జ్ఞాతః సారః యేనసః జ్ఞాతసారః, సారః సారౌ సారాః జ్ఞాతసారశబ్దః అ. పు. ప్ర. ఏ. అపి అవ్య. ఖలు అవ్య. ఏకః, ఏకః హేఏక ఏకం ఏకేన ఏకస్మై ఏకస్మాత్ ఏకస్య ఏకస్మిన్ ఏకశబ్దః అ. పు. ని. ఏ. ప్ర. సందిగ్ధే సందిహాతే సందిహతే, సంపూర్వకదిహ ఉపచయే ఇత్యస్మా దకర్మకాత్ కర్తరి వర్తమానేలటి ఆత్మనేపది ప్ర. పు. ఏ. కర్తుం యోగ్యం కార్యం కార్యంచ తద్వస్తుచ కార్యవస్తు తస్మిన్ కార్యవస్తుని, వస్తుని వస్తునోః వస్తుషు కార్యవస్తుశబ్దః అ. న. స. ఏ.

స్వమతం నిగమయన్ పరమతం శుశ్రూషుః పృచ్ఛతి.—

మమేతి. తావత్ భవన్మతశ్రవణపర్యంతమిత్యర్థః, మమ మత మిదం, అంగేత్యామంత్రణే అవ్యయం. 'అథసంబోధనార్థకాః, స్యుః ప్యా ట్పా డంగ హే హై

భో' ఇత్యమరః. వాం యువయోరపి. సూ 'యుష్మదస్మదోష్షష్ఠీచతుర్థీద్వితీయాస్థయో ర్వాంనావౌ' వితి వామాదేశః. మతం శ్రూయతాం, విధౌ లోట్. తదపి మయా శ్రోతవ్యం అన్యథా సందేహానివృత్తే రితి భావః. విదుష స్తే కుత స్సందేహ స్తత్రాహ— జ్ఞాతసారః జ్ఞాతార్థతత్త్వోఽప్యేకః కార్యవస్తుని కర్తవ్యార్థే సందిగ్ధే సంశేతేఖలు, అతో మమాపి సందేహ ఇత్యర్థః. దిహ ఉపచయే కర్తరి లట్. ఘత్వాధత్వే. సామాన్యేన విశేషసమర్థనరూపోఽర్థాంతరన్యాసః.

యావ దర్థపదాం వాచ మేవ మాదాయ మాధవః,
విరరామ మహీయాంసః ప్రకృత్యా మితభాషిణః. ౧౩

టీ. మాధవః = శ్రీకృష్ణస్వామి, యావదర్థపదాం = అభిప్రాయము స్ఫుటపడునన్ని మాటలుగల, వాచం=వాక్యమును, ఏవం= ఇట్లు, ఆదాయ=గ్రహించి (చెప్పి), విరరామ=ఊరకుండెను, తథాహి అదియట్లేకదా, మహీయాంసః=గొప్పవారు, ప్రకృత్యా=నైజముచేతనే, మితభాషిణః=పరిమితములైన మాటలుగలవారు గదా.

తా. శ్రీకృష్ణస్వామి యిట్లు అర్థగౌరవముగలమాటలను క్లుప్తముగా నుడివి ముగించెను. గొప్పవారెప్పుడును తగినట్లు మాటలాడుదురేకాని అధికప్రసంగము చేయరు గదా.

శ. స.—యావానర్థో యావదర్థం యావదర్థం పదానియస్యాం సా యావదర్థపదా తాం యావదర్థపదాం, పదాం పదే పదాః యావదర్థపదాశబ్దః ఆ. సీ. ద్వి. ఏ. వాచం, వాచం వాచౌ వాచః వాక్ఛబ్దః చ. స్త్రీ. ద్వి. ఏ. ఏవం అవ్య. ఆదాయ అవ్య. మాయాధవః మాధవః, మాధవః మాధవౌ మాధవాః మాధవశబ్దః అ. పు. ప్ర. ఏ. విరరామ, విరేమతుః విరేముః విపూర్వక రము క్రీడాయామి త్యస్మా దకర్మకాత్ కర్తరి భూతేలిటి పరస్మై ప్ర. పు. ఏ. అతిశయేన మహాన్తః మహీయాంసః మహీయాన్ మహీయాంసౌ మహీయాంసః మహీయశ్శబ్దః స. పు. ప్ర. ఏ. ప్రకృత్యా, ప్రకృత్యా ప్రకృతిభ్యాం ప్రకృతిభ్యః ప్రకృతిశబ్దః ఇ. స్త్రీ. తృ. ఏ. మితంభాషంతఇతి మితభాషిణః, మితభాషీ. మితభాషిణౌ మితభాషిణః మితభాషిన్ శబ్దః న. పు. ప్ర. బ.

యావదితి. మాధవో హరిః, యావా నర్థో యావదర్థం. 'యావదవధారణే' ఇత్యవ్యయీభావః, యావదర్థం పదాని యస్యాస్తాం అభిధేయసమ్మితాక్షరామిత్యర్థః. వాచ

[illegible] దాయ గృహీత్వేత్యర్థః. విరరామ తూష్ణీమాస, 'వ్యాఙ్పరిభ్యోరమ' ఇతి పరస్మైపదమ్. తథాహి మహీయాంస ఉత్తమాః ప్రకృత్యా స్వభావేన మితభాషిణః, [illegible] శేషః [illegible]లాపనిషేధాదితి భావః. పూర్వవదలంకారః.

అవ. ఇఁక నెనిమిదిపద్యములచే బలరాముని వర్ణించి యాయన [illegible] మెఱింగించుచున్నాఁడు.—

తతః సపత్నాపనయస్మరణానుశయస్ఫురా,
ఓష్ఠేన రామో రామోష్ఠబిమ్బచుమ్బనచుఞ్చునా. ౧౮

టీ. తతః=తరువాత, సపత్నా...స్ఫురా-సపత్న=శత్రువుయొక్క, అపనయ=అపకారముయొక్క, స్మరణ=తలఁచుకొనుట చేతనైన, అనుశయ=పరితాపముచేత, స్ఫురా=అదురుచున్నదియు, రామో...చుఞ్చునా-రామా=ప్రియురాలియొక్క, ఓష్ఠబింబ=దొండపండువంటి పెదవియొక్క, చుమ్బన=ముద్దుగొనుటయందు, చుఞ్చునా=నేర్పరియగు, ఓష్ఠేన=పెదవితోడఁగూడిన, రామః=బలరాముఁడు, జగాద=పలికెను, (తతః, రామః, జగాద అని ౧ శ్లోకములకుఁ జేర్చుకోవలెను.)

తా. పిదప బలరామస్వామి శత్రువులుచేసిన ద్రోహము తలఁపునకు రాఁగానే సంతాపమును బట్టఁజాలక పెదవు లదురఁగా మాటలాడఁ దొడఁగెను.

శ. స.—తతః అవ్య. సపత్నస్య అపనయః సపత్నాపనయః సపత్నాపనయస్య స్మరణం సప...రణం సప...రణేన అనుశయః సప...శయః సప...శయేనస్ఫురతీతి సప...స్ఫూః. తేన సప...స్ఫురా, స్ఫురా స్ఫూర్భ్యాం స్ఫూర్భిః సపత్నా...స్ఫూర్ శబ్దః. రేఫాంతః పు. తృ. ఏ. ఓష్ఠః, ఓష్ఠేన ఓష్ఠాభ్యాం ఓష్ఠైః ఓష్ఠశబ్దః అ. పు. తృ. ఏ. రామః, రామః రామౌ రామాః రామశబ్దః అ. పు. ప్ర. ఏ. బింబస్య ఫలం బింబం ఓష్ఠం బింబమివ ఓష్ఠబింబం రామాయాః ఓష్ఠబింబం రామోష్ఠబింబం రామోష్ఠబింబస్య చుంబనం రామో...బనం రామో...బనే విత్తః రామో...చుఞ్చుః తేన రామో...చుఞ్చునా, చుంచునా చుంచుభ్యాం చుంచుభిః రామో...చుఞ్చుశబ్దః ఉ. పు. తృ. ఏ.

అథాష్టభిః కుళకేన రామం వర్ణయన్ తద్వాక్య మవతారయతి.—

తతఇతి. తతః రామో జగా దేత్యుత్తరేణాన్వయః. సపత్నో రిపుః 'రిపౌ వైరిసపత్నారి' రిత్యమరః త స్యాపనయః అపకారః, తస్య స్మరణేన యః అనుశయః పశ్చాత్తాపః, 'భవే దనుశయో ద్వేషే పశ్చాత్తాపానుబంధయో' రితి విశ్వః. తేన స్ఫురతీ త్యనుశయస్ఫురః తేన స్ఫురా, ఓష్ఠో బింబమివేత్యుపమితసమాసః. రామాయా ఓష్ఠబింబస్య చుంబనేన విత్తః రామోష్ఠబింబచుంబనచుంచుః, 'తేనవిత్త శ్చుంచుప్చణపౌ వి' తి చుంచుప్ప్రత్యయః. 'ఓత్వోష్ఠయో స్సమాసేవే' తి పరరూపం. తేనోష్ఠేనో పలక్షితః. సమరసురతయో స్సమరస ఇతి భావః. ఉపమానుప్రాసయో స్సంసృష్టిః.

వివక్షితా మర్థవిద స్తత్క్షణ ప్రతిసంహృతామ్,
ప్రాపయన్ పవనవ్యాధే ర్గిర ముత్తర పక్షతామ్. ౧౫

టీ. వివక్షితాం=చెప్పఁదలఁచినదియు, తత్క్షణప్రతిసంహృతాం-తత్క్షణ=అప్పుడే, ప్రతిసంహృతాం=ఆఁపుకొనఁబడిన, అర్థవిదః=కార్యజ్ఞుఁడైన, పవనవ్యాధేః=ఉద్ధవునియొక్క, గిరం=మాటను, ఉత్తరపక్షతాం=సిద్ధాంతమగుటను, ప్రాపయన్=పొందించుచున్నవాఁడై.

తా. కార్యజ్ఞుఁడైన యుద్ధవుఁడేదో మాటలాడనుండఁగా నాయనమాట కడ్డముదగిలి దానినిఁ బూర్వపక్షముగాఁజేయుచు బలరామస్వామి మాటలాడెను.

శ. స.—వక్తుమిష్టా వివక్షితా తాం వివక్షితాం, వివక్షితాం వివక్షితే వివక్షితాః వివక్షితాశబ్దః ఆ. స్త్రీ. ద్వి. ఏ. అర్థం వేత్తీతి అర్థవిత్ తస్య అర్థవిదః, విదః విదోః విదాం అర్థవిచ్ఛబ్దః ద. పు. ష. ఏ. సచాసౌ క్షణశ్చ తత్క్షణః తత్క్షణే ప్రతిసంహృతా తత్క్షణప్రతిసంహృతా తాం తత్...ప్రతిసంహృతాం, సంహృతాం సంహృతే సంహృతాః తత్క్షణప్రతిసంహృతాశబ్దః ఆ. స్త్రీ. ద్వి. ఏ. ప్రాపయతీతి ప్రాపయన్, ప్రాపయన్ ప్రాపయన్తౌ ప్రాపయంతః ప్రాపయచ్ఛబ్దః త. పు. ప్ర. ఏ. పవనాద్వ్యాధిర్యస్య స పవనవ్యాధిః తస్యపవనవ్యాధేః, వ్యాధేః వ్యాధ్యోః వ్యాధీనాం పవనవ్యాధిశబ్దః ఇ. పు. ష. ఏ. గిరం, గిరం గిరౌ గిరః గీర్శబ్దః రేఫాన్తః స్త్రీ. ద్వి. ఏ. ఉత్తరశ్చాసౌ పక్షశ్చ ఉత్తరపక్షః ఉత్తరపక్షస్యభావః ఉత్తరపక్షతా తాం ఉత్తరపక్షతాం, పక్షతాం పక్షతే పక్షతాః ఉత్తరపక్షతాశబ్దః ఆ. స్త్రీ. ద్వి. ఏ.

వివక్షితామితి. వివక్షితాం వృద్ధత్వాభిమానా దగ్రే వక్తుమిష్టాం, వచేర్వ్యాత్తి ఘా వా సన్నంతాత్కర్మణి క్తః. తత్క్షణే వివక్షాక్షణ ఏవేత్యవిలంబోక్తిః ప్రతిసంహృతాః రామానురోధానురుద్ధాం, అర్థవిదః అర్థజ్ఞస్య, అతఏవ పవనవ్యాఘ్రే రుద్ధవస్య, గిరః ఉత్తరపక్షతాం సిద్ధాంతతాం ప్రాపయన్, స్వయ మసత్పక్షావలంబిత్వా దితి భావః. ఏతేన రామస్య వ్యగ్రతోక్తా.

ఘూర్ణయ న్మదిరాస్వాద మదపాటలితద్యుతీ,
రేవతీవద నోచ్ఛిష్టపరిపూతపుటే దృశౌ. ౧౬

టీ. మది...ద్యుతీ - మదిర = మద్యముయొక్క, ఆస్వాద= త్రాగుడు చేతనైన, మద=కైపుచేత, పాటలిత=ఎఱ్ఱగాఁ జేయఁబడిన, ద్యుతీ=కాంతిగలవియు, రేవతీ...పుటే- రేవతీ=రేవతీదేవియొక్క, వదన=నోటియందలి, ఉచ్ఛిష్ట=ఎంగిలిచేత, పరిపూత = తుడువఁబడిన, పుటే=గోళములుగల, దృశౌ=నేత్రమును, ఘూర్ణయన్=త్రిప్పుచు.

తా. మద్యమును ద్రావుటచేఁ గైపెక్కి యెఱ్ఱనై రేవతీదేవి ముద్దు గొనుటచే వివరములైన కన్నులను ద్రిప్పుచు.

శ. స.—ఘూర్ణయతీతి ఘూర్ణయన్, ఘూర్ణయన్ ఘూర్ణయన్తౌ ఘూర్ణయన్తః ఘూర్ణయచ్ఛబ్దః త.పు.ప్ర.ఏ.మదిరాయాః ఆస్వాదః మదిరాస్వాదః మదిరాస్వాదేన మదః మదిరాస్వాదమదః పాటలః అస్యాస్సంజాతా పాటలితా మదిరాస్వాదమదేన పాటలితా మదిరా ...లితా మది...లితా ద్యుతిః యయోస్తే మద...ద్యుతీ, ద్యుతిం ద్యుతీ ద్యుతీః మది...ద్యుతీశబ్దః ఇ. స్త్రీ. ద్వి. ద్వి. రేవత్యాః వదనం రేవతీ వదనం రేవతీవదనే ఉచ్ఛిష్టం రేవతీవదనోచ్ఛిష్టం రేవతీ...ష్టేన పరిపూతే రేవతీ...పూతేపుటే యయోస్తే రేవతీ...పుటేతే రేవతీ ...పుటే,పుటాం పుటే పుటాః రేవతీ...పుటాశబ్దః ఆ. స్త్రీ. ద్వి. ద్వి. దృశం, దృశం దృశౌ దృశః దృక్ఛబ్దః శ. స్త్రీ. ద్వి. ద్వి.

ఘూర్ణయన్నితి. పునః మదిరాస్వాదేన మద్యపానేన, యో మదస్తేన, పాటలితా ఈషద్రక్తీకృతా, ద్యుతి ర్యయోస్తే, రేవత్యా దేవ్యాః, వదనే య దుచ్ఛిష్టం మద్యలేపనతాంబూలాది, ఆక్షిచుంబనేన సంక్రాంత మితి భావః. తేన పరిపూతే శుద్ధే, పుటే యయోస్తే దృశౌ ఘూర్ణయన్ భ్రామయన్నితి మద్యవికారోక్తిః. ఉచ్ఛిష్టపరిపూతేత్యత్ర 'రతికాలే ముఖం స్త్రీణాం శుద్ధ మాఖేటకే శునా మి' తి స్మరణాత్.

ఉచ్ఛిష్టపానవత్వవిరోధ స్యాభాసత్వా ద్విరోధాభాసాలంకారః 'అభాసత్వే విరోధస్య విరోధాభాస ఇష్యతే' ఇతి లక్షణాత్.

ఆశ్లేషలోలుపవధూస్తనకార్కశ్యసాక్షిణీమ్,
మ్లాపయ న్నభిమానోష్ణై ర్వనమాలాం ముఖానిలైః. ౧౭

టీ. ఆశ్లేష...క్షిణీం- ఆశ్లేష=కౌఁగిలియందు, లోలుప=ఆసగొనిన, వధూ=రేవతీదేవియొక్క, స్తన=కుచములయందలి, కార్కశ్య=బిరుసుఁదనమునకు, సాక్షిణీం=మధ్యస్థమై చూచునదియగు, వనమాలాం = వనమాలను, అభిమానోష్ణైః-అభిమాన=అహంకారముచేత, ఉష్ణైః=క్రాఁగిన, ముఖానిలైః = నిట్టూర్పులచేత, మ్లాపయన్=వాడఁజేయుచు.

తా. పూవులు దళములు పిందెలు మొదలగువానిచే నిర్మించఁబడినది గనుక, ప్రియాసంభోగమున ఆమె స్తనములతాఁకుడుచే మును పె సలిగియున్న వనమాలికను రోషముచే వెచ్చనైన ముఖమారుతములచే మఱింత వాడఁజేయుచు.

శ. స.—ఆశ్లేషే లోలుపా ఆశ్లేషలోలుపా ఆశ్లేషలోలుపాచ సా వధూశ్చ ఆశ్లేషలోలుపవధూః ఆశ్లేష...వధ్వాః స్తనౌ ఆశ్లేష...స్తనౌ కర్కశస్య భావః కార్కశ్యం ఆశ్లేష... స్తనయోః కార్కశ్యం ఆశ్లేష...స్తనకార్కశ్యం సాక్షాత్ ద్రష్ట్రీ సాక్షిణీ ఆశ్లేష...కార్కశ్యస్యసాక్షిణీ ఆశ్లేష...క్షిణీ తాం ఆశ్లే ...క్షిణీం, సాక్షిణీం సాక్షిణ్యౌ సాక్షిణీః ఆశ్లేష...సాక్షిణీశబ్దః ఈ. స్త్రీ. ద్వి. ఏ. మ్లాపయన్,మ్లాపయన్ మ్లాపయన్తౌ మ్లాపయన్తః మ్లాపయచ్ఛబ్దః త. పు. ప్ర. ఏ. అభిమానేన ఉష్ణాః అభిమానోష్ణాః తైః అభిమానోష్ణైః, ఉష్ణేన ఉష్ణాభ్యాం ఉష్ణైః అభిమానోష్ణశబ్దః అ. పు. తృ. బ. వనమాలాం,వనమాలాం వనమాలే వనమాలాః వనమాలాశబ్దః ఆ. స్త్రీ. ద్వి. ఏ. ముఖే అనిలాః ముఖానిలాః తైః ముఖానిలైః, అనిలేన అనిలాభ్యాం అనిలైః ముఖానిలశబ్దః అ. పు. తృ. బ.

ఆశ్లేషేతి. పునః ఆశ్లేషలోలుపాయాః ఆలింగనలుబ్ధాయాః, వధ్వా రేవత్యాః, స్తనయోః కార్కశ్యస్య కాఠిన్యస్యసాక్షిణీ ముపద్రష్ట్రీం,నిత్యం పీడ్యమానామితి

[illegible] సంజ్ఞా యా మి'తి సాక్షాచ్ఛబ్దాదని ప్రత్యయః. వనమాలాం అభి [illegible] కాంకౌరత సైఃముఖాని లైర్ని శ్వాసవాతైః, మ్లాపయన్ గ్లాపయన్, మ్లాయ [illegible] దేశః. 'ఆదేచ' ఇతి అత్వే పుగాగమః. అమ్లానే మ్లానసంబంధా [illegible] యో క్తిః.

దధ త్సంధ్యారుణవ్యోమస్ఫురత్తారానుకారిణీః,
ద్విషద్ద్వేషోపరక్తాంగసంగినీ స్స్వేదవిప్రుషః. ౧౮

టీ. సంధ్యా...రిణీః-సంధ్యా=సంధ్యాకాలముచేత, అరుణ=ఎఱ్ఱనగు, వ్యోమ=ఆకాశమందు, స్ఫురత్=మెఱయుచున్న, తారా=నక్షత్రములను, అనుకారిణీః = పోలుచున్నవియు, ద్విష...సంగినీః-ద్విషత్=శత్రువునందలి, ద్వేష=విరోధముచేత, ఉపరక్త=ఎఱ్ఱవారిన, అంగ=ఒడలియందు, సంగినీః = కూడికగల, స్వేదవిప్రుషః= చెమట తుంపురులను, దధత్=ధరించుచున్నవాఁడై.

తా. సంధ్యాకాలమందు ఎఱ్ఱనైయుండు ఆకాశమునందుండు చుక్కలవలె శత్రువుతలఁపునకువచ్చినందునఁగలిగిన కోపముచే నెఱ్ఱనైన యొడలినిండ తెల్లగానిండిన చెమటచుక్కలుగలవాఁడై.

శ. స.—దధత్, దధత్ దధతౌ దధతః దధచ్ఛబ్దః త. పు. ప్ర. ఏ. సంధ్యయాఅరుణం సంధ్యారుణం సంధ్యారుణంచ తత్ వ్యోమచ సంధ్యారుణవ్యోమః సంధ్యారుణవ్యోమ్ని స్ఫురన్త్యః సంధ్యా...స్ఫురన్త్యః సంధ్యా...రన్త్యశ్చ తాః తారాశ్చ సంధ్యా...తారాః సంధ్యా...తారాః అనుకుర్వన్తీతి సంధ్యా...కారిణ్యః తాః సంధ్యా...రిణీః, కారిణీం కారిణ్యౌ కారిణీః సంధ్యా...కారిణీశబ్దః ఈ. స్త్రీ. ద్వి. వ. ద్విషతి ద్వేషః ద్విషద్ద్వేషః ద్విషద్ద్వేషేణ ఉపరక్తం ద్విషద్ద్వేషోపరక్తం ద్విష...రక్తంచ తత్ అంగంచ ద్విష...క్తాంగం ద్విష...గేసంజంతీతి ద్విష...సంగిన్యః తాః ద్విష...సంగినీః, సంగినీం సంగిన్యౌ సంగినీః ద్విష...సంగినీశబ్దః ఈ. స్త్రీ. ద్వి. ద్వి. స్వేదస్య విప్రుషః స్వేదవిప్రుషః తాః స్వేదవిప్రుషః, స్వేదవిప్రుషం స్వేదవిప్రుషౌ స్వేదవిప్రుషః ద్విషద్ద్వే...విప్రుట్ఛబ్దః త. స్త్రీ. ద్వి. బ.

దధదితి. పునః సంధ్యయా అరుణే వ్యోమ్ని, స్ఫురంతీ స్తారాః, అనుకుర్వంతీతి [illegible]కారిణీః, కుతః ద్విషతి శత్రౌ, ద్వేషేణ, ఉపరక్తేఽంగే వపుషి సంగినీ స్సక్తాః, స్వేద

విప్రుషః స్వేదబిందూన్, 'పృషంతిబిందుపృషతాఃపుమాంసో విప్రుషః స్త్రియా మి'త్య మరః. దధత్ దధానః 'నాభ్యస్తాచ్ఛతు' రితి నుమభావః ఉపమాలంకారః.

ప్రోల్లసత్కుండలప్రోతపద్మరాగదళత్విషా,
కృష్ణోత్తరాసంగరుచం విదధచ్చౌతపల్లవీమ్. ౧౯

టీ. ప్రోల్ల...త్విషా - ప్రోల్లసత్=మెఱయుచున్న, కుండల= అంటుపోఁగులయందు, ప్రోత=చెక్కఁబడిన, పద్మరాగ=పద్మరాగ మణులయొక్క, త్విషా=కాంతిచేత, కృష్ణోత్తరాసంగరుచం- కృష్ణ= నల్లనైన, ఉత్తరాసంగ=ఉత్తరీయముయొక్క, రుచం=కాంతిని, చౌత పల్లవీం=మామిడి చిగురుసంబంధమైనదానినిగా, విదధత్=చేయుచు న్నవాఁడై.

తా. పద్మరాగపుటంటుజోడుయొక్క యెఱ్ఱని కాంతియొక్క కలయికచేత పైనున్న నల్లనియుత్తరీయమును లేఁతమామిడాకువన్నెగల దానినిగాఁ జేయుచు.

శ.స.—కుండలయోఃప్రోతాని కుండలప్రోతాని పద్మరాగాణాం దళాని పద్మరాగదళాని, కుండలప్రోతానిచ తాని పద్మరాగదళాని చ కుండలప్రోత పద్మరాగదళాని ప్రోల్లసంతిచతాని కుండల...ళానిచ ప్రోల్ల...ళాని ప్రోల్ల...ళానం త్విట్ ప్రోల్ల...త్విట్ తయాప్రోల్ల... త్విషా, త్విషా త్విడ్భ్యాం త్విడ్భిః ప్రోల్లస...తిట్ఛబ్దః మ.స్త్రీ.తృ.ఏ. కృష్ణశ్చాసౌ ఉత్తరాసంగశ్చ కృష్ణోత్తరాసంగః కృష్ణోత్తరాసంగస్యరుక్ కృష్ణో...రుక్ తాం కృష్ణో...రుచం, రుచం రుచౌ రుచః కృష్ణో... రుక్ఛబ్దః చ.స్త్రీ.ద్వి.ఏ. విదధత్, విదధత్ విదధతౌ విదధతః విదధ చ్ఛబ్దః త.పు.ప్ర.ఏ.చూతపల్లవస్యేయంచౌతపల్లవీ తాం చౌతపల్లవీం, పల్లవీం పల్లవ్యౌ పల్లవీః చౌతపల్లవీశబ్దః ఈ. స్త్రీ. ద్వి. ఏ.

ప్రోల్లసదితి. పునః ప్రకర్షేణ ఉల్లసతాం కుండలయోః ప్రోతానాంన్యూతానాం, పద్మరాగదళానాం మాణిక్యశకలానాం త్విషా కాంత్యా ప్రోతేః ప్రపూర్వాద్వేఞః కర్మణిక్తః యజాదిత్వాత్సంప్రసారణం, కృష్ణోత్తరాసంగో నీలోత్తరీయం. 'ద్వౌప్రా వారోత్తరాసంగౌ సమౌ బృహతికా తథా, సంవ్యాన ముత్తరీయం చే' త్యమరః. తస్య రుచం, చూతపల్లవ స్యేమాం చౌతపల్లవీం,విదధత్ విదధానః లోహితమిశ్రిణా

స్యాశ్లేషః ధూమ్రమాం కుర్వన్నిత్యర్థః. 'ధూమ్రధూమలౌకృష్ణలోహితే' ఇత్యమర వాత్. అత్రాప్యన్యస్య అన్యదీయత్వాయోగాత్ సాదృశ్యాక్షేపే నిదర్శనా.

కకుద్మికన్యావక్త్రాన్త ర్వాసలబ్ధాధివాసయా,
ముఖామోదం మదిరయా కృతానువ్యాధ ముద్వమన్. ౨౦

టీ. కకుద్మి...సయా.-కకుద్మికన్యా=రేవతీదేవియొక్క, వక్త్ర=ముఖముయొక్క, అంతః=లోపల, వాస=ఉనికిచేత,లబ్ధ=పొందఁబడిన, అధివాసయా=తావిగల, మదిరయా=మద్యముచేత, కృతానువ్యాధం-కృత=చేయఁబడిన, అనువ్యాధం=కలయికగల, ముఖామోదం-ముఖ=నోటియందలి, ఆమోదం = సుగంధమును, ఉద్వమన్ = బయలు పఱచుచు.

శ. స.—కకుద్మినః కన్యా కకుద్మికన్యా కకుద్మికన్యాయాః వక్త్రం కకుద్మికన్యావక్త్రం కకుద్మికన్యావక్త్రస్య అంతః కకుద్మి...క్త్రాంతః కకుద్మి...క్త్రాంతః వాసః కకుద్మి...వాసః కకుద్మి...వాసేన లబ్ధః కకుద్మి...లబ్ధః కకుద్మి...లబ్ధః అధివాసః యస్యాస్సా కకుద్మి...వాసా తయా కకుద్మి...సయా,అధివాసయా అధివాసాభ్యాం అధివాసాభిః కకుద్మి...వాసాశబ్దః ఆ.స్త్రీ.తృ.ఏ. ముఖస్య ఆమోదః ముఖామోదః తం ముఖామోదం, ఆమోదం ఆమోదౌ ఆమోదాన్ ముఖామోదశబ్దః అ. పు. ద్వి. ఏ. మదిరయా మదిరాభ్యాం మదిరాభిః మదిరాశబ్దః ఆ. స్త్రీ. తృ. ఏ. కృతః అనువ్యాధః యస్మిన్ సః కృతానువ్యాధః తంకృతానువ్యాధం, కృతానువ్యాధం కృతానువ్యాధౌ కృతానువ్యాధాన్ కృతానువ్యాధశబ్దః అ. పు. ద్వి. ఏ. ఉద్వమతీతి ఉద్వమన్, ఉద్వమన్ ఉద్వమన్తౌ ఉద్వమన్తః ఉద్వమచ్ఛబ్దః త.పు. ప్ర. ఏ.

కకుద్మీతి. పునః కకుద్మికన్యాయాః రేవత్యాః, వక్త్రస్య అంత రభ్యంతరే వాసేన స్థిత్యా, లబ్ధోఽధివాసో వాసనా, యయా తయా, తన్ముఖసౌరభవాసితయేత్యర్థః. 'సంస్కారో గంధమాల్యాద్యైర్యస్స్యాత్ తదధివాసన మి'త్యమరః. మదిరయా, కృతానువ్యాధం కృతసంసర్గం, ప్రియగండూషగంధినమిత్యర్థః. 'వ్యధజసోరనుపసర్గే' ఇతి అనుపసృష్టాదత్ప్రత్యయవిధానానుపసృష్టా ద్వ్యధేర్ఘఞ్ప్రత్యయః. ముఖామోదం ముఖగంధవిశేషం. 'ఆమోదస్సోఽతినిర్హారీ'త్యమరః. ఉద్వమన్ ఉద్గిరన్ అత్ర మదిరాద్రామముఖయోః,స్వగంధతిరోధానేన, రామాముఖతద్గండూషమద్యగంధ

స్వీకారా త్తద్గుణయోః తత్రోత్తరస్యాత్మవిశేషకత్వేన పూర్వసాపేక్షత్వా దంగాంగిభావేన సంకరః. 'తద్గుణః స్వగుణత్యాగా దన్యోత్కృష్టగుణాహృతి' రితి లక్షణాత్.

జగాద వదనచ్ఛద్మపద్మపర్యన్తపాతినః,
నయ న్మధులిహ శ్శ్వైత్య ముదగ్రదశనాంశుభిః. ౨౧

టీ. వదన...పాతినః-వదన=ముఖమనెడు, ఛద్మ=కపటముగల, పద్మ=కమలముయొక్క, పర్యన్త=చెంతను, పాతినః = మెలఁగుచున్న, మధులిహః=తుమ్మెదలను, ఉదగ్రదశనాంశుభిః-ఉదగ్ర = వెల్లివిరియుచున్న, దశన=దంతములయొక్క, అంశుభిః=కాంతులచేత, శ్వైత్యం=తెల్లదనమును, నయన్ = పొందించుచు, రామః = బలరామస్వామి, జగాద=పలికెను.

తా. నోటి సువాసనలకు మూఁగుచున్న తుమ్మెదలను దంతకాంతులచేఁ దెల్లబఱచుచు బలరామస్వామి మాటలాడఁదొడఁగెను.

శ.స.—జగాద జగదతుః జగదుః గదవ్యక్తాయాం వాచీత్యస్మాదకర్మకాత్ ధాతోః కర్తరి భూతేలిటి పరస్మై ప్ర. పు. ఏ. వదనమితిఛద్మయస్యతత్ వదనచ్ఛద్మ వదనచ్ఛద్మ చ తత్ పద్మంచ వదనచ్ఛద్మపద్మం వదనచ్ఛద్మపద్మస్య పర్యన్తః వదన...ర్యన్తః వదన...పర్యన్తే పతంతీతివదన...పాతినః తాన్ వదన...పాతినః, పాతినం పాతినౌ పాతినః వదన...పాతిన్ శబ్దః న. పు. ప్ర. బ. నయన్, నయన్ నయన్తౌ నయన్తః నయచ్ఛబ్దః త. పు. ప్ర. ఏ. మధూని, హన్తీతి మధులిహః తాన్ మధులిహః, మధులిహం మధులిహౌ మధులిహః మధులిట్ఛబ్దః హ.పు.ద్వి.బ. శ్వేతస్యభావః శ్వైత్యం తత్ శ్వైత్యం, శ్వైత్యం శ్వైత్యే శ్వైత్యాని శ్వైత్యశబ్దః అ.న.ద్వి.ఏ. దశనానాం అంశవః దశనాంశవః ఉదగ్రాశ్చతే దశనాంశవశ్చ ఉదగ్రదశనాంశవః తైః ఉదగ్రదశనాంశుభిః, అంశునా అంశుభ్యాం అంశుభిః ఉదగ్ర...శుశబ్దః ఉ. పు. తృ. బ.

జగాదేతి. వదనమేవ ఛద్మ కపటం, యస్య త త్పద్మం వదనపద్మమిత్యర్థః. ఛలాదిశబ్దేనాసత్యత్వప్రతిపాదనరూపోఽపహ్నవః. తస్య పర్యంతపాతినః ప్రాంతచారిణః, మధూని లిహంతీతి మధులిహః మధుపాన్, క్విప్. ఉదగ్రై రుచ్ఛ్రితైః

... నాఙ్గీకారిత కౌంతిషేః, త్వైత్యం ధావత్యం, నయ ఏవం జగాద తద్గుణాలం
... స్య మధురసన్ని ధాపకనవనాపహ్నవసాపేక్షత్వాత్తేన సంకరః.

అవ. బలరామస్వామి చెప్పిన విషయమును చెప్పుచున్నాఁడు.-

యద్వాసుదేవే నాదీన మనాదీనవ మీరితమ్,
వచన స్తస్య సపది క్రియా కేవల ముత్తరమ్. ౨౨

టీ. వాసుదేవేన=శ్రీకృష్ణస్వామిచేత, అదీనం = నిబ్బరమైనది యదు. అనాదీనవం=దోషరహితమైన, యత్=ఏమాట, ఈరితం= చెప్పఁబడినదో, తస్య=ఆ, వచసః=మాటకు, సపది=వెంటనే, క్రియా కేవలం=(ఆయన చెప్పినట్లు) చేయుటయే, ఉత్తరం=ప్రతివచనము.

తా. ఇప్పుడు శ్రీకృష్ణుఁడు చెప్పినమాట యెంతయు నొప్పుచున్నది. అందు ఏదోషమును గానరాదు. మనమిప్పు డామాటచొప్పున చేయుటకంటె బదులు చెప్పవలసిన దేదియు లేదు.

ర. స.—యత్ యే యాని యచ్ఛబ్దః ద. న. ప్ర. ఏ. వసుదేవస్యాపత్యం పుమాన్ వాసుదేవః తేన వాసుదేవేన, వాసుదేవేన వాసుదేవాభ్యాం వాసుదేవైః వాసుదేవశబ్దః అ. పు. తృ. ఏ. దీనం నభవతీత్యదీనం, అదీనం అదీనే అదీనాని అదీనశబ్దః అ. న. ప్ర. ఏ. నాస్తిఅదీనవో యస్మిన్ తత్ అనాదీనవం, అనాదీనవం అనాదీనవే అనాదీనవాని అనాదీనవశబ్దః అ. న. ప్ర. ఏ. ఈరితం, ఈరితం ఈరితే ఈరితాని ఈరితశబ్దః అ. న. ప్ర. ఏ. వచసః, వచసః వచసోః వచసాం వచశ్శబ్దః స. న. ష. ఏ. తస్య తయోః తేషాం తచ్ఛబ్దః ద. న. పు. ష. ఏ. సపది అవ్య. క్రియా, క్రియా క్రియే క్రియాః క్రియాశబ్దః ఆ. స్త్రీ. ప్ర. ఏ. కేవలం అవ్య. ఉత్తరం, ఉత్తరం ఉత్తరే ఉత్తరాణి ఉత్తరశబ్దః. అ. న. ప్ర. ఏ.

తావదాగాదేత్యుక్తం, కింతదిత్యాకాంక్షాయా మాహ.—

యదితి. వాసుదేవేన కృష్ణేన, న దీన మిత్యదీనం అకాతరం, నాస్త్యాదీనవో ఽస్మిన్నిత్యనాదీనవం నిర్దోషం, 'దోష ఆదీనవో మత' ఇతి విశ్వః. యద్వచ ఈరితం 'ఉత్తిష్ఠమానస్తు పర' ఇత్యాది నా యానపక్ష మాశ్రిత్యయదుక్త మిత్యర్థః. తస్య వచసః, సపది, క్రియా కేవల ముత్తరం సద్యోఽనుష్ఠాన మేవోత్తరం, సిద్ధాంతత్వే నోక్తత్వా దితి భావః.

అవ. ఈసంగతినే చెప్పఁబోవుచు దీనినిమించిన మంచిమాటలేదనుచున్నాఁడు.—

నైతల్లఘ్వపి భూయస్యా వచో వాచాతిశయ్యతే,
ఇంధనౌఘధగ ప్యగ్ని స్త్విషా నాత్యేతి పూషణమ్. ౨౩

టీ. లఘ్వపి = కొంచమైనను, ఏతత్ = ఈకృష్ణునిదగు, వచః = వాక్యము, భూయస్యా = విస్తరమైన, వాచా = వాక్యముచేత, నాతిశయ్యతే = మించఁబడదు. తథాహి = అట్లేకదా, ఇంధనౌఘధగపి = కట్టెలమోపునను గాల్చునదియైనను, అగ్నిః = నిప్పు, త్విషా = తనకాంతిచేత, పూషణం = సూర్యుని, నాత్యేతి = మీఱనేరదు.

తా. ఈకృష్ణవాక్యము కొంచమైనను విపులార్థముగలదిగావున నింకొకరెంత హెచ్చుగా నుపన్యసించినను దీనికి మించినసారము తేలదు. ఎన్నికట్టెల పోగులను గాల్చఁగలిగినను అగ్ని తేజస్సున సూర్యుని మించఁజాలదుగదా.

శ. స.—న. అవ్య. ఏతత్ ఏతే ఏతాని ఏతచ్ఛబ్దః న. పు. ప్ర. ఏ. లఘు లఘునీ లఘూని లఘుశబ్దః ఉ. న. ప్ర. ఏ. అపి అవ్య. భూయస్యా భూయసీభ్యాం భూయసీభిః భూయసీశబ్దః ఈ. స్త్రీ. తృ. ఏ. వచః వచసీ వచాంసి వచశ్శబ్దః స. న. ప్ర. ఏ. వాచా వాగ్భ్యాం వాగ్భిః వాక్ఛబ్దః చ. స్త్రీ. తృ. ఏ. అతిశయ్యతే అతిశయ్యేతే అతిశయ్యన్తే అతిపూర్వకశీఙ్ స్వప్నే ఇత్యస్మాత్సకర్మకాత్ కర్మణి వర్తమానే లటి ఆత్మనే ప్ర. పు. ఏ. ఇంధనానాం ఓఘః ఇంధనౌఘః ఇంధనౌఘం దహతీతి ఇంధనౌఘధక్, ధక్ దహౌ దహః ఇంధనౌఘధక్ఛబ్దః హ. పు. ప్ర. ఏ. అపి అవ్య. అగ్నిః అగ్నీ అగ్నయః అగ్నిశబ్దః ఇ. పు. ప్ర. ఏ. త్విషా త్విడ్భ్యాం త్విడ్భిః త్విట్ఛబ్దః ష. స్త్రీ. తృ. ఏ. న. అవ్య. అత్యేతి అతీతః అతియన్తి అతిపూర్వక ఇణ్ గతావిత్యస్మాత్సకర్మకాత్ కర్తరి వర్తమానేలటి పరస్మైపది ప్ర. పు. ఏ. పూషణం పూషణౌ పూష్ణః పూషన్ శబ్దః న. పు. ద్వి. ఏ.

అథైతదేవ ప్రతిపాదయిష్యన్, అనన్యాతిశయనీయత యోపస్కరోతి.—

నైతదితి. లఘు సంక్షిప్తమపి, ఏతద్వచః, భూయస్యా బహుతరయా, విస్తృతయాపీత్యర్థః. 'ద్వివచనవిభజ్యే'త్యాదినా ఈయసున్. 'బహోర్లోపో భూచబహో' రితీకారలోపః. బహోశ్చభూరాదేశః. వాచా నాతిశయ్యతే నాతిరిచ్యతే, గుర్వర్థత్వాదితిభావః. శీఙః కర్మణి లిట్ యక్. 'అయఙ్యిక్ఙితీ'తి అయఙాదేశః. తథా

హా—ఇంధనౌఘాత్ దహతీతి ఇంధనౌఘధక్ కాష్ఠరాశిదాహకః, భూయానపీత్యర్థః. 'క్ష్వి ...యుత్వ...స్పష్టాః. అగ్నిః త్విషా ప్రభయా, పూషణం సూర్యం, అల్పమపీతి భావః. నాత్యేతి నాతిక్రామతి, తేజసః ప్రభావత్త్వ మివ వచసోఽర్థవత్త్వ మలంఘ్యో హి ... ఇత్యర్థః. అత్ర సమానధర్మస్య బింబప్రతిబింబతయోక్తేర్దృష్టాంతాలంకారః.

అవ. ఐనచోఁ గృష్ణవాక్యమేచాలును. నీ వాగాడంబరము కూడ నేల యనుదానిని గూర్చి చెప్పును.—

సంక్షిప్తస్యాప్యతోఽస్యైవ వాక్యస్యార్థగరీయసః,
సువిస్తరతరా వాచో భాష్యభూతా భవంతు మే. ౨౮

టీ. అతః=ఇందువలన, సువిస్తరతరాః=మిగుల విపులములైన, మే=నాయొక్క, వాచః=పలుకులు, సంక్షిప్తస్యాపి=సంగ్రహించఁబడిన దైనను, అర్థగరీయసః - అర్థ=సారాంశముచేత, గరీయసః=గొప్పదైన, అస్యైవ=ఈ, వాక్యస్య=మాటకు, భాష్యభూతాః=భాష్యమువంటివి, భవన్తు=అగుఁగాక.

తా. ప్రకృతాంశము కృష్ణవాక్యమే చాలును గాని నేనుగూడ గంభీరార్థముగల ఆయనమాటలకు వ్యాఖ్యానమువలె చక్కఁగా విప్పి చెప్పెదను.

శ. స.—సంక్షిప్తస్య సంక్షిప్తయోః సంక్షిప్తానాం సంక్షిప్త శబ్దః అ. న. ష. ఏ. అస్య అనయోః ఏనయోః ఏషాం ఇదంశబ్దః మ. న. ష. ఏ. అతః తసిలన్తమవ్యయం. అవ్య. వాక్యస్య వాక్యయోః వాక్యానాం వాక్యశబ్దః అ. న. ష. ఏ. అత్యన్తం గురు గరీయః అర్థేన గరీయః అర్థ గరీయః తస్య అర్థగరీయసః, గరీయసః గరీయసోః గరీయసాం అర్థగరీయ శ్శబ్దః స. న. ష. ఏ. సుష్ఠువిస్తరాః సువిస్తరాః అతిశయేన సువిస్తరాః సువిస్తరతరాః, సువిస్తరతరా సువిస్తరతరే సువిస్తరతరాః సువిస్తరతరా శబ్దః ఆ. స్త్రీ. ప్ర. బ. వాక్ వాచౌ వాచః వాక్ఛబ్దః చ. స్త్రీ. ప్ర. బ. భాష్యైః భూతాః భాష్యభూతాః, భాష్యభూతా భాష్యభూతే భాష్య భూతాః భాష్యభూతాశబ్దః ఆ. స్త్రీ. ప్ర. బ. భవతు భవతాత్ భవ తాం భవన్తు భూసత్తాయా మిత్యస్మా దకర్మకాద్ధాతోః కర్తరి విధ్యా దౌలోటి పరస్మై. ప్ర. బ. మమ మే ఆవయోః నౌ అస్మాకం నః అస్మ చ్ఛబ్దః ద. పు. ష. ఏ.

యది హరివచసో నాతిశయ్యతే అలంకృష్టై తవాల్పవాగాడంబరైః రతి అహ.—సంక్షిప్తస్యేతి. అతో హరివచసోఽనతిశయనీయత్వాదేవ, సువిస్తరతరాః ప్రపంచతరాః, 'ప్రథనేవావశబ్దే' ఇతి ఘఞ్ ప్రతిషేధే. 'ఋదోరప్' ఇత్యప్. మే వాచః, సంక్షిప్తస్యాల్పాక్షరస్యాపి, అర్థేన గరీయసః. సూత్రకల్పస్యేత్యర్థః. 'అల్పాక్షరమసందిగ్ధం సారవద్విశ్వతోముఖమ్, అస్తోభమనవద్యం చ సూత్రం సూత్రవిదో విదుః' రితి లక్షణాత్. అస్యైవ వాక్యస్య వాక్యస్యభాష్యభూతాః భాష్యైస్సమాః నిత్యసమాసః.'ఇష్మదో జంతో భూతం క్లీబం సమేఽతీతే చిరే ప్రతిష్వి' తివైజయంతీ. వ్యాఖ్యానరూపా భవంత్విత్యర్థఃసూత్రవ్యాఖ్యానవిశేషో భాష్యం.'సూత్రస్థం పద మాదాయ వాక్యైః సూత్రానుసారిభిః, స్వపదాని చ వర్ణ్యంతే భాష్యం భాష్యవిదో విదుః' రితి లక్షణాత్. మయాతు తదేవ విశేషప్రకాశనాయ వ్యాఖ్యాయతే న త్వతిశయాయ. ప్రత్యాఖ్యాయత ఇత్యాశోప ఇత్యర్థః. ఉపమాలంకారః.

అవ. ఇట్లు తిన్నగా దండయాత్రనే స్థిరపఱచుచు దీని కుద్ధవుఁడేదైన నడ్డుచెప్పునేమో అని మూఁడు శ్లోకములచే దానిని నిరాకరించును.—

విరోధివచసో మూకా న్వాగీశా నపి కుర్వతే,
జడాన ప్యనులోమార్థాన్ ప్రవాచః కృతినాంగిరః. ౨౫

టీ. కృతినాం=నేరుపరులయొక్క, గిరః=మాటలు, విరోధవచసః=విరుద్ధపుమాటలుగల, వాగీశానపి=వాక్పతులను సైతము, మూకాన్=మూఁగవారినిగా, కుర్వతే=చేయుచున్నవి. అనులోమార్థాన్=అనుకూల వచనములుగల, జడానపి=అజ్ఞులను సైతము, ప్రవాచః=సంభాషణచతురులనుగా, కుర్వతే=చేయుచున్నవి.

తా. ప్రాజ్ఞులైనవా రంకి లెఱిఁగి మాటాడిరేని వారికి ప్రతికూలముగా మాటలాడఁ దలఁచుకొన్నవా రెంతవాదశూరులయ్యును నోడిపోవుదురు. వారికనుకూలు రేని యెంతమందులైనను మంచివాగ్ధోరణి కలవారగుదురు.

శ. స.—విరోధీని వచాంసి యేషాం తే విరోధివచసః తాన్ విరోధివచసః, వచసం వచసౌ వచసః విరోధివచశ్శబ్దః స. పు. ద్వి. బ. మూకం మూకౌ మూకాన్ మూకశబ్దః అ. పు. ద్వి. బ. వాచాం ఈశాః వాగీశాః తాన్ వాగీశాన్, వాగీశం వాగీశౌ వాగీశాన్

వాగీశశబ్దః అ. పు. ద్వి. బ. అపి అవ్య. కురుతే కుర్వాతే కుర్వతే డుకృఞ్ కరణే ఇత్యస్మాత్సకర్మకాత్ కర్తరి వర్తమానేలటి ఆత్మనేపది ప్ర. బ. జడం జడౌ జడాన్ జడశబ్దః అ. పు. ద్వి. బ. అపి అవ్య. అనులోమః అర్థః యేషాం తే అనులోమార్థాః తాన్ అనులోమార్థాన్, అర్థం అర్థౌ అర్థాన్ అనులోమార్థశబ్దః అ. పు. ద్వి. బ. ప్రగల్భాః వాచ యేషాం తే ప్రవాచః తాన్ ప్రవాచః, ప్రవాచం ప్రవాచౌ ప్రవాచః ప్రవాక్ఛబ్దః చ. స్త్రీ. ద్వి. బ. కృతినః కృతినోః కృతినాం కృతిన్ శబ్దః స. పు. ష. బ. గీః గిరా గిరః గీర్శబ్దః రేఫాన్తః స్త్రీ. ప్ర. బ.

ఇత్థం యానం సిద్ధాంతయిత్వా తత్రోద్ధవప్రతిరోధం హృది నిధాయ త్రిభిః ప్రత్యాచష్టే.—

విరోధీత్యాది. కృతినాం కుశలానాం, గిరః కర్త్ర్యః, విరోధివచసః ప్రతికూలవాదినః, వాగీశాన్ వాక్పతీనపి, 'వాగీశో వాక్పతి స్సమావి' త్యమరః. మూకాన్ నిర్వాచః, కుర్వతే జనయంతీత్యర్థః. అనులోమోఽనుకూలః, అర్థోఽభిధేయం, యేషాం తే అనులోమార్థాః అనుకూలవాదిన ఇత్యర్థః. తాన్ జడాన్ మందానపి ప్రవాచః ప్రగల్భవాచః, కుర్వతే, అతో నాస్మద్గిరః ప్రతివాచ్యా ఇతి భావః. అత్ర వాగీశానాం మూకీకరణాత్ జడానాం ప్రవాక్త్వకరణాచ్చ శక్యవస్తువర్ణనరూపో విశేషాలంకారభేదః. అసంబంధే సంబంధరూపాతిశయోక్తి ప్రతిభోత్థాపిత ఇతి సంకరః.

అవ. తనబాగెఱిఁగిన రాజునకు తనకుఁ బ్రతికూలముగాఁ దోఁచినను నీతివేత్తయగువానిమాట పథ్యముగా గ్రహింపఁదగునందు రని తలఁచుకొని చెప్పుచున్నాఁడు.—

షడ్గుణాశ్శక్తయ స్తిస్ర స్సిద్ధయ శ్చోదయాస్త్రయః,
గ్రంథా నధీత్య వ్యాకర్తు మితి దుర్మేధ సోఽప్యలమ్. ౨౮

టీ. దుర్మేధసోఽపి = చుఱుకుఁదనము లేనివారైనను, గ్రంథాన్=శుక్రనీతిమున్నగు గ్రంథములను, అధీత్య=చదివి నేర్చుకొని, గుణాః=సంధి విగ్రహయానాసన ద్వైధీభావసమాశ్రయములు, షట్=ఆఱు, శక్తయః = ప్రభుమంత్రోత్సాహ శక్తులు, తిస్రః=మూఁడు, సిద్ధయః=ప్రభుమంత్రోత్సాహ శక్తులవలనఁ గలిగెడు కార్యసిద్ధులు, తిస్రః=మూఁడు, ఉదయాః=వృద్ధిక్షయస్థానములు, త్రయః=మూఁడు, ఇతి=ఇట్లు, వ్యాకర్తుం=వివరించుటకొఱకు, అలం=చాలుదురు.

తా. ఎంత మతి లేని వారైనను శుక్రనీతి మొదలగు గ్రంథములు చదివి సంధ్యాదిగుణము లాఱు. ప్రభుత్వాదిశక్తులు మూఁడు. వానివల నయ్యెడు కార్యసిద్ధులు మూఁడు. వానివలన నేర్పడునట్టి పూర్వస్థితినుండి పెరుగుట తఱుఁగుట రెండును లేక యెప్పటియట్లు యుండుట అను నుదయములు మూఁడు. అని లెక్కఁబెట్టఁ గలిగియే యుందురు. కావున సంధ్యాది స్వరూపము మంత్ర శాస్త్ర వచనము లక్లీ వల్లించి యొప్పఁజెప్పుచు అనుభవములేమి పంచాంగ నిర్ణయము జేయలేని యుద్ధవాదులు జెప్పుమాటలు పాటిగావు అని తాత్పర్యము. ఇది యంతయు 'ఉత్తిష్ఠమానస్తుపరః' అను యానమునొప్పుకొనుచున్న కృష్ణవాక్యము ననుసరించి చెప్పఁబడినది.

శ. స.—షట్, షట్ షడ్భిః షడ్భ్యః, షడ్భ్యః షణ్ణాం షట్సు షట్ఛబ్దః ష. పు. ప్ర. నిత్య బ. గుణః గుణౌ గుణాః గుణశబ్దః అ. పు. ప్ర. బ. శక్తిః శక్తీ శక్తయః శక్తిశబ్దః ఇ. స్త్రీ. ప్ర. బ. తిస్రః తిస్రః తిసృభిః తిసృభ్యః, తిసృభ్యః తిసృణాం తిసృషు త్రిశబ్దః ఇ. స్త్రీ. ప్ర. నిత్య బ. సిద్ధిః సిద్ధీ సిద్ధయః సిద్ధిశబ్దః ఇ. స్త్రీ. ప్ర. బ. ఉదయః ఉదయౌ ఉదయాః ఉదయశబ్దః అ. పు. ప్ర. బ. త్రయః త్రీన్ త్రిభిః త్రిభ్యః, త్రిభ్యః త్రయాణాం త్రిషు త్రిశబ్దః ఇ. పు. నిత్యబ. గ్రంథం గ్రంథౌ గ్రంథాన్ గ్రంథశబ్దః అ. పు. ద్వి. బ. అధీత్య ల్యబన్తావ్యయం వ్యాకర్తుం తుమున్నంతావ్య. ఇతి అవ్య. దుర్మేధాః దుర్మేధసౌ దుర్మేధసః దుర్మేధశ్శబ్దః స. పు. ప్ర. బ. అపి అవ్య. అలం అవ్య.

స న్యాత్మనీనేన స్వామినా 'బుద్ధేః ఫలమనాగ్రహ' ఇతి న్యాయేన శాస్త్రజ్ఞ వచనం ప్రతికూలమపి గ్రాహ్య మే వేత్యాశయం క్యాహ.—

షడితి. దుష్టా మేధా యేషాం తేదుర్మేధసో మందబుద్ధయోఽపి, 'నిత్యమసిచ్ప్రజామేధయో' రితి సమాసాంతోఽసిచ్ప్రత్యయః. గ్రంథా నాశనసాదీన్, అధీత్యపఠిత్వా, గుణాః సంధివిగ్రహయానాసనద్వైధీభావసమాశ్రయాఖ్యాః షట్, శక్తయః ప్రభుమంత్రోత్సాహాఖ్యాస్తిస్రః, సిద్ధయః పూర్వోక్తశక్తిత్రయసాధ్యాః పురుషార్థాలాభాత్మకాః తాశ్చ తిస్రః ప్రభుసిద్ధిర్మంత్రసిద్ధిరుత్సాహసిద్ధిశ్చేతి. ఉదయాఃవృద్ధిక్షయస్థానానిచ త్రీణీతిన్యాయేన ఉదయా ఉచ్యంతే—తత్రవృద్ధిక్షయౌ పూర్వోక్తశక్తిత్రయసాధ్యౌ శక్తిసిద్ధ్యోః పూర్వాపస్థాత ఉపచయాపచయౌ స్థానం సామ్యేనావ

స్థాతుం తే చ త్రయ ఇతి వ్యాకర్తుం. వ్యాఖ్యాతుం అలం సమర్థాః 'పర్యాప్తివచనే ష్వలమర్థేష్వి'తి తుమున్ ప్రత్యయః.పంచాంగసర్గయుక్తివికలానాం సిద్ధ్యాదిస్వరూప సంఖ్యామాత్రపాఠకానా మశాస్త్రజ్ఞత్వా ముద్ధవాదయో న గ్రాహ్యవచన ఇత్యభిసంధిః. అత్రామరసింహః—'సంధి ర్నా విగ్రహో యాన మాసనం ద్వైధ మాశ్రయః, షడ్గుణా శ్శక్తయ స్తిస్రః ప్రభావోత్సాహమంత్రజాః. క్షయ స్థానంచ వృద్ధిశ్చ త్రివర్గో నీతివేదినాం'. ఇతి అత్రారివిజిగీష్వోర్వ్యవస్థాకరణలక్షణ మైక్యం సంధిః. విరోధో విగ్రహః. విజిగీషో రరిం ప్రతి యాత్రా యానమ్. తయోర్మిథః ప్రతిబద్ధశక్త్యోః కాలప్రతీక్షయా తూష్ణీ మవస్థాన మాసనమ్. దుర్బలప్రబలయోః ద్విషోః వాచిక మాత్మసమర్పణం ద్వైధీభావః అరిణా పీడ్యమానస్య బలవదాశ్రయణం సమాశ్రయః. కోశదండోత్థం తేజః ప్రభావః.కర్తవ్యార్థేషు స్థేయాన్ ప్రయత్న ఉత్సాహః. షాడ్గుణ్యచింతనం మంత్రః సుగమ మన్యదితి సంక్షేపః. అత్ర కేషాంచిల్లక్షణా న్యుచ్యంతే—'ఉత్కృష్టబలవీర్యస్య విజిగీషోర్జయైషిణః,గుణానురక్తప్రకృతే ర్యాత్రా యానమితి స్మృతమ్.ఆసనం తుల్యబలయోరరినాయకయో స్సమమ్,పరస్పరస్య సామర్థ్యఽధికారా దాసనం స్మృతమ్. ఆరేశ్చ విజిగీషోశ్చ తత్పంచవిధ ముచ్యతే' ఇతి.ద్వైధీభావస్తు—'బలినో ద్విషతో ర్మధ్యే వా చాత్మానం సమర్పయేత్, ద్వైధీభావేన వర్తేత కాకాక్షివదలక్షితః. ఉచ్ఛిద్యమానో బలవా న్నిరపాయప్రతిక్రియః, కులోద్గతం సత్య మార్యమాశ్రయేత బలోత్కట' ఇతి. ఉత్తిష్ఠమానస్తు పరో నోపేక్ష్య ఇతి హరే ర్వాక్యం యానాశ్రిత మభిప్రేత్య ఉక్తవా నితి సంక్షేపః.

శాస్త్రీయ వచనముల నుదాహరించువాఁడే శాస్త్రిజ్ఞుఁడు. వానిమాటయే ప్రమాణముగా గ్రహింపఁ దగు ననినఁ గాదనుచున్నాఁడు.—

అనిర్లోడితకార్యస్య వాగ్జాలం వాగ్మినో వృథా,
నిమిత్తా దపరాద్ధేషో ర్ధానుష్కస్యేవ వల్గితమ్. ౨౭

టీ. అనిర్లోడితకార్యస్య-అనిర్లోడిత=చక్కగా శోధింపఁబడని, కార్యస్య=కృత్యముగల, వాగ్మినః=బహువక్తయొక్క, వాగ్జాలం=మాటలసమూహము, నిమిత్తాత్=గుఱినుండి, అపరాద్ధేషోః=చెదరిన బాణముగలిగిన, ధానుష్కస్య=విలుకానియొక్క, వల్గితమివ=పరుగువలె, వృథా=వ్యర్థము.

తా. శాస్త్రము లెన్నిచదివినను కర్తవ్యాకర్తవ్య వివేకము లేని వదరుబోతుమాటలు గుఱితప్పిన బాణములుగల విలుకాని

గంతులవలె నిరర్థకములు. కావున కార్యమెఱిఁగి చెప్పువానిమాటయే తీసికోవలెను. ఊరక వదరువానిమాటలు లెక్కసేయరాదు.

శ. స.— కర్తుంయోగ్యం కార్యం అనిర్లోడితం కార్యం యేన సః అనిర్లోడితకార్యః తస్య అనిర్లోడిత కార్యస్య, కార్యస్య కార్యయోః కార్యాణాం అనిర్లోడితకార్యశబ్దః అ. పు. ష. ఏ. వాచాం జాలం వాగ్జాలం, వాగ్జాలం వాగ్జాలే వాగ్జాలాని వాగ్జాలశబ్దః అ. న. ప్ర. ఏ. వాచోఽస్య స_స్తీతి వాగ్మీ తస్య వాగ్మినః, వాగ్మినః వాగ్మినోః వాగ్మినాం వాగ్మిన్ శబ్దః న. పు. ష. ఏ. వృథా అవ్య. నిమిత్తాత్ నిమిత్తాభ్యాం నిమిత్తేభ్యః నిమి_త్తశబ్దః అ. న. ప. ఏ. అపరాద్ధః, ఇషుః యస్యసః అపరాద్ధేషుః తస్య అపరాద్ధేషోః, అపరాద్ధేషోః అపరాద్ధేష్వోః అపరాద్ధేషూణాం అపరాద్ధేషు శబ్దః ఉ. పు. ష. ఏ. ధనుః ప్రహరణ మస్యధానుష్కః తస్య ధానుష్కస్య ధానుష్కస్య ధానుష్కయోః ధానుష్కాణాం ధానుష్కశబ్దః అ. పు. ష. ఏ. ఏవ, అవ్య. వల్గితం వల్గితే వల్గితాని వల్గితశబ్దః అ. న. ప్ర. ఏ.

నను శాస్త్రోక్తార్థ వ్యాఖ్యాతైవ శాస్త్రజ్ఞః సఏవ గ్రాహ్యవచన శ్చే త్యాశంక్య నేత్యాహ.—

అనిర్లోడితేతి. అనిర్లోడితం అనాలోచితం కార్యం యేన తస్య, కార్యాకార్యమజానత ఇత్యర్థః, వాచోఽస్య సంతీతి వాగ్మీ వావదూకః, 'వాచోయుక్తిపటుర్వాగ్మీ వావదూకశ్చ వక్తరి' త్యమరః. 'వాచోగ్మిని' రితి గ్మినిప్రత్యయః. తస్య వాగ్జాలం వాగాడంబరం నిమిత్తాల్లక్ష్యాత్, 'వేధ్యం లక్ష్యం శరవ్యం చ నిమిత్తం చ సమం విదుః' ఇతి వైజయంతీ. అపరాద్ధేషోః స్ఖలితబాణస్య ధనుః ప్రహరణ మస్యేతి ధానుష్కో ధన్వీ. 'ప్రహరణ మి'తి ఠక్. 'ఇసుసుక్తాంతాత్కః', ఇదుపధస్య చేతి షత్వం. 'అపరాద్ధపృషత్కోఽసౌ లక్ష్యాద్యశ్చ్యుతసాయకః,ధన్వీ ధనుష్మాన్ ధానుష్కః' ఇతి చామరః. తస్య వల్గితమివ వృథా నిష్ఫలం, కార్యజ్ఞస్య వచో గ్రాహ్యం న తు వాచాటస్యేతి భావః.

అవ. ఇట్లు షాడ్గుణ్యము మొదలగువాని వల్లె వేసినంతమాత్రమునసే నీతివేత్త కాఁడు. అనిచెప్పి తానే ఆ నీతిస్వరూప మెట్టిదో తెలుపుచున్నాఁడు.—

సర్వకార్యశరీరేషు ముక్త్వాఙ్గస్కన్ధపఞ్చకమ్,
సౌగతానా మి వాత్మాన్యో నాస్తి మన్త్రో మహీభృతామ్. ౨౮

టీ. సర్వకార్యశరీరేషు=శరీరములఁ బోలు నెల్లకార్యముల యందును, అఙ్గస్కంధపఞ్చకం=స్కంధములఁ బోలుపంచాంగమును, ముక్త్వా=విడిచి, సౌగతానాం=బౌద్ధులకు, అన్యః=దేహభిన్నమైన, ఆత్మేవ=ఆత్మవలెనే, మహీభృతాం = రాజులకు, అన్యః=వేఱగు, మంత్రః=నీతికార్యాలోచనము, నాస్తి=లేదు.

తా. బౌద్ధులకు విషయప్రపంచమనెడు రూపస్కంధమును, వానియొక్క జ్ఞానప్రపంచమనెడు వేదనాస్కంధమును, ఆలయ విజ్ఞాన సంతానమనఁగా విజ్ఞానస్కంధమును నామప్రపంచమును సంజ్ఞాస్కంధమును వాసనాప్రపంచమును సంస్కారస్కంధమును, ఈ పంచస్కంధములకంటె ఇతరమైన ఆత్మలేదో అట్లే రాజులకును కర్మారంభోపాయము పురుషద్రవ్యసంపద, దేశకాలవిభాగము, వినిపాతప్రతీకారము, కార్యసిద్ధి యను శరీరముతో తుల్యమైన పంచాంగములకంటె నితరమైన మంత్రములేదు.

శ. స.— కర్తుం యోగ్యాని కార్యాణి కార్యాణి శరీరాణీవ కార్యశరీరాణి సర్వాణి చ తాని కార్యశరీరాణిచ సర్వకార్యశరీరాణి తేషు సర్వకార్యశరీరేషు, శరీరే శరీరయోః శరీరేషు సర్వకార్యశరీరశబ్దః అ. న. స. ఏ. ముక్త్వా క్త్వాంతమవ్యయం. అఙ్గానిస్కంధా ఇవ అంగస్కంధాః పంచపరిమాణ మస్యపంచకః అఙ్గస్కంధానాం పంచకః అఙ్గస్కంధపంచకః తం అఙ్గస్కంధపంచకం, పంచకం పంచకౌ పంచకాః అంగస్కంధపంచకశబ్దః అ. పు. ద్వి. ఏ. సుగతః భక్తిః యేషాం తే సౌగతాః తేషాం సౌగతానాం, సౌగతస్య సౌగతయోః సౌగతానాం సౌగతశబ్దః అ. పు. ష. ఏ. ఇవ అవ్య. ఆత్మా ఆత్మానౌ ఆత్మానః ఆత్మన్ శబ్దః న. పు. ప్ర. ఏ. అన్యః అన్యౌ అన్యే అన్యశబ్దః అ. పు. ప్ర. ఏ. న. అవ్య. అస్తి స్తః సన్తి అసభువిత్యస్మాదకర్మకాద్ధాతోః కర్తరి వర్తమానేలటి పరస్మై ప్ర.ఏ. మంత్రః,మంత్రః మంత్రౌ మంత్రాః మంత్రశబ్దః అ. పు.ప్ర. ఏ. మహీం బిభ్రతీతి మహీభృతః తేషాం మహీభృతాం, మహీభృతః మహీభృతోః మహీభృతాం మహీభృచ్ఛబ్దః త. పు. ష. బ.

ఇత్థం షాడ్గుణ్యాదిపాఠమాత్రం న మంత్ర ఇతి సిద్ధే సంప్రతి స్వయం మంత్రస్వరూప మాహ.—

సర్వేతి. కార్యాణి సంధ్యాదీని, తాని శరీరాణీ వేత్యుపమితసమాసః. వ్యాఖ్యానే సౌగతానా మివేతి లింగాత్. తేషు సర్వేషు కార్యశరీరేషు సర్వేషుశరీరేష్వివ, సర్వకార్యేష్విత్యర్థః. అంగాని స్కంధా ఇవేతి పూర్వవత్సమాసః. తేషాంపంచకం ముక్త్వా, స్కంధపంచక మివ అంగపంచకం ముక్త్వేత్యర్థః. పంచ పరిమాణ మస్యేతి పంచకః. 'సంఖ్యాయా స్సంజ్ఞాసంఘసూత్రాధ్యయనేష్వి'తి కన్ప్రత్యయః. సుగతో భక్తిర్భజనీయో యేషాం సౌగతా బౌద్ధాః'భక్తి' రితిసూత్రేణ అణ్ప్రత్యయః. తేషా మివ ఆత్మేవ, మహీభృతా మన్యో మంత్రో నాస్తి, కర్మణా మారంభోపాయః, పురుషద్రవ్యసంపత్, దేశకాలవిభాగః, వినిపాతప్రతీకారః, కార్యసిద్ధిశ్చేతి పంచాంగాని, యథాహ కామందకః—'సహాయాస్సాధనోపాయా విభాగో దేశకాలయోః, విపత్తేశ్చ ప్రతీకారః సిద్ధిః పంచాంగ మిష్యతే' ఇతి రూప వేదనా విజ్ఞానసంజ్ఞా సంస్కారాః పంచస్కంధాః. తత్ర విషయప్రపంచో రూపస్కంధః తజ్జ్ఞానప్రపంచో వేదనాస్కంధః. ఆలయవిజ్ఞానసంతానో విజ్ఞానస్కంధః. నామప్రపంచ స్సంజ్ఞాస్కంధః. వాసనాప్రపంచ స్సంస్కారస్కంధః. ఏవం పంచధా పరివర్తమానో జ్ఞానసంతాన ఏవాత్మేతి బౌద్ధాః. ఏవంచ యథా బౌద్ధానాం సర్వేషు శరీరేషు స్కంధపంచకాతిరిక్త ఆత్మా నాస్తి, తథా రాజ్ఞా ముక్తాంగపంచకాతిరిక్తో మంత్రో నాస్తీత్యుపమాలంకారః. తచ్చ అస్మాకం సమగ్ర మే వేత్యయ మేవ యాత్రాకాల ఇతి భావః.

అవ. విచారింపఁబడిన విషయమును నెఱవేర్చుటకు విలంబము సర్పఁ దగదని నుడువుచున్నాఁడు.—

మంత్రో యోధ ఇవా ధీర స్సర్వాంగై స్సంవృతై రపి,
చిరం న సహతే స్థాతుం పరేభ్యో భేదశంకయా. ౨౯

టీ. సంవృతైః=గుప్తములగు, సర్వాంగైః=కర్మారంభోపాయము మొదలగుపంచాంగములతోఁడను (వక్షస్థలాదులతోఁడను), ఉపలక్షితోఽపి=కూడికొనినదయ్యును, మంత్రః=నీతికార్యాలోచనము, అధీరః=పిరికివాఁడైన, యోధఇవ=యుద్ధభటుఁడుంబోలె,పరేభ్యః=ఇతరులవలన(శత్రువులవలన), భేదశంకయా=మూఁడవవానికిఁ దెలియుననుభీతిచే (చీల్పఁబడుదుననుభయముచేత), చిరం స్థాతుం = ఆలస్యముచేయుటకు (చాలసేపు నిలువఁబడుటకు), నసహతే=ఓర్వదు.

తా. పిరికిబంటు రోమ్ము మొదలగు నవయవములనెల్లఁ గవచా ములతోఁ గప్పుకొనియు యుద్ధమున శత్రువులు ఛేదింతురనుభీతిచేఁ జాల సేపు నిలువనోపని యట్లే సంధ్యాదివిషయమగు కార్యాలోచనము సహాయోపాయము మున్నగు పంచాంగములచే నుగుప్తంబయ్యు నిత రులకుఁ దెలియునను సంశయమున విలంబమును సైఁపదు. ఆలోచింపఁ బడిన విషయము బయల్పడినచో గార్యహాని యగుం గావున విలంబము సేయంజనదు.

శ. స.—మంత్రః, మంత్రః మంత్రౌ మంత్రాః మంత్రశబ్దః అ. పు. ప్ర. ఏ. యుధ్యత ఇతి యోధః, యోధః యోధౌ యోధాః యోధ శబ్దః అ. పు. ప్ర. ఏ. ఇవ అవ్య. అధీరః అధీరౌ అధీరాః అధీరశబ్దః అ.పు. ప్ర. ఏ. సర్వాణి చ తాన్యంగాని సర్వాంగాని తైస్సర్వాంగైః, అంగేన అంగాభ్యాం అంగైః సర్వాంగశబ్దః అ. న. తృ. బ. సంవృతైః, సంవృతేన సంవృతాభ్యాం సంవృతైః సంవృతశబ్దః అ. న. తృ. బ. అపి అవ్య. చిరం అవ్య. న అవ్య. సహతే సహేతే సహంతే షహమర్షణ ఇత్యస్మా దకర్మకాద్ధాతోః కర్తరి వర్తమానే లటి ఆత్మనే పది ప్రథమపురుష ఏ...తః స్థాతుం తుమున్నంతమవ్య. పరస్మాత్ పరాత్, పరాత్ పరాభ్యాం పరేభ్యః పరశబ్దః అ. పు. ప్ర. బ. భేదస్యశంకా భేదశంకా తయా భేదశంకయా, శంకయా శంకాభ్యాం శంకాభిః భేదశంకాశబ్దః ఆ. స్త్రీ. తృ. ఏ.

అథ మంత్రితార్థక్రియావిళంబే దోష మాహ.—

మంత్రఇతి. సంవృతైః గుప్తైః సర్వాంగైః పూర్వోక్తైః ఉపాయాదిభిః ఉరస్థలాదిభి శ్చోపలక్షిత సర్వాంగ సంవృతోఽపీత్యర్థః. మంత్రః విచారః, అధీరో భీరుః, యుధ్యత ఇతి యోధః భటఇవ పచాద్యచ్. పరేభ్యః అన్యేభ్యోఽరిభ్యశ్చ. 'పరం దూ రాన్య ముఖ్యేషు పరోఽరి పరమాత్మనో'రితి వైజయంతీ. భేదో విదారణం, తృతీయగామిత్వం చ తస్య శంకయా చిరం స్థాతుం విళంబితు మిత్యర్థః. న సహతే న క్షమతే. 'శకధృ షే' త్యాదినా తుమున్ప్రత్యయః. అతో నవిళంబితవ్యం అన్యథా మంత్రభేదే కార్యహానిః స్యా దితి భావః.

అవ. మఱియు నీతి స్వరూపమునుఁబట్టియు విలంబముచేయరా దను నభిప్రాయమును చెప్పుచున్నాఁడు.—

ఆత్మోదయః పరజ్యాని ర్ద్వయం నీతి రితీ యతీ,
త దూరీకృత్య కృతిభి ర్వాచస్పత్యం ప్రతాయతే. 30

టీ. ఆత్మోదయః-ఆత్మ=తనయొక్క, ఉదయః=వృద్ధి, పరజ్యానిః-పర=శత్రువునియొక్క, జ్యానిః=హానియు, ఇతి=అను, ద్వయం=రెండు, ఇయతీ=ఇంతమాత్రమే, నీతిః=నీతిసంగ్రహము, తత్=ఆరెంటిని, ఊరీకృత్య=అంగీకరించి, కృతిభిః=నేర్పరులచేత, వాచస్పత్యం = వాగ్మిత్వము, ప్రతాయతే=విస్తరింపఁబడుచున్నది.

తా. తనయభివృద్ధి శత్రునాశనము నను నీరెండుమాత్రమే నీతియొక్క సారాంశములు. వీనినే నేర్పరులగు వారు పలుదెఱఁగుల విస్తరించి చెప్పుదురు. కావునఁ దనయభివృద్ధిగోరెడువాఁడు బ్రాలుమాలకయే శత్రువులఁ బరిమార్పవలయు.

శ. స.—ఆత్మనః ఉదయః ఆత్మోదయః, ఉదయః ఉదయౌ ఉదయాః ఆత్మోదయశబ్దః అ. పు. తృ. ఏ. పరస్య జ్యానిః పరజ్యానిః, జానిః జ్యానీ జ్యానయః పరజ్యానిశబ్దః ఇ. స్త్రీ. ప్ర. ఏ. ద్వౌ అవయవౌ అస్య ద్వయం ద్వయే ద్వయాని ద్వయశబ్దః అ. న. ప్ర. ఏ. నీతిః నీతీ నీతయః నీతిశబ్దః ఇ. స్త్రీ. ప్ర. ఏ. ఇతి అవ్య. ఇదం పరిమాణ మస్యా ఇతి ఇయతీ, ఇయతీ ఇయత్యౌ ఇయత్యః ఇయతీశబ్దః ఈ. స్త్రీ. ప్ర. ఏ. తత్ తే తాని తచ్ఛబ్దః ద. న. ద్వి. ఏ. ఊరీకృత్య ల్యబంతమవ్య. కృతినా కృతిభ్యాం కృతిభిః కృతిశబ్దః న. పు. ప్ర. బ. వచసాం పతిః వచస్పతిః వచస్పతేర్భావః వాచస్పత్యం, వాచస్పత్యం వాచస్పత్యే వాచస్పత్యాని వాచస్పత్యశబ్దః అ. న. ప్ర. ఏ. ప్రతాయతే ప్రతాయేతే ప్రతాయంతే ప్రపూర్వక తనువిస్తారే ఇత్యస్మాత్సకర్మకాద్ధాతోః కర్మణి వర్తమానే లటి ఆత్మనేపది ప్ర. ఏ.

కించ నీతిస్వరూపపర్యాలోచనయాపి న విళంబః కార్య ఇత్యభిప్రేత్యాహ.—

ఆత్మోదయఇతి ఆత్మనః ఉదయో వృద్ధిః పరస్యజాని ర్హానిః. 'వీజ్యాహాజ్యారిభ్యో నిరి' త్యౌణాదికోనిప్రత్యయః ఇతి ద్వయం ఇదం పరిమాణమస్యా ఇయతీ ఏతావతీ. 'కిమిదంభ్యాం వో ఘు' ఇతి వతుపోవస్యఘుశ్చ. 'ఉగితశ్చే' తి జీప్. నీతి ర్నీతిసంగ్రహః, ఏతద్ద్వయాతిరిక్తో న కశ్చి న్నీతిపదార్థోఽస్తీత్యర్థః. య దన్యత్ షాడ్గుణ్యాదివర్ణనం, సర్వోఽప్యయ మస్యైవ ప్రపంచ ఇత్యాహ—తదితి తద్ద్వయ మూరీకృత్య

అంగీకృత్య, ఊరీకృత మురరీకృత మంగీకృతమి త్యర్థః. 'ఊర్యాదిచ్విడాచ శ్చే'తి గతిసంజ్ఞాయాం, 'కుగతిప్రాదయ' ఇతి సమాసే క్త్వో ల్యబాదేశః. కృపాభిః కుశలైః, వాచస్పత్యం వాగ్మిత్వం, కస్కాదిత్వా దలుక్స త్వే' 'ష్ఠాః షష్ఠ్యాః పతిపుత్రే'త్యాదినా సత్త్వ మితి స్వామీ తన్న ఛందోవిషయత్వాత్. బ్రాహ్మణాదిత్వాత్ ష్యఞ్ప్రత్యయః. ప్రతాయతే విస్తార్యతే, కర్మణి లట్ 'తనోతేర్యకీ'త్యాత్వం, తస్మా దాత్మోదయార్థిభి రవిళంబా చ్ఛత్రు రుచ్ఛేత్తవ్య ఇతి భావః.

అవ. వృద్ధిగలిగియున్నవానికి శత్రువులనునిరసించుటతో నేమి యననట్లుగాదనుచున్నాఁడు.

తృప్తియోగః పరేణాపి న మహిమ్నా మహీయసామ్,
పూర్ణశ్చన్ద్రోదయాకాంక్షీ దృష్టాంతోఽత్ర మహార్ణవః. ౩౧

టీ. మహీయసాం=మహాత్ములకు, పరేణాపి=ఉత్కృష్టమైనట్టియు, మహిమ్నా=ఐశ్వర్యముతో, తృప్తియోగః=తనివినొందుట, న=కూడదు, అత్ర=ఈయర్థమున, పూర్ణస్సన్=పరిపూర్ణుఁడయ్యును, చంద్రోదయాకాంక్షీ=చంద్రోదయమునుకోరుచున్న, మహార్ణవః=సముద్రుఁడు, దృష్టాన్తః=నిదర్శనము.

తా. సముద్రుఁడు జలపరిపూర్ణుఁడైననుఁ దనివినొందక చంద్రోదయమును నిరీక్షించుచున్నయట్లే రాజులు మిగుల నైశ్వర్యసంతుల యినను నింతయ చాలుననక యింకను వృద్ధికొఱకు యత్నము జేయవల యునని భావము.

శ. స.— తృప్తేర్యోగః తృప్తియోగః, యోగః యోగౌ యోగాః తృప్తియోగశబ్దః అ. పు. ప్ర. ఏ. పరేణ పరాభ్యాం పరైః పరశబ్దః అ. పు. తృ. ఏ. అపి అవ్య. న అవ్య. మహతో భావః మహిమా తేన మహిమ్నా మహిమ్నా, మహిమభ్యాం మహిమభిః మహిమశబ్దః న. పు. తృ. ఏ. అత్యంతం మహాంతః మహీయాంసః తేషాం మహీయసాం, మహీయసః మహీయసోః మహీయసామ్ మహీయశ్శబ్దః స. పు. ష. బ. పూర్ణః పూర్ణౌ పూర్ణాః పూర్ణశబ్దః అ. పు. ప్ర. ఏ. చంద్రస్య ఉదయః చంద్రోదయః చంద్రోదయం ఆకాంక్షతీతి చంద్రోదయాకాంక్షీ, ఆకాంక్షీ ఆకాంక్షిణౌ ఆకాంక్షిణః చంద్రోదయా

కాంక్షీశబ్దః న.పు.ప్ర.ఏ. దృష్టః అంతః యస్మిన్ సః దృష్టాంతః, అంతః అంతౌ అంతాః దృష్టాంతశబ్దః అ. పు. ప్ర. ఏ. అత్ర త్రలంతమవ్య. అర్ణాంసి అస్మిన్ సంతీతి అర్ణవః మహాంశ్చాసావర్ణవశ్చ మహార్ణవః, అర్ణవః అర్ణవౌ అర్ణవాః మహార్ణవశబ్దః అ. పు. ప్ర. ఏ.

నను లబ్ధోదయస్య కిం పరోచ్ఛిత్త్యా నే త్యాహ.——

తృప్తియోగ ఇతి. మహీయసాం మహాత్మనాం, పరేణ ప్రభూతేనాపి, మహిమ్నా ఐశ్వర్యేణ, తృప్తియోగః మహానయ మస్మాకం విభవ ఏతావానేవ అల మితి సంతోషసంబంధః. న, అత్ర తృప్త్యభావే పూర్ణస్సన్ చంద్రోదయాకాంక్షీ, వృద్ధ్యర్థమితి భావః. మహార్ణవ స్సముద్ర ఏవ దృష్టాంతః దృష్టో అంతో నిశ్చయో యస్మిన్ స దృష్టాంతో నిదర్శనం, ఉపమాన మితి యావత్. నరాజ్ఞాం వృద్ధావలంబుద్ధిః కార్యా. 'అసంతుష్టా ద్విజా నష్టా స్సంతుష్టా ఇవ పార్థివాః, సలజ్జా గణికా నష్టా నిర్లజ్జేవ కులాంగనే'తి న్యాయాదితి భావః. నాయం దృష్టాంతాలంకారః. బింబప్రతిబింబభావే నౌపమ్యస్య గమ్యత్వే నాస్యోత్థానాత్. కింతు దృష్టాంతశబ్దేన తస్యాభిధానాత్ ఉపమాలంకారః. అతఏవ దృష్టాంతోదాహరణనిదర్శనరూపాః శబ్దా న ప్రయోక్తవ్యాః. పౌనరుక్త్యాపత్తే రిత్యేకావళ్యలంకారః.

"అసంతుష్టా ద్విజానష్టా స్సంతుష్టా ఇవపార్థివాః, సలజ్జాగణికానష్టా నిర్లజ్జేవకులాంగనా" యనున్యాయము నీయర్థమును చాటుచున్నది.

అవ. అట్లయినను దనివినొందుట యనర్థావహ మనుచున్నాఁడు.

సంపదా సుస్థిరం మన్యో భవతి స్వల్పయాపి యః,
కృతకృత్యో విధి ర్మన్యే నవర్ధయతి తస్యతామ్. 32

టీ. యః=ఎవఁడు, స్వల్పయాపి=కొంచమైనను, సంపదా=కలిమిచేత, సుస్థిరంమన్యః=స్వస్థచిత్తుఁడననుకొనువాఁడు, భవతి=అగునో, తస్య=వానియొక్క, తాం=ఆసంపదను, కృతకృత్యః = తనపనినెఱవేర్చుకొనిన, విధిః =దైవము, నవర్ధయతి=పెంపొందఁజేయఁడు, ఇతి = అని, మన్యే=తలఁచెదను.

తా. కలిగినదానితో తృప్తిఁబొంది పురుషకారములేకుండనుండువానికి దైవముతోడ్పడఁడు అని తలంచెదను.

శ. స.——సంపదా సంపద్భ్యాం సంపద్భిః సంపచ్ఛబ్దః ద. స్త్రీ. తృ. ఏ. సుస్థిరమాత్మానమన్యతఇతి సుస్థిరంమన్యః, మన్యః మన్యౌ మన్యాః సుస్థిరంమన్యశబ్దః అ. పు. ప్ర. ఏ. భవతి, భవతి భవతః భవంతి భూసత్తాయా మిత్యస్మాదకర్మకాద్ధాతోః కర్తరి వర్తమానేలటి పరస్మైపది ప్ర. పు. ఏ. స్వల్పయా స్వల్పాభ్యాం స్వల్పాభిః స్వల్పాశబ్దః అ. స్త్రీ. తృ. ఏ. అపి అవ్య. యః యౌ యే యచ్ఛబ్దః ద. పు. ప్ర. ఏ. కర్తుం యోగ్యం కృత్యం కృతం కృతం కృత్యం యేనసః కృతకృత్యః, కృత్యః కృత్యౌ కృత్యాః కృతకృత్యశబ్దః అ. పు. ప్ర. ఏ. విధిః, విధీ విధయః విధిశబ్దః ఇ. పు. ప్ర. ఏ. మన్యే తిఙన్తప్రతిరూపకమవ్యయం న అవ్య. వర్ధయతి, వర్ధయతి వర్ధయతః వర్ధయంతి పృథువృధ్ధావిత్యస్మాత్సకర్మకాణ్ణిజంతాత్కర్తరివర్తమానేలటిపరస్మై పది ప్రథమపురుషఏ. తస్య, తస్య తయోః తేషాం తచ్ఛబ్దః ద. పు. ష. ఏ. తాం తే తాః తచ్ఛబ్దః ద. స్త్రీ. ద్వి. ఏ.

తథాపి సంతోషే దోష మాహ.——

సంపదేతి. యః స్వల్పయాపి సంపదా సుస్థిర మాత్మానం మన్యత ఇతి సుస్థిరం మన్యః, స్వస్థమానీ భవతి, 'అరుర్ద్విష ది'తి ముమాగమః. తస్య అల్పసంతుష్టస్య, తాం స్వల్పసంపదం, కృతకృత్యః తావతైవ కృతార్థః విధిః దైవమపి, న వర్ధయ తీతిమన్యే పౌరుషహీనం దైవమపి జుగుప్సతే తత్ప్రవృత్తేః పౌరార్థ్యా దితి భావః. మన్యే ఇ త్యేతస్య వాక్యార్థః కర్మ. మన్య ఇ త్యేత త్తిఙంతప్రతిరూపక మవ్యయమ్. 'మన్యే శంకే ధ్రువం రూపం ప్రాయ ఇ త్యేవమాదయః' ఇతి.

అవ. ఇదిగాక పరాక్రమమువల్ల లభించినదియే యుదయము (వృద్ధి) గాని మఱియొండుగాదని చెప్పుచున్నాఁడు.——

సమూలఘాత మఘ్నంతః పరాన్నోద్యంతి మానినః,
ప్రధ్వంసితాంధతమసః తత్రోదాహరణం రవిః. 33

టీ. మానినః=మానవంతులు, పరాన్=శత్రువులను, సమూలఘాతం=మూలచ్ఛేదమగునట్లు, అఘ్నంతః=సంహరించనివారలై, నోద్యంతి=ఉదయము(వృద్ధి)నుబొందరు. తత్ర=ఆవిషయమున, ప్రధ్వంసితాంధతమసః-ప్రధ్వంసిత=(ఉదయించుటకుముందే) నశింపఁబడిన, అంధతమసః= గాఢాంధకారముగల, రవిః=సూర్యుఁడు, ఉదాహరణం = దృష్టాంతము.

తా. సూర్యుఁడు చీకటిని పోఁగొట్టి యుదయించు చందమున రాజులు శత్రువులను దునుమాడియే యభ్యుదయమును గాంతురు.

శ. స.—సమూలంహత్వా సమూలఘాతం ణములంతమవ్యయం: అఘ్నంతః, అఘ్నన్ అఘ్నంతౌ అఘ్నంతః అఘ్నచ్ఛబ్దః త. పు. ప్ర. బ. పరాన్, పరం పరౌ పరాన్ పరశబ్దః అ. పు. ద్వి. బ. న అవ్య. ఉదేతి ఉదితః ఉద్యంతి ఉత్పూర్వకేణ్ గతావిత్యస్మాదకర్మకాద్ధాతోః కర్తరి వర్తమానే లట్ పరస్మైపది ప్ర. బ. మానః ఏషామస్తీతి మానినః, మానీ మానినౌ మానినః మానిశబ్దః న. పు. ప్ర. బ. అంధయతీత్యంధం అంధంతమః అంధతమసం ప్రధ్వంసితం అంధతమసం యేనసః ప్రధ్వంసితాంధతమసః, తమసః తమసౌ తమసాః ప్రధ్వంసితాంధతమసశబ్దః అ. పు. ప్ర. ఏ. తత్ర త్రలంతమవ్యయం ఉదాహరణం ఉదాహరణే ఉదాహరణాని ఉదాహరణశబ్దః అ. న. ప్ర. ఏ. రవిః, రవిః రవీ రవయః రవిశబ్దః ఇ. పు. ప్ర. ఏ.

నను పరాక్రమసాధ్య ఏవోదయో నాన్య ఇత్యాహ.—

సమూలఘాతమితి. మానినః అభిమానవంతః, పరాన్ శత్రూన్, సమూలంహత్వా సమూలఘాతం, అఘ్నంతః అనున్మూలయంత ఇత్యర్థః. 'సమూలాకృతజీవేషు హన్కృఞ్గ్రహః' ఇతి ణముల్ప్రత్యయః. 'హనస్తోఽచిణ్ణలోః' ఇతి నకారస్య తకారః. 'హో హంతేర్ఞ్ణిన్నేషు' ఇతి కుత్వం. కషాదిషు యథావిధ్యనుప్రయోగ ఇతి హంతేరనుప్రయోగః. నోద్యంతి నోదయం న ప్రాప్నువంతి, కింతు హత్వైవోద్యంతీత్యర్థః. తత్ర హత్వైవోదయే అంధయతీత్యంధం గాఢం తత్తమః అంధతమసం. 'ధ్వాంతే గాఢేఽంధతమసం' ఇత్యమరః. 'అవసమంధేభ్యస్తమసః' ఇత్యచ్ప్రత్యయః. ప్రధ్వంసితమంధతమసం యేన సః, ఉదయాత్ప్రాగితి భావః. రవిః. ఉదాహరణం దృష్టాంతః, అతోఽపి దృష్టాంతోఽత్ర సుహార్థ ఇతి నముపమాలంకారః. న దృష్టాంత ఇతి ద్రష్టవ్యమ్.

అవ. ఇదియునుంగాక శత్రువులను జంపనిచోఁ బ్రతిష్ఠయే లేదనుచున్నాఁడు.—

విపక్షమఖిలీకృత్య ప్రతిష్ఠాఖలు దుర్ల్లభా,
అనీత్వా పంకతాం ధూళిముదకం నావతిష్ఠతే. 34

టీ. విపక్షం=శత్రుపక్షమును, అఖిలీకృత్య = నిర్మూలముజేయక, ప్రతిష్ఠా=నిలువఁబడుట, దుర్ల్లభాఖలు=దుర్ల్లభముగదా, తథా

హి=అదియట్లేగదా, ఉదకం=నీరు, ధూళిం = (తనపైఁగ్రమ్ముకొని యెడు) దుమ్మును, పంకతాం=బురదయగుటను, అనీత్వా=పొందించక, నావతిష్ఠతే=ఉండదు.

తా. శత్రువర్గమును మొదలంటఁ దెగనఱికిననే గాని నెమ్మదిగానిలువ వీలుగాదు. ఎగసి తనపైఁ గ్రమ్ముకొని వచ్చుధూళిని బురదగా నణఁగఁద్రొక్కియేగదా నీరు నిర్మలస్థితి నుండనోపును.

శ. స.—విరుద్ధ శ్చాసౌపక్షశ్చ విపక్షః తం విపక్షం, విపక్షం విపక్షౌ విపక్షాన్ విపక్షశబ్దః అ. పు. ద్వి. ఏ. అఖిలం ఖిలం కృత్వా ఖిలీకృత్య న ఖిలీకృత్య అఖిలీకృత్య ల్యబంతమవ్యయం ప్రతిష్ఠా,ప్రతిష్ఠా ప్రతిష్ఠే ప్రతిష్ఠాః ప్రతిష్ఠాశబ్దః ఆ. స్త్రీ.ప్ర.ఏ. ఖలు అవ్య. దుఃఖేన లబ్ధుంశక్యా దుర్లభా, దుర్లభా దుర్లభే దుర్లభాః దుర్లభాశబ్దః ఆ. స్త్రీ.ప్ర. ఏ. అనీత్వా త్వాప్రత్యయాంత మవ్య. పంకస్యభావః పంకతా తాం పంకతాం, పంకతాం పంకతే పంకతాః పంకతా శబ్దః ఆ. స్త్రీ.ద్వి.ఏ. ధూళిం, ధూళిం ధూళీ ధూళీః ధూళిశబ్ద. ఇ. స్త్రీ. ద్వి. ఏ. ఉదకం, ఉదకశబ్దఃఉదకం ఉదకే ఉదకాని అ.న.ప్ర. ఏ. అవ్య అవతిష్ఠతే, అవతిష్ఠతే అవతిష్ఠేతె అవతిష్ఠంతే అవపూర్వక ష్ఠాగతి నివృత్తావిత్యస్మాదకర్మకాద్ధాతోః కర్తరి వర్తమానేలట్-ఆత్మనేపద ప్రథమపురుషైకవచనాంతః.

కించ అనుచ్ఛిన్నశత్రోః ప్రతిష్ఠైవ దుర్లభేత్యాహ.—

విపక్షమితి. విపక్షంశత్రుపక్షం,అఖిలీకృత్యఖిలముత్సన్న ముకృత్వా అనున్మూల్యేత్యర్థః 'ఖిలంతు ప్రహతస్థానమి'తి యాదవః.ఖిలశబ్దాత్.'అభూతతద్భావే చ్వి'రితి చ్విప్రత్యయః. 'చా వి'తీత్వం. తతో నఞ్ సమాసశ్చ ప్రతిష్ఠానుర్లభాఃఖలు తథాహి—ఉదకం కర్తృ ధూళిం, స్వపరిభావినీమిత్యర్థః. పంకతా మనీత్వా నాధః కృత్వేతిభావః. నావతిష్ఠతే, కింతు నీత్వైవ తిష్ఠతీత్యర్థః.'సమవప్రవిభ్యః. స్థ'ఇత్యాత్మనేపదం వాక్యభేదేన ప్రతిబింబసాపేక్షో దృష్టాంతాలంకారః.

అవ. ఒంటిగాఁ డీశిశుపాలుఁడు మనలనేమి జేయఁగలండన నట్లుగా దనుచున్నాఁడు.—

ధ్రియతే యావదేకోఽపి రిపు స్తావ త్కుతః సుఖమ్,
పురః క్లిశ్నాతి సోమం హి సైంహికేయోఽసురద్రుహామ్. ౩౫

టీ. ఏకోఽపి=ఒక్కఁడైనను, రిపుః=శత్రువు, యావత్=ఎంతవఱకు, ధ్రియతే=నిలచియుండునో, తావత్=అంతదనుక, సుఖం=సౌఖ్యము, కుతః=ఎక్కడిది, తథాహి=అట్లేగదా, సైంహికేయః=రాహువు, అసురద్రుహాం=దేవతలయొక్క, పురః=ముందర, సోమం=చంద్రుని, క్లిశ్నాతి=బాధించుచున్నాఁడు.

తా. ఒక్కఁడేగదా శత్రువు మనకేమి భయమని యేమఱి యూరకుండరాదు. ఒక్కఁడైనను శత్రువుగలిగియుండునంతవఱకు సౌఖ్యముగలుగనేరదు. సింహికాతనయుఁడగు రాహువు రాక్షసవిరోధులగు దేవతల సమక్షమునసే చంద్రుని పీడించుచుండునుగదా?

శ. స. ధ్రియతే, ధ్రియతే ధ్రియేతే ధ్రియంతే ధృఙ్ అవస్థాన ఇత్యస్మాదకర్మకాద్ధాతోః కర్తరి వర్తమానే లటి ఆత్మనేపద ప్రథమపురుషైకవచనాంతః. యావత్ అవ్య. ఏకః, ఏకః ఏకం ఏకేన ఏకస్మై ఏకస్మాత్ ఏకస్య ఏకస్మిన్ ఏకశబ్దః అ. పు. ని. ప్రప. అపి, అవ్య. రిపుః అనిష్టం రపతీతి రిపుః, రిపుః రిపూ రిపవః రిపుశబ్దః ఉ. పు. ప్ర. ఏ. తావత్ అవ్య. కుతః అవ్య. సుఖం, సుఖం సుఖే సుఖాని సుఖశబ్దః అ. న. ప్ర. ఏ. పురః, అవ్య. క్లిశ్నాతి క్లిశ్నీతః క్లిశ్నంతి క్లిశూ విబాధనే ఇత్యస్మాత్సకర్మకాత్కర్తరి వర్తమానే లటి పరస్మైపది ప్రథ. పు. ఏ. సోమం, సోమం సోమౌ సోమాన్ సోమశబ్దః అ. పు. ద్వి. ఏ. హి అవ్య. సింహికాయా అపత్యం పుమాన్ సైంహికేయః, సైంహికేయః సైంహికేయౌ సైంహికేయాః సైంహికేయశబ్దః అ. పు. ప్ర. ఏ. అసురేభ్యః ద్రుహ్యంతీతి అసురద్రుహః తేషాం అసురద్రుహాం, ద్రుహః ద్రుహోః ద్రుహామ్ అసురద్రుట్ఛబ్దః హ. పు. ష. బ.

న స్వాయ కేకి శత్రుసాంబః. కి మస్మాకం కరిష్యతీ త్యాశంక్యాహ.—

ధ్రియత ఇతి. ఏకోఽపి రిపుః. యావత్ ధ్రియతే అవతిష్ఠతే, ధృఙ్ అవస్థాన ఇతి ధాతోః కర్మణి కర్తరి లట్. 'ఆశంసాయం భూతవచ్చ' ఇతి లడాదేశః. తావత్తదవధి సుఖం కుతః, 'యావత్తావచ్చ సాకల్యేఽవధౌ మానేఽవధారణే' ఇత్యమరః. తథాహి సింహికాయా అపత్యం పుమాన్ సైంహికేయో రాహుః, 'తమస్తు రాహుః స్వర్భానుః సైంహికేయో విధుంతుదః' ఇత్యమరః. 'స్త్రీభ్యో ఢక్' అసురద్రుహాం దేవానాం పురోఽగ్రే సోమం క్లిశ్నాతి బాధతే, ప్రాయశో లోకే సూర్యగ్రహణం చేతి భావః. తస్మా

దేశోఽపి శత్రుః ఛేత్తవ్యః. 'అగ్నేశ్శేషమృణాచ్ఛేషం శత్రోశ్శేషం న శేషయే' దితి తాత్పర్యం. విశేషేణ సామాన్యసమర్థనరూపోఽర్థాంతరన్యాసః.

అవ. మిగుల దుర్బలుఁడగు నీ చేదిరాజు మనల నేమిజేయఁగల వాఁడని యందురని తలంచి వాఁడు ప్రబలుఁడని చెప్పుటకొఱకు శత్రుమిత్రులయొక్క బలాబలముల నిరూపించుచున్నాఁడు.—

సఖాగరీయాన్ శత్రుశ్చ కృత్రిమస్తౌ హి కార్యతః,
స్యాతా మమిత్రౌ మిత్రేచ సహజప్రాకృతా నపి. ౩౬

టీ. కృత్రిమః=ఉపకారరూపమగు క్రియవల్లనైన, సఖా=మిత్రుఁడు, గరీయాన్=ప్రబలుఁడు, (కృత్రిమః=అపకారరూప మగు క్రియవల్లనైన, శత్రుశ్చ=శత్రువును,) గరీయాన్=ప్రబలుఁడు, హి = ఏలనన, తౌ=ఆ కృత్రిమ మిత్రశత్రులు, కార్యతః=ఉపకారాపకారము లనెడు కార్యమువలన నైన, సహజప్రాకృతా[వపి] = సహజమిత్రశత్రులును ప్రాకృత మిత్రశత్రువులును మాత్రము, అమిత్రౌ=శత్రువులుగను, మిత్రేచ =మిత్రులుగను గూడ, స్యాతాం=అగుదురు.

తా. కృత్రిమమిత్రుఁడు, సహజమిత్రుఁడు, ప్రాకృతమిత్రుఁడు నని కృత్రిమ శత్రువు, సహజశత్రువు, ప్రాకృతశత్రువునని శత్రువులును ముత్తెఱంగులం బరగుదురు. అం దుపకారము జేసినవాఁడు కృత్రిమ మిత్రుఁడు. పినతల్లి కొడుకులును పెత్తల్లి కొడుకులును, మేనత్త మేన మామ కొడుకులును సహజమిత్రులు. తన దేశమున కానియున్న దేశమున కావలి దేశపురాజు ప్రాకృతమిత్రుఁడు. ఇట్లే అపకారము జేసినవాఁడు కృత్రిమశత్రువు. పినతండ్రి పెత్తండ్రులు వారి కొడుకులును సహజశత్రువులు. తన దేశమునకు సరిహద్దు దేశపురాజు ప్రాకృత శత్రువు నని యెఱుంగునది. ఇందు సహజప్రాకృతమిత్రశత్రువులు వారు జేయు నుపకారాపకారములంబట్టి మిత్రులుగను శత్రువులుగను మారుచుండవచ్చును. ఉపకారముజేసి మిత్రుఁ డగువాఁడును అపకారము జేసి శత్రువగువాఁడును మాత్రము తాఁ జేసినయాకార్యము యావజ్జీవమును దొలఁగనిది కావున మిత్రుఁడు మిత్రుఁడుగను శత్రువు శత్రువుగను మాత్రమే యుందురు. కృత్రిమ మిత్రశత్రుత్వము ప్రబలమైనది యని భావము.

శ. స.—సఖా, సఖా సఖాయౌ సఖాయః సఖిశబ్దః ఇ. పు. ప్ర. ఏ. అత్యంతంగురుః గరీయాన్, గరీయాన్ గరీయాంసౌ గరీయాంసః గరీయశ్శబ్దః స. పు. ప్ర. ఏ. శాతయతీతి శత్రుః, శత్రుః శత్రూ శత్రవః శత్రుశబ్దః ఉ. పు. ప్ర. ఏ. అవ్య. క్రియయా నిర్వృత్తః కృత్రిమః, కృత్రిమః కృత్రిమౌ కృత్రిమాః కృత్రిమశబ్దః అ. పు. ప్ర. ఏ. సః తౌ తే తచ్ఛబ్దః ద. పు. ప్ర. ద్వి. హి. అవ్య. కార్యతః తసిలంత మవ్య. స్యాతాం, స్యాత్ స్యాతాం స్యుః అసభువీత్యస్మాదకర్మకాద్ధాతోః కర్తరి విధ్యాదౌ లిఙ్ పరస్మై పది ప్ర. పు. ద్వి. న. మిత్రే అమిత్రౌ, అమిత్రః అమిత్రౌ అమిత్రాః అమిత్రశబ్దః అ.పు.ప్ర.ద్వి. మిత్రం, మిత్రం మిత్రే మిత్రాణి మిత్రశబ్దః అ. న. ప్ర. ద్వి. చ. అవ్య. సహ జాత స్సహజః ప్రకృత్యా సిద్ధః ప్రాకృతః సహజశ్చ ప్రాకృతశ్చ సహజప్రాకృతౌ, ప్రాకృతః ప్రాకృతౌ ప్రాకృతాః సహజప్రాకృతశబ్దః అ. పు. ప్ర. ద్వి. అపి అవ్య.

నను శత్రోరయం మిత్రస్య చ నాశం కరిష్యతీత్యాశంక్య తస్య బలవత్త్వం వక్తుం మిత్రామిత్రయో ర్బలాబలవివేకం తావ త్కరోతి.—

సఖేతి. క్రియయా ఉపకారాపకారాన్యతరరూపయా, నిర్వృత్తః కృత్రిమః. ద్విత్రః క్త్రిః, 'క్త్రేర్మమ్నిత్య'మితి మప్. సఖా సుహృ ద్గరీయాన్ బలీయాన్, ఏవం శత్రుశ్చ కృత్రిమో గరీయానిత్యర్థః, కుతః హి యస్మాత్ తౌ కృత్రిమమిత్రశత్రూ, కార్యతః ఉపకారాపకారరూపకార్యవశాత్, నిర్వృత్తావితి శేషః. ఉక్తకార్యోపాధే ర్యావజ్జీవ మనపాయా దనయో ర్మిత్రామిత్రభావో ఽప్యనపాయీతి గరీయస్త్వ మితి భావః. సహజప్రాకృతౌ తు నైవ మిత్యాహ—స్యాతామితి. సహజ స్సహజాతః, ఏకశరీరావయవవాన్, తత్ర సహజం మిత్రం మాతృష్వసేయ పైతృష్వసేయాదిః, సహజశత్రుస్తు పితృవ్యతత్పుత్రాదిః, ప్రకృత్యా సిద్ధః ప్రాకృతః పూర్వోక్తకృత్రిమసహజలక్షణరహిత ఇత్యర్థః. తత్ర విషయానంతరః ప్రాకృతః శత్రుః తదనంతరః ప్రాకృతంమిత్రం, 'విషయానంతరో రాజా శత్రు ర్మిత్ర మతః పర' మిత్యమరః. అపిశబ్ద స్త్వర్థే. తౌ సహజప్రాకృతౌ తు శత్రూ, అమిత్రౌ మిత్రే చ స్యాతాం, తాదాత్వికకార్యవశా దనియమేనోభయరూపతా మాపద్యేతే న తు కృత్రిమవత్ శత్రు శ్శత్రురేవ, మిత్రంచ మిత్రమేవేతి. కృత్రిమావేవ మిత్రామిత్రౌ గరీయాంసౌ న తు సహజౌ, నాపి ప్రాకృతావిత్యర్థః. ఏతేన కృత్రిమత్వం సర్వాపవాదీతి సిద్ధమ్.

అట్లయిన మాకు మేనబావయగు శిశుపాలుఁడు సహామిత్రుఁడు గనుక సంధిజేయవలయునేకాని యెదురఁజనదనిన నిట్లనుచున్నాఁడు.---

ఉపకర్త్రారిణాసంధిర్న మిత్రేణాపకారిణా,
ఉపకారాపకారౌ హి లక్ష్యం లక్షణమేతయోః. 32

టీ. ఉపకర్త్రా = ఉపకారియగు, అరిణా=(సహజ, ప్రాకృత) శత్రువుతో, సంధిః=సంధి, కార్యః=చేయఁదగినది, అపకారముజేయు, మిత్రేణ=వి (సహజ,ప్రాకృత)మిత్రునితో, న=సంధిచేయరాదు. సాక్షా చ్ఛత్రువునితో సంధిజేయుట మిత్రునితోవిరోధము జేయుటయు నెట్లు తగునన వారు చేయుపనిని బట్టి వారియందు ప్రబలమైన కృత్రిమమిత్ర శత్రుత్వములు గలిగినవి గావున నిది తప్పుగాదని నుడువుచున్నాఁడు.— హి=ఏమన, ఉపకారాపకారౌ = ఉపకారాపకారములు. ఏతయోః= ఈమిత్రశత్రువులకు, లక్షణం=స్వరూపముగ, లక్ష్యం= తెలియఁదగును.

తా. సహజ శత్రువుగాని ప్రాకృత శత్రువుగాని మేలుజేసిన ప్పుడు శత్రుభావమును దొలఁగించి ప్రబలమే యావజ్జీవము నట్లు యుండు కృత్రిమ మిత్రత్వము జనించినది. కావున వానితో సంధి జేయ నగును. ఇట్లే సహజ ప్రాకృత మిత్రుఁడు కీడుజేసినప్పుడును గృత్రిమ శ త్రుత్వ ముదయించును. వానితో సంధిజేయం జనదు. కనుక శిశుపాలుఁ డు సహజమిత్రుఁడై నను కృతిమ శత్రువుగాన వధార్హుండని భావము.

శ. స.—ఉపకరోతీ త్యుపకర్తా తేన ఉపకర్త్రా, కర్త్రా కర్తృభ్యాం కర్తృభిః కర్తృ శబ్దః ఋ.పు.తృ.ఏ. అరిణా, అరిణా అరిభ్యాం అరిభిః అరిశబ్దః ఇ.పు.తృ.ఏ. సంధిః, సంధిః సంధీ సంధయః సంధిశబ్దః ఇ.పు.ప్ర.ఏ. అవ్య, మిత్రేణ, మిత్రేణ మిత్రాభ్యాం మిత్రైః మిత్రశబ్దః అ.న.తృ.ఏ. అపకరోతీత్యపకారి తేన అపకారిణా, కారిణా కారిభ్యాం కారిభిః అపకారిశబ్దః న.న.తృ.ఏ. ఉపకారశ్చాపకారశ్చ ఉపకారాప కారౌ, ఉపకారాపకారౌ ఉపకారాపకారాభ్యాం ఉపకారాపకా రయోః ఉపకారాపకారశబ్దః అ. పు. ని. ప్ర. ద్వి. హి. అవ్య. లక్షి తుంయోగ్యం లక్ష్యం, లక్ష్యం లక్ష్యే లక్ష్యాణి లక్ష్యశబ్దః అ. న. ప్ర. ఏ. లక్షణం, లక్షణం లక్షణే లక్షణాని లక్షణశబ్దః అ. న. ప్ర. ఏ. ఏతస్య, ఏతస్య ఏతయోః ఏనయోః ఏతేషాం ఏతచ్ఛబ్దః ద.పు.ష.ద్వి.

ఏవం చేదస్మాకం చైద్యస్య సేయ శ్శిశుపాల స్సహజమిత్రత్వాత్సంధాతవ్యః. న తు యాతవ్య ఇత్యత్రాహ.—

ఉపకర్త్రేతి. ఉపకర్త్రా ఉపకారిణా, అరిణాపి సహజేన ప్రాకృతేనవేతి శేషః సంధిః కార్యః అరిత్వాపవాదేన కృత్రిమమిత్రతాయాః బలీయస్త్వాయావజ్జీవభావిత్వాః తత్రోత్పన్నత్వాదితిభావః. ఏవమపకారిణాఽమిత్రేణాపిసహజేన ప్రాకృతేనవేతి శేషః. సంధిర్న కార్యః, మిత్రత్వాపవాదేన కృత్రిమశత్రుతాయాః గరీయస్త్వా యావజ్జీవ భావిత్వాః తత్రోత్పన్నత్వాదితిభావః. నను సాత్త్వా పరిణా కథం సందధ్యాత్ మిత్రేణ వా కథం విరుధ్యాత్. ఇత్యాశంక్య క్రియయా తయోర్వైపరీత్యాదదోష ఇత్యాహ—హి యస్మాత్కారణాత్. ఉపకారాపకారా వేతయో ర్మిత్రామిత్రయో ర్లక్షణం స్వరూపం, లక్ష్యౌ ద్రష్టవ్యౌ ఉపకర్తైవ మిత్రం అపకర్తైవ శత్రురిత్యర్థః. తస్మాత్సహజమిత్రత్వేఽపి చైద్యః క్రియయా శత్రుత్వాత్ యాతవ్య ఏవేతి భావః.—

అవ. ఇంక నాలుగు శ్లోకములలో శిశుపాలుని కృత్రిమ శత్రుత్వమును చెప్పుచున్నాఁడు.—

త్వయా విప్రకృత శ్చైద్యో రుక్మిణీం హరతా హరే,
బద్ధమూలస్య మూలం హి మహ ద్వైరతరోః స్త్రియః. ౩౮

టీ. హరే = ఓకృష్ణా, రుక్మిణీం=రుక్మిణిని, హరతా=కొని పోవుచున్న, త్వయా=నీచేత, చైద్యః=శిశుపాలుఁడు, విప్రకృతః=అపకారము జేయఁబడెను, తథాహి=అదియట్లెగదా, బద్ధమూలస్య=వేరునాటిన, వైరతరోః = పగయనుచెట్టునకు, స్త్రియః=జవ్వనులు, మహత్=ముఖ్యమైన, మూలంహి=వేరుగదా.

తా. బందుగులందరు నాతనికిచ్చి పెండ్లిచేయ నిశ్చయించి యుండఁగా నాతని మేనమామకూఁతురగు రుక్మిణిని బందుగుల యనుమతి వడయకయే నీవు బలాత్కారముగఁ గొనివచ్చుట శిశుపాలుఁడు శత్రువగుటకుం గారణమయ్యె. శత్రుత్వమను వృక్షమునకు యువతులు తల్లి వేరుగదా.

శ.స. త్వయా, త్వయా యువాభ్యాం యుష్మాభిః యుష్మచ్ఛబ్దః ద.పు.తృ.ఏ. విప్రకృతః, విప్రకృతః విప్రకృతౌ విప్రకృతాః విప్రకృతశబ్దః అ.పు.ప్ర.ఏ. చేదీనాంరాజా చైద్యః, చైద్యః చైద్యౌ చైద్యాః చైద్యశబ్దః అ.పు.ప్ర.ఏ.రుక్మిణీం, రుక్మిణీం రుక్మిణ్యౌ రుక్మిణీః రుక్మిణీశబ్దః ఈ. స్త్రీ.

ద్వి. ఏ. హరతీతి హరన్ తేన హరతా, హరతా హరద్భ్యాం హరద్భిః హరచ్ఛబ్దః ద. పు. తృ. ఏ. హేహరే, హేహరే హేహరీ హేహరయః హరిశబ్దః ఇ. పు. సం. ప్ర. ఏ. బద్ధంమూలంయస్యసః బద్ధమూలః తస్య మూలస్య, మూలస్య మూలయోః మూలానాం బద్ధమూల శబ్దః అ. పు. ష. ఏ. మూలం, మూలం మూలే మూలాని మూలశబ్దః అ. న. ప్ర. ఏ. హి అవ్య. మహత్, మహత్ మహతీ మహాంతి మహచ్ఛబ్దః ద. న. ప్ర. ఏ. వైరమేవ తరుః వైరతరుః తస్య వైరతరోః, తరోః తర్వోః తరూణాం వైరతరుశబ్దః ఉ. పు. ష. ఏ. స్త్రియః, స్త్రీ స్త్రియౌ స్త్రియః స్త్రీశబ్దః ఈ. స్త్రీ. ప్ర. బ.

అథ చైద్యస్య కృత్రిమశత్రుత్వం త్వయేత్యాదిచతుర్భి రాహ.—

త్వయేతి. హేహరే రుక్మిణీం హరతా, బంధుభి స్తస్మై దత్తాం రాక్షసధర్మేణోద్వహితేత్యర్థః. 'రాక్షసో యుద్ధహరణా' దితి యాజ్ఞవల్క్యః. 'గాంధర్వో రాక్షసశ్చైవ ధర్మ్యౌ క్షత్రస్య తౌ స్మృతా' వితి మనుః. త్వయా చైద్యో విప్రకృతః, తథాహి బద్ధమూలస్య రూఢమూలస్య, వైరతరోః స్త్రియః, మహత్ప్రిధానం మూలం హి రూపకసంసృష్టోఽయ మర్థాంతరన్యాసః. సామాన్యేన విశేషసమర్థనరూపః.

అవ. ఆతఁడును నీ కపకార మొనర్చె నని నుడువుచున్నాఁడు.—

త్వయి భౌమం గతే జేతు మరౌత్సీ త్స పురీ మిమామ్,
ప్రోషితార్యమణం మేరో రంధకార స్తటీ మివ. 38

టీ. భౌమం=భూమికొడుకగు నరకాసురుని, జేతుః=గెలుచుటకు, త్వయి=నీవు, గతేసతి=చనియుండఁగా, సః=ఆ శిశుపాలుఁడు, ఇమాం=ఈ, పురీం=ద్వారకాపురమును, ప్రోషితార్యమణం-ప్రోషిత=అస్తమించిన, అర్యమణం = సూర్యుఁడుగల, మేరోః = మేరుపర్వతము యొక్క, తటీం=చరియను, అంధకారఇవ=కాఱుచీకటివలె, అరౌత్సీత్ = ముట్టడించెను.

తా. సూర్యుఁడు లేనియప్పుడు కాఱుచీకటి మేరుపర్వతము చరియలను గ్రమ్ముకొనినట్లు ఈ శిశుపాలుఁడు నీవు ప్రోలువిడిచి నరకాసురుని జయింపఁబోయినప్పుడు మన ద్వారకాపురమును ముట్టడించెను.

శ.స.—త్వయి, త్వయి యువయోః యుష్మాసు యుష్మచ్ఛబ్దః ద.పు.న.ఏ.భూమేరపత్యంపుమాన్‌భౌమః తం భౌమం, భౌమం భౌమౌ

భౌమాన్ భౌమశబ్దః అ.పు.ద్వి.ఏ. గతే, గతే గతయోః గతేషు గతశబ్దః అ.పు.స. ఏ. జేతుం, తుమున్నంతమవ్య. అరౌత్సీత్ అరౌద్ధామ్ అరౌత్సుః రుధిర్ ఆవరణ ఇత్యస్మాత్సకర్మకాత్కర్తరి భూతేలజి పరస్మై ప్ర.పురు. ఏ.వః, సః తౌ తే తచ్ఛబ్దః ద.పు.ప్ర.ఏ. పురీం, పురీం పుర్యౌ పురీః పురీశబ్దః ఈ. స్త్రీ. ద్వి. ఏ. ఇమాం ఇమే ఇమాః ఇదంశబ్దః మ. స్త్రీ. ద్వి. ఏ. ప్రోషితః అర్యమా యస్యాస్సా ప్రోషితార్యమా తాం ప్రోషితార్యమాణం, అర్యమణాం అర్యమణా అర్యమ్ణః ప్రోషితార్యమశబ్దః స. స్త్రీ. ద్వి.ఏ. మేరోః, మేర్వోః మేర్వోః మేరూణామ్ మేరుశబ్దః ఉ. పు. ష. ఏ. అంధం కరోతీత్యంధకారః, అంధకారః అంధకారౌ అంధకారాః అంధకారశబ్దః అ. పు. ప్ర. ఏ. తటీం, తటీం తట్యౌ తటీః తటీశబ్దః ఈ. స్త్రీ. ద్వి. ఏ. ఇవ, అవ్య.

అథ తేనాయం త్వం విప్రకృత ఇత్యాహ.—

త్వయీతి. భూమేః అపత్యం పుమాంసం భౌమం, నరకాసురం, జేతుం త్వయి గతే సతి, స చైద్యః, ఇమాం పురీం ద్వారకాం ప్రోషితః అర్యమా సూర్యః యస్యాస్తాం మేరోః తటీం తమః అంధకార ఇవ, అరౌత్సీత్ రుద్ధవాన్, ... ఉపమాలంకారః.

అన. మఱియును.—

ఆలప్యాల మిదం బభ్రోర్యత్స దారానపాహరత్,
కథాపి ఖలు పాపానా మల మశ్రేయసే యతః. ౪౦

టీ. సః=ఆ శిశుపాలుఁడు, బభ్రోః=బభ్రువను యాదవుని యొక్క, దారాన్=భార్యను, అపాహరదితియత్ = ఎత్తికొనిపోయెననుట యేదికలదో, ఇదం=దీనిని, ఆలప్య అలమ్=ఉచ్చరింపఁదగదు, యతః=ఏలయన, పాపానాం=పాపాత్ములయొక్క, కథాపి = స్మరణమును, అశ్రేయసే=అనర్థముకొఱకు, అలంఖలుః=చాలునుగదా.

తా. పాపులఁ దలఁచుటయుఁ బాపము గలుగుటకుఁ గారణము గావున నది చెప్పఁగొనరాదు. గాని ఈ శిశుపాలుఁడు యాదవుఁడగు మన బభ్రువుభార్య నపహరించి తనకు భార్యగాఁ జేసికొన్నవాఁడు (అదియెంత యవమానము. యెంత సంతాప హేతువు).

శ. స.—ఆలప్య ల్యబంతమవ్య. అలమ్ అవ్య. ఇదం, ఇదం ఇమే ఇమాని ఇదంశబ్దః మ. న. ద్వి. ఏ. బభ్రోః బభ్ర్వోః బభ్రూణామ్ బభ్రుశబ్దః ఉ. పు. ష. ఏ. యత్ అవ్య. సః, సః తౌ తే తచ్ఛబ్దః ద. పు. ప్ర. ఏ. దారాః, దారాన్ దారైః దారేభ్యః దారాణాం దారేషు దారశబ్దః అ. పు. ని. ద్వి. బ. అపాహరత్, అపాహరతాం అపాహరన్ అపపూర్వాత్ హృఞ్ హరణే ఇత్యస్మా త్సకర్మకాద్ధాతోః కర్తరి అనద్యతనభూతే లఙ్ పరస్మై ప్ర. పురు. ఏ. కథా, కథా కథే కథాః కథాశబ్దః ఆ. స్త్రీ. ప్ర. ఏ. అపి అవ్య. ఖలు అవ్య. పాపస్య, పాపస్య పాపయోః పాపానాం పాపశబ్దః అ. పు. ష. బ. అలం అవ్య. న శ్రేయః అశ్రేయః తస్మై అశ్రేయసే, అశ్రేయసే అశ్రేయోభ్యాం అశ్రేయోభ్యః అశ్రేయశ్శబ్దః స. న. చ. ఏ. యతః అవ్య.

అపకారాంతర మాహ.—

ఆలప్యేతి. స చైద్యః, బభ్రోః యాదవభేదస్య, దారాన్ భార్యాం, 'భార్యా జాయాఽథ పుంభూమ్ని దారా స్స్యాత్తు కుటుంబినీ'త్యమరః. అపాహర దితియత్ ఇదం దారాపహరణం ఆలప్య ఉచ్చార్య అలం నాలపనీయ మిత్యర్థః. 'అలం ఖల్వోః ప్రతిషేధయోః ప్రాచాం క్త్వే'తి క్త్వాప్రత్యయః. సమాసేల్యబాదేశః. యతః పాపానాం పాపాత్మనాం కథా కథన ముచ్చారణమపి, 'చింతిప్రూజి కథి కుంబి చర్చశ్చే'త్యఙ్ప్రత్యయః. అశ్రేయసే అనర్థాయ అలం శక్తం ఖలు, నమస్స్వస్తీ'త్యాదినా చతుర్థీ. అత్ర నిషేధ్యమానాలపనకార్య మశ్రేయః ప్రాప్తిః తన్ముఖేన తత్కారణాలపననిషేధసమర్థనాత్, కార్యేణ కారణసమర్థనరూపోఽర్థాంతరన్యాసః.

అవ. ఫలితమును జెప్పుచున్నాఁడు.—

విరాద్ధ ఏవం భవతా విరాద్ధా బహుధా చ నః ।
నిర్వర్త్యతేఽరిః క్రియయా స శ్రుతశ్రవస స్సుతః. ౪౧

టీ. ఏవం=ఇట్లు, భవతా=నీచేత, విరాద్ధః=అపకారము చేయఁబడినట్టియు, నః=మనకు, బహుధా=పలు తెఱంగుల, విరాద్ధా=అపకారియు, శ్రుతశ్రవసః=శ్రుతశ్రవస్సను కృష్ణుని మేనత్తయొక్క, సుతః=కొడుకునగు, సః=ఆ శిశుపాలుఁడు, క్రియయా=(ఒకరికొకర పకారము చేసికొనుటయను) క్రియచేత, అరిః=కృత్రిమశత్రువుగా, నిర్వర్త్యతే=చేయఁబడుచున్నాఁడు.

తా. మేనత్త కొమారుండగుట సహజ మిత్రుండయ్యును ఇట్లు నోన్యాపకారము జేసికొనుటవలన కృత్రిమ శత్రువయ్యెంగావున ప్రబల శత్రువగు నీశిశుపాలు నుపేక్షింపం జనదని తాత్పర్యము.

శ. స.—విరాద్ధః, విరాద్ధః విరాద్ధౌ విరాద్ధాః విరాద్ధశబ్దః అ. పు. ప్ర. ఏ. ఏవం అవ్య. భవతా, భవతా భవద్భ్యాం భవద్భిః భవచ్ఛబ్దః త.పు.తృ.ఏ. విరాద్ధా, విరాద్ధా విరాద్ధారౌ విరాద్ధారః విరాధ్భృశబ్దః ఋ.పు.ప్ర. బహుధా అవ్య.చ అవ్య.నః, మమ మే ఆవయోః నౌ అస్మాకం నః అస్మచ్ఛబ్దః ద. పు. ష. బ. నిర్వర్త్యతే నిర్వర్త్యేతే నిర్వర్త్యన్తే నిర్‌పూర్వక వృతువర్తన ఇత్యస్మాత్సకర్మకాత్కర్మణి వర్తమానే లటి ఆత్మనే ప్ర.పు.ఏ. అరిః, అరిః అరీ అరయః అరిశబ్దః ఇ.పు. ప్ర.ఏ.క్రియయా,క్రియయా క్రియాభ్యాం క్రియాభిః క్రియాశబ్దః ఆ. స్త్రీ. తృ.ఏ. సః, సః తౌ తే తచ్ఛబ్దః ద.పు.ప్ర.ఏ. శ్రుతశ్రవసః, శ్రుతశ్రవసః శ్రుతశ్రవసోః శ్రుతశ్రవసాం శ్రుతశ్శ్రవశ్శబ్దః స. స్త్రీ. ష. ఏ. సుతః, సుతః సుతౌ సుతాః సుతశబ్దః అకారాంతః పు. ప్ర. ఏ.

ఫలిత మాహ.—

విరాద్ధఇతి. కించ ఏవం భవతా విరాద్ధః విప్రకృతః 'రాధేరనిటః కర్మణి క్తః. బహుధా నః అస్మాకం చ, విరాద్ధా విప్రకర్తా శ్రుతశ్రవానామ హరేః పితృష్వసా, తస్యాస్సుతః పైతృష్వసేయత్వాత్సహజమిత్రమ పీతి భావః. సచైద్యః క్రియయా పూర్వోక్తానోన్యాపకిృియయా. అరిర్నిర్వర్త్యతే, కృత్రిమశత్రుః క్రియత ఇత్యర్థః. అతో బలీయస్త్వా దనుపేక్ష్య ఇతి భావః.

అవ. అయినను నుపేక్షించినచో ననర్థమగుననుచున్నాఁడు.—

నిధాయ వైరం సామర్షే నరోఽరౌ య ఉదాసతే,
ప్రక్షిప్యో దర్చిషం కక్షే శేరతే తేఽభిమారుతమ్. ౪౨

టీ. యే=ఏ, నరః=పురుషులు, సామర్షే=రోషముతోఁగూడిన, అరౌ = శత్రువునియెడ, వైరం = ద్వేషమును, విధాయ = చేసి, ఉదాసతే=ఉపేక్షింతురో, తే=వారు, కక్షే=(ఎండిన) పొదయందు, ఉదర్చిషం=పండునిప్పును, ప్రక్షిప్య=చిమ్మి, అభిమారుతం=గాలికెదురుగా, శేరతే=నిద్రించుచున్నారు.

తా. ముందే రోషావిష్టుండైయున్న శత్రువునియెడ నపకార [illegible] వహించి తప్పుకొల్పియుం దనను గాచుకొనం దగుపని జేయక [illegible] యూరకుండువాండు యెండినగడ్డిమేటికి నిప్పంటించి గాలి [illegible] [illegible] క్రిందంచువానివలె చెడిపోవును.

వి. వ.—విధాయ ల్యబంతమవ్య. వైరం, వైరం వైరే వైరాణి [illegible] అ. న. ద్వి. ఏ. అమర్షేణ, సహ వర్తతఇతి సామర్షః తస్మిన్ [illegible] సామర్షే సామర్షయోః సామర్షేషు సామర్షశబ్దః అ. పు. [illegible] నా, నా న రా నరః నృశబ్దః అ. పు. ప్ర. బ. అరౌ, అరౌ అర్యోః అరిషు [illegible] ఇ. పు. స. ఏ. యః, యః యౌ యే యచ్ఛబ్దః ద. పు. ప్ర. బ. [illegible] ఉదాసాతే ఉదాసతే ఉత్పూర్వాకాదాస ఉపవేశన ఇత్యస్మాద [illegible] కర్తరి వర్తమానే లటి ఆత్మనే ప్ర. పు. బ. ప్రక్షి [illegible] ల్యబంతమవ్య. ఉద్గతాని అర్చీంషి యస్య సః ఉదర్చిః తం ఉదర్చి [illegible] ఉదర్చిషం ఉదర్చిషౌ ఉదర్చిషః ఉదర్చిశ్శబ్దః న. పు. ద్వి. ఏ. కక్షే, [illegible] కక్షయోః కక్షేషు కక్షశబ్దః అ. పు. స. ఏ. శేతే శయాతే శేరతే [illegible] స్వప్నే ఇత్యస్మాదకర్మకాత్కర్తరి వర్తమానేలటి ఆత్మనే ప్ర. పురు. [illegible] సః, సః తౌ తే తచ్ఛబ్దః ద. పు. ప్ర. బ. మారుతమభి అభిమారు [illegible] అవ్యయీ భావావ్యయం.

[illegible] పేక్షాయాం దోష మాహ.—

విధాయేతి. యే నరః పుమాంసః. 'స్యుః పుమాంసః పంచజనాః పురుషాః పూరుషా [illegible]' ఇత్యమరః. సామర్షే ప్రాగేవ సరోషే, అరౌ వైరం విధాయ స్వయం చాప [illegible]. ఉదాసతే ఉపేక్షంతే ఆత్మరక్షానుకూలవ్యాపారశూన్యా భవంతి, తే [illegible] కక్షే శుష్కే, 'కక్షేతు తృణవీరుధా' విత్యమరః. 'కక్షస్తు గుల్మే దోర్మూలే పాపే [illegible] తృణే' ఇతి వైజయన్తీ. ఉదర్చిష. మర్చిష్మంత మగ్నిం, ప్రక్షి ప్యాభిమారు [illegible], [illegible] అవ్యయీభావః. శేరతే స్వపంతి, తద్వ న్నాశ మేంతు రిత్యర్థః, [illegible] రుడాగమః. అత్ర య ఉదాసతే తే శేరత ఇతి విశిష్టోదాసీన్యాశయన [illegible] వాక్యార్థయోః నిర్దిష్టైక్యాసంభవాత్ సాదృశ్యలక్షణాయా మసంభవద్వస్తుసం [illegible] వాక్యార్థావృత్తి ర్నిదర్శనాభేదః న చాయం దృష్టాంతః. వాక్యభేదేన ప్రతి [illegible] పేక్షిత స్యార్థా నాత్. అత్ర తు వాక్యార్థే వాక్యార్థ సమారోపా ద్వా [illegible] వాక్యతాయాం తదభావా దిత్యలంకార సర్వస్వకారః.

అవ. అయినను బంధువుగాన క్షమింపఁదగునందురని శంకించి కొని యిట్లనుచున్నాఁడు.—

మనాగనభ్యావృత్త్యా వా కామం క్షామ్యతు యః క్షమీ,
క్రియాసమభిహారేణ విరాధ్యంతం క్షమేత కః. 43

టీ. యః=ఎవఁడు, క్షమీ=సహనశీలుఁడో, సః=వాఁడు, మనాక్=కొంచెము స్వల్పముగనైనను, అనభ్యావృత్త్యావా=ఒక్కమారైనను, విరాధ్యంతం=అపకారముచేయుచున్నవానిని, కామం=మిక్కిలి, క్షామ్యతు=క్షమింపవచ్చును, క్రియాసమభిహారేణ=ఎక్కుడుగను, మాటిమాటికిని-పలుమారులును, విరాధ్యంతం=అపకారము చేయువానిని, కః=ఎవఁడు, క్షమేత=సహించఁగలఁడు.

తా. ఎంతటి యోర్పుగలవాఁడైనను నెన్నఁడేని యొక్కసారిగాని మిగుల కొంచెముగాని యపకృతి యొనర్చినవాని సైచిన సైపవచ్చునే గాని పలుమరు పెక్కులపకారములఁ జేయువాని క్షమింపరాదు.

శ. స.—మనాక్ అవ్య. న అభ్యావృత్తిః అనభ్యావృత్తిః తయా అనభ్యావృత్త్యా, ఆవృత్త్యా ఆవృత్తిభ్యాం .ఆవృత్తిభిః అనభ్యావృత్తి శబ్దః ఇ. స్త్రీ. తృ. ఏ. వా అవ్య. కామం అవ్య. క్షామ్యతు క్షామ్యతాత్ క్షామ్యతాం క్షామ్యంతు క్షమూష్ సహన ఇత్యస్మాత్సకర్మకాత్కర్తరి సంభావనాయాంలోటి పరస్మై ప్ర. పురు. ఏ. యః,యౌ యే యచ్ఛబ్దః ద. పు. ప్ర. ఏ. క్షమత ఇతి క్షమీ, క్షమీ క్షమిణౌ క్షమిణః క్షమిశబ్దః న. పు. ప్ర. ఏ. క్రియాయాః స్సమభిహారః క్రియాసమభిహారః తేన క్రియాసమభిహారేణ, హారేణ హారాభ్యాం హారైః క్రియాసమభిహారశబ్దః అ. పు. తృ. ఏ.విరాధ్యంతం, విరాధ్యంతం విరాధ్యంతౌ విరాధ్యంతః విరాధ్యచ్ఛబ్దః త. పు. ద్వి. ఏ.క్షమేత క్షమేయాతాం క్షమేరన్ క్షమూష్ సహనఇత్యస్మా దకర్మకాత్కర్తరి శక్యార్థే లిఙి ఆత్మనే ప్ర. పు. ఏ. కః, కౌ కే కింశబ్దః మ. పు. ప్ర. ఏ.

తథాపి బాంధవత్వా త్సోఢవ్య ఇ త్యాశంక్యాహ.—

మనాగితి.యః క్షమీ సహనశీలః,'శమి త్యష్టాభ్యోఘినుణి'తి ఘినుణ్ప్రత్యయః. స సోఢా మనా గల్పంవా, అనభ్యావృత్త్యాऽసకృతిభావః. అనభ్యావృత్త్యా సకృద్వా

అనల్పత్వే౽పీతి భావః. విరాధ్యంత మపకుర్వాణం, కామం భృశం, క్షామ్యతు క్షమతాం, సంభావనాయాం లోట్. 'శమామష్టానాం దీర్ఘశ్శ్యని' ఇతి దీర్ఘః. క్రియాసమభివ్యాహారేణ భృశం పౌనఃపున్యేన చేత్యర్థః. న చ పుంవాక్యే ష్వనేకార్థత్వం దోషాయ. విరాధ్యంతం కః క్షమేత సహేత, సోఢుం శక్నుయాత్ నకో౽పీత్యర్థః. 'శకి లిఙ్చే'తి శక్యార్థే లిఙ్. 'క్షమూష్సహనే' భ్వాదికో దైవాదికశ్చ.

అవ. ఎల్లయెడలను బురుషుల కోరిమియే భూషణము గావునఁ దప్పుచేసినను క్షమించుట యుచితమన నిట్లనుచున్నాఁడు.—

అన్యదా భూషణం పుంసాం శమో లజ్జేవ యోషితామ్,
పరాక్రమః పరిభవే వైయాత్యం సురతేష్వివ. ౭౪

టీ. అన్యథా = సంభోగాతిరిక్తసమయమున, యోషితాం = యువతులకు, లజ్జేవ=సిగ్గువలెనే, పుంసాం=పురుషులకు, అన్యదా=తిరస్కారముగలుగనియప్పుడు, శమః=శాంతి, భూషణం=అలంకారము, పరిభవే=తిరస్కారముగలిగినపుడు (మాత్రము), సురతేషు=సంభోగములయందు, వైయాత్యమివ=ధార్ష్ట్యమువలె, పరాక్రమః=పౌరుషము, భూషణం=అలంకారము.

తా. ఎల్లవేళలయందును స్త్రీలు లజ్జయుంబోలె పురుషుండోర్పు గలిగియుండ వలసినదియే గాని సంభోగకాలమున స్త్రీలచాకచక్యముంబోలె యవమానముపట్లమాత్రము పురుషులు పరాక్రమముఁజూపుట కడుంగడు శ్లాఘనీయము.

శ. స.—అన్యస్మిన్ కాలే అన్యదా అవ్య. భూషణం, భూషణం భూషణే భూషణాని భూషణశబ్దః అ.న.ప్ర.ఏ. పుంసః, పుంసః పుంసోః పుంసామ్ పుంస్శబ్దః స.పు.ష.బ. శమః, శమః శమౌ శమాః శమశబ్దః అ.పు.ప్ర.ఏ. లజ్జా, లజ్జా లజ్జే లజ్జాః లజ్జాశబ్దః ఆ. స్త్రీ. ప్ర.ఏ. ఇవ అవ్య. యోషితః, యోషితః యోషితోః యోషితామ్ యోషిచ్ఛబ్దః త. స్త్రీ. ష.బ. పరాక్రమః, పరాక్రమః పరాక్రమౌ పరాక్రమాః పరాక్రమశబ్దః అ. పు. ప్ర. ఏ. పరిభవే, పరిభవే పరిభవయోః పరిభవేషు పరిభవశబ్దః అ. పు. స. ఏ. వియాతస్యభావః వైయాత్యం, వైయాత్యం వైయాత్యే వైయాత్యాని వైయాత్యశబ్దః అ.న.ప్ర.ఏ. సురతే, సురతే సురతయోః సురతేషు సురతశబ్దః అ.న. స. బ. ఇవ అవ్య.

నను సర్వదాక్షమైవ పుంసాం భూషణమతః అపరాధేఽపి క్షంతవ్య మతఆహ.—

అన్యదేతి. అన్యదా సురతవ్యతిరిక్తకాలే యోషితాం లజ్జేవ పుంసోఽన్యదా అపరిభవే, క్షమః భూషణం, పరిభవేతు యోషితః, సురతేషు, వైయ్యాత్యం ధార్ష్ట్యమివ, 'ధృష్టే ధృష్ణు ర్వియాత శ్చ' త్యమరః. పరాక్రమః పౌరుషం, భూష్యతే అనేనేతి భూషణం ఆభరణం, ఏవంచ క్రియావచనత్వా న్నియతపుంలింగత్వావిరోధ ఇతి వల్లభోక్తం ప్రత్యుక్తమ్.

అవ. పరాభవముగలిగినను పరాక్రమము జూపకుండుటను మూడు శ్లోకములలో నిందించుచున్నాఁడు.—

మాజీవన్ యః పరావజ్ఞా దుఃఖదగ్ధోఽపి జీవతి,
తస్యాజనని రేవాస్తు జననీక్లేశకారిణః. ౪౫

టీ. యః=ఎవఁడు, పరా...పి-పర=శత్రువుయొక్క(చేసిన), అవజ్ఞా=అవమానముచేతనయిన, దుఃఖ=దుఃఖముచేత, దగ్ధోఽపి=పరితప్తుఁడయ్యును, మాజీవన్=(కనుకనే) నిందితమైనజీవనముగలవాఁడై, జీవతి=బ్రతుకునో, జననీక్లేశకారిణః=తల్లికి (ప్రసవవేదనమున్నగు) కష్టములకలిగించిన, తస్య=వానియొక్క, అజననిరేవ = పుట్టుకలేమియే, అస్తు=అగునుగాక.

తా. శత్రువులచేత నవమానింపఁబడియుఁ బ్రతిక్రియ సేయనేరక బ్రతికియుండుటకంటె నట్టినిరర్థకుఁడగువాఁడు పుట్టకయే యుండినదల్లికి ప్రసవవేదన మొదలగు క్లేశములులేకపోవునుగాన నదియే మేలనిభావము.

శ. స.—మా జీవతీతి మాజీవన్, మాజీవన్ మాజీవంతౌ మాజీవంతః మాజీవచ్ఛబ్దః త.పు.ప్ర. ఏ. యః, యః యౌ యే యచ్ఛబ్దః ద. పు. ప్ర. ఏ. పరస్య అవజ్ఞా పరావజ్ఞా, పరావజ్ఞ యా దుఃఖం పరావజ్ఞా దుఃఖం పరావజ్ఞా దుఃఖేన దగ్ధః పరావజ్ఞా దుఃఖదగ్ధః, దగ్ధః దగ్ధౌ దగ్ధాః పరా...దగ్ధశబ్దః అ. పు. ప్ర. ఏ. అపి అవ్య. జీవతి జీవతః జీవంతి జీవప్రాణధారణ ఇత్యస్మాదకర్మకాద్ధాతోః కర్తరి వర్తమానేలట్ పరస్మై ప్ర. పు. ఏ. తస్య,తస్య తయోః తేషాం తచ్ఛబ్దః ద. పు. ష. ఏ. న జననిః అజననిః, అజననిః అజననీ అజననయః అజననిశబ్దః ఇ. స్త్రీ. ప్ర. ఏ. ఏవ అవ్య. అస్తు స్తాత్ స్తామ్ సంతు అసభు వీత్యస్మాద

[illegible] కర్తరి విధ్యాదాలోటి పర. ప్ర. పు. ఏ. క్లేశం కరో[illegible] క్లేశకారి జనన్యాః క్లేశకారి జననీక్లేశకారీ తస్య జననీక్లేశకారిణః, [illegible] కారిణామ్ జననీక్లేశకారిశబ్దః న.పు. ష. ఏ.

[illegible] స్వపరాక్రమే ర్త్రిభి శ్లోకైరాహ.—

[illegible]. యః పరస్య కర్తుః అవజ్ఞయా అవమానేన, య ద్దుఃఖం, [illegible], అతఏవ, మాజీవ[illegible] గర్హితజీవస్య. 'మాజ్యాక్రోశే' ఇతి [illegible] ధారయతి, జనన్యాః,క్లేశకారిణః, గర్భధారణప్రస[illegible], తస్య [illegible] క్రియాహీనస్యేత్యర్థః.తస్యైవాజననమజనని రను[illegible] జననీక్లేశనిస్పత్తేర[illegible] మితి భావః. 'ఆక్రోశే న ఞ్యని' రితి నఞ్[illegible] ప్రత్యయః.

[illegible] యదుత్థాయ మూర్ధాన మధిరోహతి,
స్వస్థా[illegible] నావమానేఽపి దేహిన స్తద్వరం రజః. ४६

[illegible]. యత్=ఏ, రజః=ధూళి, పాదాహతంసత్=కాలితో త్రో[illegible], ఉత్థాయ=పైకెగసి, మూర్ధానం=త్రొక్కినవానిశిర[illegible], అధిరోహతి=ఎక్కుచున్నదో, తత్=ఆ, రజః=ధూళి, అవ[illegible]=అవమానము కలిగినప్పుడును, స్వస్థాత్=సంతోషించియు[illegible], దేహినః=చేతనునికన్న, వరం=మేలు.

తా. అవమానము వచ్చినప్పుడు సయితము చీమకుట్టనియట్లు [illegible] డయియుండు చేతనునికంటె నచేతనం బయ్యును కాలితో[illegible] నాని నెత్తిమీఁదికెగయు ధూళిమేలు.

[illegible]. స.—పాదేనా హతం పాదాహతం, ఆహతం ఆహతే ఆహ[illegible] ఆహతశబ్దః అ.న.ప్ర.ఏ. యత్,యత్ యే యాని యచ్ఛబ్దః ద.[illegible] ఉత్థాయ ల్యబంతమవ్య. మూర్ధానం,మూర్ధానం మూర్ధానౌ [illegible] మూర్ధశబ్దఃస.పు.ద్వి.ఏ.అధిరోహతి అధిరోహతః అధిరోహంతి [illegible] రుహబీజ జన్మని ప్రాదుర్భావేచే త్యస్మాత్సకర్మకాద్ధాతోః [illegible] మానేలటి పరస్మై ప్ర.పు.ఏ.స్వస్థాత్,స్వస్థాత్ స్వస్థాభ్యాం స్వ[illegible] స్వస్థశబ్దః అ.పు.పం.ఏ.ఏవ అవ్య. అవమానే, అవమానే అవమా[illegible] అవమానేషు అవమానశబ్దః అ.పు.స.ఏ.అపి అవ్య. దేహోస్యాస్తీ

తి దేహే తస్మాత్ దేహినః, దేహినః దేహిభ్యాం దేహిభ్యః దేహిశబ్దః న.పు.పం.ఏ. తత్,తత్ తే తాని తచ్ఛబ్దః ద. న.ప్ర. ఏ. వరం, వరం వరే వరాణి వరశబ్దః అ. న. ప్ర. ఏ. రజః రజసీ రజాంసి రజశ్శబ్దః స. న. ప్ర. ఏ.

పాదేతి. యద్రజః, పాదేన ఆహతం సత్, ఉత్థాయ ఉడ్డీయ మూర్ధానమాహంతురేవ శిరః, అధిరోహతి ఆక్రమతి, తద్రజః అచేతన మపీతి భావః అవమానే సత్యపి స్వస్థాత్సంతుష్టా ద్దేహినః చేతనా ద్వరం శ్రేష్ఠం, వ్యతిరేకాలంకారః.

అసంపాదయతః కంచి దర్థం జాతిక్రియాగుణైః,
యదృచ్ఛాశబ్దవ త్పుంస స్సంజ్ఞాయై జన్మ కేవలమ్. ౪౭

టీ. జాతిక్రియాగుణైః-జాతి=బ్రాహ్మణత్వము మొదలగుజాతిచేతను (గోత్వము మొదలగు జాతిచేతను), క్రియా=యజ్ఞము అధ్యయనము మొదలగు కర్మముచేతను (పాకాదిక్రియచేతను), గుణైః=శౌర్యము మొదలగు గుణములచేతను (తెలుపునలుపు మొదలగు గుణములచేతను), కంచిత్=ఒకానొక, అర్థం=పురుషార్థమును, అసంపాదయతః=సంపాదించని, పుంసః=పురుషునియొక్క, జన్మ=పుట్టుక, యదృచ్ఛాశబ్దవత్=ఇచ్ఛతోఁ గల్పించినశబ్దముల పుట్టుకయుంబోలె, సంజ్ఞాయై కేవలమ్=పేరుకొఱకుమాత్రమే.

తా. బ్రాహ్మణత్వము, క్షత్రియత్వము, వైశ్యత్వము, శూద్రత్వమునను నివిజాతులు. యజ్ఞము, వేదాధ్యయనము, ప్రజాపరిపాలనము, దుష్టనిగ్రహము, వాణిజ్యము, కృషి, మొదలగునవి వారికార్యములు. జ్ఞానమానాదులు, శౌర్యగాంభీర్యాదులు, సౌశీల్యాదులు వారి గుణములు. ఆయాజాతి పురుషుం డాయాగుణములు గలిగి యుండియు కార్యములను నెఱవేర్చుచు సుకృతము, కీర్తి మున్నగు పురుషార్థములను సంపాదింపనిచో నాయాజాతియందు పుట్టినాఁడని పేరుమాత్రమేగాని సార్థక్య మేమియునులేదు. ఎట్లనిన, వ్యాకరణమున శబ్దములు జాతిశబ్దములు, క్రియాశబ్దములు, గుణశబ్దములు, యదృచ్ఛాశబ్దములు నని నలుతెఱఁగులు గలవు. అందు గోశబ్దాదులు గోత్వాదిజాతిని దెలుపును. పాకాదిశబ్దములు వంట మొదలగు క్రియ

లను తెలుపును. శుక్లాదిశబ్దములు తెలుపు మొదలగు గుణములను తెలుపును. డిత్థ, డవిత్థ మొదలగు యదృచ్ఛాశబ్దములు సంజ్ఞామాత్రప్రయోజనములై గుణ క్రియాదులను దెలుపనేరమింజేసి నిరర్థకంబు లనంబడును. నావుడు శౌర్యాది సంపత్తియు శస్త్రవిద్యానైపుణ్యములు గలిగియు శత్రుసంహారము జేయనిచో మనకు క్షత్రియులను పేరు నిరర్థకమగునని భావము.

టీ. స.—అసంపాదయతీ త్యసంపాదయన్ తస్య అసంపాదయతః అసంపాదయతోః, అసంపాదయతాం అసంపాదయచ్ఛబ్దః శ. పు. ష. ఏ. కం, కం కౌ కాన్ కింశబ్దః మ. పు. ద్వి. ఏ. అర్థః. అర్థం అర్థౌ అర్థాన్ అర్థశబ్దః అ. పు. ద్వి. ఏ. జాతిశ్చ, క్రియా చ గుణశ్చ జాతిక్రియా గుణాః తైః జా...గైః, గుణేన గుణాభ్యాం గుణైః గుణశబ్దః అ. పు. తృ. బ. యదృచ్ఛయాశబ్దః యదృచ్ఛాశబ్దః యదృచ్ఛాశబ్దస్యేవ యదృచ్ఛాశబ్దవత్ వతిప్రత్యయాంతమవ్యయమ్. పుంసః, పుంసః పుంసోః పుంసామ్ పుంశ్శబ్దః స.పు.ష.ఏ. సంజ్ఞాయై, సంజ్ఞాయై సంజ్ఞాభ్యాం సంజ్ఞాభ్యః సంజ్ఞాశబ్దః ఆ. స్త్రీ. చ. ఏ. జన్మ, జన్మనీ జన్మాని జన్మశబ్దః న.న.ప్ర.ఏ. కేవలమ్ అవ్య.

అసంపాదయతీతి. కించ జాతిః బ్రాహ్మణత్వాదిః, క్రియా ఇజ్యాధ్యయనాదిః, గుణః శౌర్యాదిః, తైః సాధనైః కరణే తృతీయా. కంచి దర్థం సుకృతకీర్త్యాది పురుషార్థం, అన్యత్ర గోత్వపాకశౌక్ల్యాదిభిః స్వాభిధేయభూతైః కరణైః కంచి దర్థం వాహదోహనాదివ్యవహారరూపం ప్రయోజన మసంపాదయతః ఉభయత్ర తాదృగ్జాత్యాద్యుపాధిర్నాస్తీతి భావః. పుంసో జన్మ సత్తాలాభః, యదృచ్ఛాశబ్దవ దిచ్ఛాకల్పితస్య జాత్యాదిప్రవృత్తినిమిత్తశూన్యస్య డిత్థాదిశబ్దస్యేవ, 'తత్రతస్యే వే'తి వతిప్రత్యయః. 'స్వేచ్ఛా యదృచ్ఛా స్వచ్ఛంద స్వైరితా చేరతా స్వమా' ఇతి కేశవః. సంజ్ఞాయై కేవలం సంజ్ఞార్థమేవ, ఏకత్ర పారిభాషికం కించిన్నామమాత్ర మనుభవితుం, అన్యత్ర తాదృక్నామానుభవితు మిత్యర్థః.

ఇట్లు పౌరుషము లేమిం దూషించి పౌరుషమును భూషించు చున్నాడు.—

తుంగత్వ మితరా నాద్రౌ నేదం సింధా వగాధతా,
అలంఘనీయతా హేతు రుభయా తన్మనస్విని. ౮౫

టీ. అద్రౌ=పర్వతమందు, తుంగత్వం=ఔన్నత్యము, అస్తి=కలదు, ఇతరా=గాంభీర్యము (లోఁతు), నాస్తి=లేదు, సింధౌ=సముద్రమందు, అగాధతా=గాంభీర్యము (లోఁతు), అస్తి=కలదు, ఇదం=ఔన్నత్యము, నాస్తి=లేదు, మనస్విని=ధీరునియందు, అలంఘనీయతాహేతుః=అతిక్రమింపఁ బడమికిఁగారణమైన, తత్=ఆయౌన్నత్య గాంభీర్యములు రెండును గలవు.

తా. పర్వతములయం దౌన్నత్య మొక్కటియె యుండునుగాని గాంభీర్యములేదు. సముద్రమందు అగాధత్వ మొక్కటియే కలదుగాని యౌన్నత్యములేదు. ధీరులయం దీరెండునుంగలవు గావున వారల నెవ్వరు నతిక్రమింపఁజాలరని భావము.

శ. స.—తుంగస్య భావః తుంగత్వం, తుంగత్వం తుంగత్వే తుంగత్వాని తుంగత్వశబ్దః అ.న.ప్ర.ఏ. ఇతరా, ఇతరా ఇతరే ఇతరాః ఇతరాశబ్దః ఆ. స్త్రీ. ప్ర. ఏ. న అవ్య. అద్రౌ, అద్రౌ అద్ర్యోః అద్రిషు అద్రిశబ్దః ఇ. పు. స. ఏ. న అవ్య. ఇదం ఇమే ఇమాని ఇదంశబ్దః మ. పు. ప్ర. ఏ. సింధౌ, సింధౌ సింధ్వోః సింధుషు సింధుశబ్దః ఉ.పు.స.ఏ. అగాధస్య భావః అగాధతా, అగాధతా అగాధతే అగాధతాః అగాధతాశబ్దః ఆ. స్త్రీ. ప్ర. ఏ. లంఘితుం యోగ్యం లంఘనీయం న లంఘనీయం అలంఘనీయం అలంఘనీయస్యభావః అలంఘనీయతా అలంఘనీయతాయాహేతుః అలంఘనీయతాహేతుః, హేతుః హేతూ హేతవః అలంఘనీయతాహేతుశబ్దః ఉ.పు.ప్ర.ఏ. ఉభయం, ఉభయం ఉభయే ఉభయాని ఉభయశబ్దః అ.న.ప్ర.ఏ. తత్, తత్ తే తాని తచ్ఛబ్దః ద. న. ప్ర. ఏ. మనస్విని మనస్వినోః మనస్విషు మనస్విశబ్దః న. పు. స. ఏ.

ఏవ మపౌరుషం దూషయిత్వా పౌరుషం భూషయతి.—

తుంగత్వమితి. అద్రౌ తుంగత్వ మౌన్నత్య మస్తీతి శేషః. 'అస్తిర్భవంతి పరోఽప్రయుజ్యమానోఽప్యస్తీ' త్యాదిభాష్యాత్. భవంతీతి పూర్వాచార్యాణాం లట స్సంజ్ఞా. ఇతరా అగాధతా నాస్తి, సింధౌ సముద్రే అగాధతా గంభీరతా, అస్తి ఇదం తుంగత్వం నాస్తి, మనస్విని ధీరే తు, అలంఘనీయతాహేతు రలంఘ్యత్వకారణం, త దుభయం తుంగత్వమగాధత్వంచ, తస్మా దద్రిసింధుభ్యా మధికో మనస్వీతి వ్యతిరేకాలంకారః.

ఇప్పుడు విరోధియెడ మెత్తదనమును జూపుట యనర్థముకొఱకే యనుచున్నాఁడు.—

తుల్యేఽపరాధే స్వర్భాను ర్భానుమంతం చిరేణ యత్,
హిమాంశు మాశు గ్రసతే తన్మ్రదిమ్నః ఫలం స్ఫుటమ్. ౪౯

టీ. స్వర్భానుః=రాహువు, అపరాధే=అపకారము, తుల్యేఽపి=సమానమైనను, భానుమంతం=సూర్యుని, చిరేణ=బహుకాలమునకు, గ్రసతే=మ్రింగుచున్నాఁడు, హిమాంశుం=చంద్రుని, ఆశు=శీఘ్రముగా, గ్రసత ఇతియత్ = మ్రింగుచున్నాఁడనుట యేదికలదో, తత్=అది, మ్రదిమ్నః=మెత్తదనమునకు, ఫలం=ఫలము, స్ఫుటం=స్పష్టము.

తా. తన కపకారము సమముగాఁజేసినను జండకిరణుండగు సూర్యుని చాలకాలమున కొక్కొక్కమారు మ్రింగుచున్న రాహువు చంద్రుని పదేపదే పీడించుచున్నాఁడు. ఇది యాచంద్రుఁడు చల్లనికిరణములుగలవాఁడగుటకు ఫలముగదా. కావున పగతురయెడ మెత్తదనము పనికిరాదు.

శ. స.—తుల్యే, తుల్యే తుల్యయోః తుల్యేషు తుల్యశబ్దః అ. పు. స. ఏ. అపరాధే, అపరాధే అపరాధయోః అపరాధేషు అపరాధశబ్దః అ. పు. ప్ర. ఏ. స్వర్భానుః, స్వర్భానుః స్వర్భానూ స్వర్భానవః స్వర్భానుశబ్దః ఉ. పు. ప్ర. ఏ. భానవః అస్యసంతీతి భానుమంతం, భానుమంతం భానుమంతౌ భానుమతః భానుమతచ్ఛబ్దః. త. పు. ద్వి. ఏ. చిరేణ అవ్య. యత్ అవ్య. హిమమయాః అంశవో యస్యసః హిమాంశుః తం హిమాంశుం, హిమాంశుం హిమాంశూ హిమాంశూన్ హిమాంశుశబ్దః ఉ. పు. ద్వి. ఏ. ఆశు. అవ్య. గ్రసతే గ్రసేతే గ్రసంతే గ్రసు గ్లసు అదన ఇత్యస్మాత్సకర్మకాత్కర్తరి వర్తమానే లటి ఆత్మనే ప్ర. పు. ఏ. తత్, తత్ తే తాని తచ్ఛబ్దః ద. న. ప్ర. ఏ. మృదోర్భావః మ్రదిమా తస్య మ్రదిమ్నః, మ్రదిమ్నః మ్రదిమ్నోః మ్రదిమ్నాం మ్రదిమ్నశబ్దః న. పు. ష. ఏ. స్ఫుటం, స్ఫుటం స్ఫుటే స్ఫుటాని స్ఫుటశబ్దః అ. న. ప్ర. ఏ. ఫలం, ఫలం ఫలే ఫలాని ఫలశబ్దః అ. న. ప్ర. ఏ.

సంప్రతి శత్రౌ మార్దవమనర్థాయే త్యాహ.—

తుల్యఇతి. స్వర్భానుః రాహుః, 'తమస్తు రాహు స్స్వర్భాను' రిత్యమరః. అపరాధే అపకారే తుల్యేఽపి, భానుమంతం సూర్యం, చిరేణగ్రసతే హిమాంశుం చంద్ర మాశు గ్రసతే, గిర తీతి యత్ 'గ్లసతేగ్రసతేగీర్ణ' ఇత్యభిధానాత్. తన్మృదిమ్నః మార్దవస్య ఫలం స్ఫుటం, తద్విపక్షే తీక్ష్ణేన భవితవ్యం అన్యదా మృదు స్సర్వత్ర బాధ్యత ఇతి భావః. ఏతచ్చ ప్రస్తుత మప్రస్తుతార్కేందుకథనేన సారూప్యాత్ప్రతీయత ఇత్యప్రస్తుతప్రశంసాభేదోఽయం.'అప్రస్తుతస్యకథనాత్ ప్రస్తుతం యత్ర గమ్యతే, అప్రస్తుతప్రశంసేయం సారూప్యాదినియంత్రితే' తి లక్షణాత్.

పైఁజెప్పిన విషయమునే మఱియొకవిధముగాఁ జెప్పుచున్నాఁడు.—

స్వయం ప్రణమతేఽల్పేఽపి పరవాయావుపేయుషి,
నిదర్శన మసారాణాం లఘు ర్బహుతృణం నరః. ౫౦

టీ. అసారాణాం=దుర్బలులకు, నిదర్శనం=దృష్టాంతము గనుకనే, బహుతృణం=తృణప్రాయుఁడైన, లఘుః=పౌరుషములేని, నరః=పురుషుఁడు, అల్పేఽపి=తక్కువవాఁడైనను, పరవాయౌ=వాయువు వంటి శత్రువు, ఉపేయుషి=వచ్చినప్పుడు, స్వయం=తనకు తానే, ప్రణమతే=నమ్రుఁడగును.

తా. మెల్లనగా వీచుగాలికి గడ్డిపరక యొఱగిపోవునట్లు తేలికయై పౌరుషమునుఁ జూపకయుండువాఁడు సామాన్య శత్రువుచేతనైనను నణఁచఁబడును.

శ. స.—స్వయం అవ్య. ప్రణమతే ప్రణమేతే ప్రణమంతే ప్రపూర్వక ణమప్రహ్వత్వే శబ్దేచే త్యస్మాదకర్మకాద్ధాతోః కర్తరి వర్తమానేలటి ఆత్మనే ప్ర.పురు.ఏ.అల్పే, అల్పే అల్పయోః అల్పేషు అల్పశబ్దః అ. పు. స. ఏ. అపి అవ్య. పరః వాయురివ పరవాయుః తస్మిన్ పరవాయౌ,వాయౌ వాయ్వోః వాయుషు పరవాయుశబ్దః ఉ.పు.స.ఏ. ఉపేయుషి, ఉపేయుషి ఉపేయుషోః ఉపేయివత్సు ఉపేయివచ్ఛబ్దః స. పు. స. ఏ. నిదర్శనం, నిదర్శనం నిదర్శనే నిదర్శనాని నిదర్శనశబ్దః అ.న.ప్ర.ఏ.నవిద్యతే సారో యేషాంతే అసారాః తేషాం అసారాణాం, అసారస్య అసారయోః అసారాణాం అసారశబ్దః అ.పు.ష.బ. లఘుః,

లఘుః లఘూ లఘవః లఘుశబ్దః ఉ. పు. ప్ర. ఏ. ఈషదసమాప్తంతృణం బహుతృణమ్, బహుతృణం బహుతృణే బహుతృణాని బహుతృణశబ్దః అ. న. ప్ర. ఏ. నరః, నరః నరౌ నరాః నరశబ్దః అ. పు. ప్ర. ఏ.

ఏత దేవ భంగ్యంతరే ణాహ.—

స్వయమితి. అసారాణాం దుర్బలానాం నిదర్శనం దృష్టాంతః, అతఏ వేషదస మాప్తం తృణం బహుతృణం, తృణకల్ప మిత్యర్థః. 'విభాషాసుపోబహుచ్పురస్తా ది' తి బహుచ్ప్రత్యయః. ప్రకృతేః పూర్వం చ భవతి. 'స్యా దీషదసమాప్తౌ తు బహుచ్ప్రి కృతలింగ కే' ఇతి వచనాత్. ప్రకృతిలింగతాలఘుః నిష్పౌరుషో నరః, అల్పేఽపి పరో వాయు రి వేత్యుపమితసమాసః. బహుతృణ మితి స్పష్టోపమాసాహచర్యాత్. 'కల్పద్దే శ్యదేశీయదేశ్యా దీ'తి దండినా కల్పబ్దాదీనా మౌపమ్యవాచకే ష్వభిధానాత్. తస్మి న్నపేయుషి ప్రాప్తేసతి, స్వయం ప్రణమతే స్వయమేవ ప్రహ్వీభవతి, 'కర్మవ త్కర్మణా తుల్యక్రి యే' తి కర్మవద్భావే భావకర్మణో రి త్యాత్మనేపదం. 'నదుహ స్న నమాంయక్చిణా వి'తి సూత్రేణ యక్ప్రతిషేధః.వాయునా తృణమివ, అల్పీయసా ప్యరిణా లఘు ర్నరః అక్లేశేన పరిభూయతఇత్యర్థః. ఉపమాలంకారః.

అవ. మరల పౌరుషమునందలిగుణమును దెల్పుచున్నాఁడు.—

తేజస్విమధ్యే తేజస్వీ దవీయా నపి గణ్యతే,
పఞ్చమః పఞ్చతపస స్తపనో జాతవేదసామ్. ౫౧

టీ. దవీయాన్ అపి=మిగుల దూరమున నున్నవాఁడయినను, తేజస్వీ=శౌర్యవంతుఁడు, తేజస్విమధ్యే=శౌర్యవంతులనడుమను, గణ్యతే=లెక్కపెట్టఁబడును, తథాహి=అట్లగదా, పంచతపసః=పంచాగ్ని మధ్యమున తపస్సుజేయువానికి, తపనః=సూర్యుఁడు, జాతవేదసాం= అగ్నులలో, పంచమః=ఐదవవాఁడు (అగుచున్నాఁడు).

తా. తేజశ్శాలి యెంతదూరమందున్నను తేజోవంతులలో నొకఁడుగాఁ దానును లెక్కింపఁబడును. సూర్యుఁడనేకయోజనములదూరమందున్నను పంచాగ్ని మధ్యమున తపస్సు జేయువాని చుట్టునుండ వలయు నగ్నులలో నైదవవాఁడుగా భావింపఁబడుచున్నాఁడుగదా.

శ. స.—తేజోఽస్యాస్తీతి తేజస్వీ తేజస్వినాంమధ్యః తేజస్వి మధ్యః తస్మిన్ తేజస్విమధ్యే, మధ్యే మధ్యయోః మధ్యేషు తేజస్వి మధ్యశబ్దః అ. పు. స. ఏ. తేజోఽస్యాస్తీతి తేజస్వీ, తేజస్వీ తేజస్వినా

తేజస్వినః తేజస్విశబ్దః న. పు. ప్ర. ఏ. అత్యంతందూరః దవీయాన్, దవీయాన్ దవీయాంసౌ దవీయాంసః దవీయశ్శబ్దః స. పు. ప్ర. ఏ. అపి అవ్య. గణ్యతే గణ్యేతే గణ్యంతే గణసంఖ్యాన ఇత్యస్మాత్కర్మ కాత్కర్మణి వర్తమానేలటి ఆత్మ ప్ర. పురు. ఏ. పఞ్చానాం పూరణః పంచమః, పంచమః పంచమౌ పంచమాః పంచమశబ్దః అ. పు. ప్ర. ఏ. పంచభిః అగ్నిభిః సాధ్యం తపః యస్యసః పంచతపాః తస్య పంచతపసః, తపసః తపసోః తపసాం పంచతపశ్శబ్దః స. పు. ష. ఏ. తపతీతి తపనః, తపనః తపనౌ తపనాః తపనశబ్దః అ. పు. ప్ర. ఏ. జాతాః వేదాః యస్మాత్సః జాతవేదాః తేషాం జాతవేదసాం, జాతవేదసః జాతవేదసోః జాతవేదసాం జాతవేదశ్శబ్దః స. పు. ష. బ.

పునః ప్రాగుక్తే గుణ మాహ.—

తేజస్వీతి. దవీయాన్ సుదూరస్థో౽పి 'స్థూలదూర' ఇత్యాదినా పూర్వస్య గుణ యణాదిపరలోపౌ. తేజస్వీ, తేజస్వినాం మధ్యే, గణ్యతే సంఖ్యాయతే, తథాహి— పంచాగ్నిభిస్సాధ్యం తపో యస్య తస్య పంచతపసః, పంచాగ్నిమధ్యే తపస్యతః, తపనో౽ర్కః జాతవేదసా మగ్నీనాం పంచమః పంచానాం పూరణః పంచమో జాతవేదా భవతీత్యర్థః. విశేషేణ సామాన్యసమర్థనరూపో౽ర్థాంతరన్యాసః.

అకృత్వా హేలయా పాద ముచ్చైర్మూర్ధసు విద్విషామ్,
కథంకార మనాలంబా కీర్తిర్ద్యా మధిరోహతి. ౫౨

టీ. ఉచ్చైః=ఉన్నతములగు, విద్విషాం = శత్రువులయొక్క, మూర్ధసు=శిరస్సులయందు, హేలయా=లీలతో, పాదం=కాలును, అకృత్వా=పెట్టక, కీర్తిః=కీర్తి, కథంకారం=ఎట్లు, అనాలంబా=అవలంబనములేనిదియై, ద్యాం=ఆకాశమును, అధిరోహతి=ఎక్కును.

తా. నిచ్చెన మొదలగువాని నాధారము జేసికొనక యున్నత ప్రదేశముల మీఁదకెక్కుట దుర్లభముగదా! శత్రువుల తలలమీఁద కాలుబెట్టక కీర్తిస్వర్గమునకె ట్లెగబ్రాకఁగలదు? ఎగబ్రాకనేరదు. కావున కీర్తిగావలయుననువాఁడు తప్పక పౌరుషము నాశ్రయించితీరవలయును.

శ. స.—అకృత్వా క్త్వాప్రత్యయాంతమవ్య. హేలయా, హేలయా హేలాభ్యాం హేలాభిః హేలాశబ్దః ఆ. స్త్రీ. తృ. ఏ. పాదం పాదౌ పాదాన్ పాదశబ్దః అ. పు. ద్వి. ఏ. ఉచ్చైః అవ్య. మూర్ధని, మూర్ధ్నిమూర్ధ్నోః

మూర్ధసు మూర్ధశబ్దః న.పు.స.బ. విద్విషః, విద్విషః విద్విషోః విద్విషామ్ విద్విట్ఛబ్దః ష.పు.ష.బ. కథంకారం ణములంతమవ్య. అనాలంబా, అనాలంబా అనాలంబే అనాలంబాః అనాలంబాశబ్దః ఆ. స్త్రీ. ప్ర.ఏ. కీర్తిః, కీర్తిః కీర్తీ కీర్తయః కీర్తిశబ్దః ఇ. స్త్రీ). ప్ర. ఏ. ద్యాం, ద్యాం ద్యావౌ ద్యాః ద్యోశబ్దః ఓ. స్త్రీ). ద్వి.ఏ అధిరోహతి, అధిరోహతి అధిరోహతః అధిరోహంతి అధిపూర్వక రుహబీజజన్మని ప్రాదుర్భావే చేత్యస్మాత్సకర్మకాత్కర్తరి వర్తమానేలటి పరస్మై ప్ర. పురు. ఏ.

గుణాంతరం చ వ్యతిరేకేణాహ.—

అకృత్వేతి. ఉచ్చైరున్నతేషు, విద్విషాం శత్రూణాం, మూర్ధసు శిరస్సు, హేలయా లీలయా, పాదమకృత్వా అనిధాయ, 'అనఞ్పూర్వే' ఇతినిషేధాత్సమాసేఽపి నల్యబాదేశః. కీర్తిః కథంకారం కథమిత్యర్థః. 'అన్యథా ఏవం కథ మిత్థం సు సిద్ధాప్రయోగశ్చేది' త్యనర్థకాద్దేవ కరోతేః కథంపూర్వాణ్ణముల్. అనాలంబా నిరాధారాసతీ కీర్తిః ద్యాం దివం, అధిరోహతి, నకథంచిదిత్యర్థః. కించిన్నిశ్రేణ్యాదిక మనాక్రమ్య ఉత్సేధస్య దురారోహత్వాదితి భావః. తస్మాత్కీర్తి మిచ్ఛతా పౌరుష మేవాశ్రయణీయ మితి శ్లోకతాత్పర్యం. కీర్తితద్వతోరభేదోపచారాత్సమానకర్తృకత్వనిర్వాహః అత్ర అప్రస్తుతాయాః కీర్తేర్విశేషణమహిమ్నా అప్రస్తుత ప్రాసాదారోహకస్త్రీవ్యవహారప్రతీతేస్సమాసోక్తిః.

పౌరుషమే మేలను నర్థమున నన్వయవ్యతిరేకదృష్టాంతములను జూపుచున్నాఁడు.—

అంకాధిరోపితమృగ శ్చంద్రమా మృగలాంఛనః,
కేసరీ నిష్ఠురక్షిప్తమృగయూథో మృగాధిపః. ౫౩

టీ. అంక=తొడను, అధిరోపిత=ఎక్కించుకొనఁబడిన, మృగః=లేడిగల, చంద్రమాః=చంద్రుఁడు, మృగలాంఛనః=మృగాంకుఁడని, ఖ్యాతః=పేరువడసెను, నిష్ఠురక్షిప్త మృగయూథః-నిష్ఠుర=కఠినముగా, క్షిప్త=అడల గొట్టఁబడిన, మృగయూథః=లేడిగుంపుగల, కేసరీ=సింహము, మృగాధిపః=మృగరాజని, ఖ్యాతః=పేరువడసెను.

తా. చంద్రుఁడొక జింకను తనతొడమీఁద నెక్కించుకొనియె. దానిచేత కళంకము గలిగి యాయనకు మృగాంకుండను పేరువచ్చినది. గుంపులు గుంపులుగా జింకలను క్రూరముగాఁజంపు సింగమునకు మృగ

రాజను పేరువచ్చినది. చూచితివా? శత్రువునియెడ మెత్తదనమపకీర్తికిని పౌరుషము కీర్తికిని గారణము. కనుక పౌరుషమే మేలనిభావము.

శ. స — అంకం అధిరోపితః అంకాధిరోపితః అంకాధిరోపితః మృగః యేనసః అంకాధిరోపిత మృగః, మృగః మృగౌ మృగాః అంకాధిరోపిత మృగశబ్దః అ.పు.ప్ర.ఏ. చంద్రమాః, చంద్రమాః చంద్రమసౌ చంద్రమసః చంద్రమశ్శబ్దః స. పు. ప్ర. ఏ. మృగః లాంఛనం యస్యసః మృగలాంఛనః, లాంఛనః లాంఛనౌ లాంఛనాః మృగలాంఛనశబ్దః అ. పు. ప్ర. ఏ. కేసరా అస్య సంతీతి కేసరీ, కేసరీ కేసరిణౌ కేసరిణః కేసరిశబ్దః న. పు. ప్ర. ఏ. నిష్ఠురంత్షిప్తః, నిష్ఠురక్షిప్తః మృగాణాం పూగః మృగపూగః నిష్ఠురక్షిప్తః మృగపూగః యేనసః నిష్ఠురక్షిప్త మృగపూగః, పూగః పూగౌ పూగాః నిష్ఠురక్షిప్త మృగపూగశబ్దః అ. పు. ప్ర. ఏ. మృగాణా మధిపః మృగాధిపః, అధిపః అధిపౌ అధిపాః మృగాధిపశబ్దః అ. పు. ప్ర. ఏ.

పౌరుష మేవ శ్రేయ ఇత్యత్రాన్వయవ్యతిరేకదృష్టాంతా వాచష్టే.—

అంకేతి. అంకముత్సంగ మధిరోపితో మృగో యేనసః చంద్రమాః, మృగలాంఛనో మృగాంకః, తథా నిష్ఠురం యథా తథా క్షిప్తోహతో మృగపూగో మృగసమూహో యేనసః, కేసరీ సింహో మృగాధిపః ఉభయత్రాపి ఖ్యాత ఇతి శేషః. తస్మాచ్ఛత్రౌ మార్దవం నుపకీర్తయే పౌరుషంతు కీర్తయ ఇతి భావః. అత్రాప్యప్రస్తుతకథనాత్ప్రస్తుతార్థప్రతీతేః అప్రస్తుతప్రశంసా.

"సామదానభేదములలో నెద్దానినైన శత్రుజయమున కుపాయముగాఁ గొనవలయునుగాని యుద్ధము వలవద"ను మను వాక్యమును జూడ సుకరములగు సామాద్యుపాయములను విడిచి జయముగలుగునో లేదో యను సంశయముగల దండోపాయము నవలబించుట ప్రయోజనకారిగాఁ గానరాదు. కావున సామోపాయమే తగునందురని తలఁచి రెండు శ్లోకములలో నిరాకరించుచున్నాఁడు.—

చతుర్థోపాయసాధ్యే తు రిపౌ సాంత్వ మపక్రియా,
స్వేద్య మామజ్వరం ప్రాజ్ఞః కోంభసా పరిషించతి. ౫౪

టీ. చతుర్థోపాయసాధ్యే-చతుర్థ=నాల్గవ, ఉపాయ=(దండ) ఉపాయముచేత, సాధ్యే = సాధింపఁదగిన, రిపౌ = శత్రునియెడ,

సాంత్వం=సామోపాయము, అపక్రియా=అపకారము (అగును), తథా హి=అది అట్లేగదా, స్వేద్యం=చెమటకు దగిన, ఆమజ్వరం=అపక్వజ్వరమును, ప్రాజ్ఞః=పండితుఁడైన, కః=ఎవఁడు, పరిషించతి=తడుపును.

తా. చతురుపాయములలో నాలవదియగు దండోపాయము (వధించుట, ధనమపహరించుట, పీడించుట) వలన సాధింపవలసిన శత్రువును సామోపాయము పరస్పరోపకారము కనిపింపఁజేయుట, మంచితనముచేయుట, గుణములను కొనియాడుట, చుట్టఱికమును తెలుపుట, నేను నీవాఁడని మంచిమాటలాడుట చేత సాధింపఁబూనుట యపకారమగునుగాని లాభకారిగాదు. ఒడలంత చెమట బుట్టించి కుదర్చవలసిన యామజ్వరము నెవ్వరైన బుద్ధిమంతులు చల్లని నీరుచిలికి మాన్పబూనుదురా? పూనరు. కాఁబట్టి వీనిని దండించియే తీరవలయునని తాత్పర్యము.

శ. స.—చతుర్ణాం పూరణః చతుర్థః చతుర్థశ్చాసా వుపాయశ్చ చతుర్థోపాయః సాధితుం యోగ్యః సాధ్యః చతుర్థోపాయేన సాధ్యః చతుర్థోపాయసాధ్యః తస్మిన్ చతుర్థోపాయసాధ్యే, సాధ్యే సాధ్యయోః సాధ్యేషు చతుర్థోపాయసాధ్యశబ్దః అ.పు.స.ఏ. తు అవ్య. రిపౌ, రిపౌ రిపోః రిపుషు రిపుశబ్దః ఉ పు.స.ఏ. సాంత్వం, సాంత్వం సాంత్వే సాంత్వాని సాంత్వశబ్దః అ.న.ప్ర.ఏ. అపక్రియా, అపక్రియా అపక్రియే అపక్రియాః అపక్రియాశబ్దః ఆ. స్త్రీ. ప్ర.ఏ. స్వేదమర్హతీతి స్వేద్యః తం స్వేద్యం, స్వేద్యం స్వేద్యా స్వేద్యాన్ స్వేద్యశబ్దః అ. పు.ద్వి.ఏ.ఆమశ్చాసౌ జ్వరశ్చ ఆమజ్వరః తం ఆమజ్వరం, ఆమజ్వరం ఆమజ్వరౌ ఆమజ్వరాః ఆమజ్వరశబ్దః అ.పు.ద్వి.ఏ. ప్రాజ్ఞః, ప్రాజ్ఞః ప్రాజ్ఞౌ ప్రాజ్ఞాః ప్రాజ్ఞశబ్దః అ.పు.ప్ర.ఏ.కిం, కిం కౌ కే కింశబ్దః మ.పు.ప్ర.ఏ.అంభసా, అంభసా అంభోభ్యాం అంభోభిః అంభశ్శబ్దః స.న.తృ.ఏ. పరిషించతి పరిషించతః పరిషించంతి పరిపూర్వకషిచ్ఛిర్ క్షరణే ఇత్యస్మాత్సకర్మకాద్ధాతోః కర్తరి వర్తమానే లటి పరస్మై ప్ర. పురు. ఏ.

ననుసామాది సుకరోపాయ ముపేక్ష్య కిం సాక్షికసిద్ధినా దండేన. యథాహ మనుః 'సామ్నా భేదేన దానేన సమస్తైరథ వా పృథక్, విజేతుం ప్రయతేతారీన్న

యుద్ధేన కదాచనేతి. తస్మాత్సాన్త్వమేవ యుక్తమిత్యాశంక్య ద్వాభ్యాం నిరాచష్టే.—

చతుర్థేత్యాది. చతుర్థోపాయసాధ్యే దండసాధ్యే, రిపౌ శత్రౌ. సాన్త్వం సామ 'సామ సాన్త్వ ముభే సమే' ఇత్యమరః. అపక్రియా అపకారః, తథాహి—స్వేద్యం స్వేదార్హం, స్వేదేన ప్రతీకార్య మిత్యర్థః. 'స్వేదః స్వేదోదకే ఘర్మే' ఇతి విశ్వః. ఆమజ్వరం అపక్వజ్వరం, 'ఆమో రోగే రోగభేదే ఆమోఽపక్వే తు వాచ్యవదితి' విశ్వః. ప్రాజ్ఞః కః అంభసా పరిషించతి, నకోఽపీత్యర్థః. జ్వరితస్యాంభస్సేకవత్క్రుద్ధస్య సాన్త్వం ఉద్దీపకం స్యాత్. అతో దండ్య ఏవేతి భావః. వాక్యభేదేన ప్రతిబింబకరణా ద్దృష్టాంతాలంకారః.

సామవాదా స్సకోపస్య తస్య ప్రత్యుత దీపకాః,
ప్రతప్తస్యేవ సహసా సర్పిష స్తోయబిందవః. ౫౫

టీ. సకోపస్య=కోపముతోఁగూడిన, తస్య=ఆశిశుపాలునికి, సామవాదాః=తీపిమాటలు, ప్రతప్తస్య=కాచఁబడిన, సర్పిషః=నేతికి, తోయబిందవ ఇవ=నీటిబొట్లుంబోలె, ప్రత్యుత=మీఁదు మిక్కిలి, సహసా=వెంటనే, దీపకాః=మండించునవి (అగును).

తా. మలమల మఱుఁగుచున్న నేతిలో నీటిబొట్లు పడినతోడనే యది భగ్గుమని మండునట్లు మొలకలెత్తి వేఱులుబాఱిన వైరముగల యాశిశుపాలుఁడు మంచిమాటలు చెవినిబడినతోడనే మీఁదు మిక్కిలి మఱింత మండిపడునేగాని శాంతిఁ బొందఁడు. కావున దండించి తీరవలయును. పైనిఁజెప్పిన మనువచనము పాదుకొనని వైరమునుగుఱించి చెప్పఁబడినదియని యెఱుఁగునది.

శ. స.—సామప్రధానాశ్చ తే వాదాశ్చ సామవాదాః, వాదః వాదౌ వాదాః సామవాదశబ్దః అ. పు. ప్ర. బ. కోపేన సహ వర్తత ఇతి సకోపః తస్య సకోపస్య, సకోపస్య సకోపయోః సకోపానాం సకోపశబ్దః అ.పు.ష.ఏ. తస్య, తస్య తయోః తేషాం తచ్ఛబ్దః ద.పు.ష.ఏ. ప్రత్యుత అవ్య. దీపకః దీపకః దీపకౌ దీపకాః దీపకశబ్దః అ.పు.ప్ర.బ. ప్రతప్తస్య. ప్రతప్తస్య ప్రతప్తయోః ప్రతప్తానాం ప్రతప్తశబ్దః అ.న.ష.ఏ. ఇవ అవ్య. సహసా అవ్య. సర్పిషః, సర్పిషః సర్పిషోః సర్పిషాం సర్పిశ్శబ్దః

ష.స.ష.ఏ.తోయస్య బిందవః తోయబిందవః, బిందుః బిందూ బిందవః తోయబిందుశబ్దః ఉ. పు. ప్ర. బ.

సామేతి. సకోపస్య రూఢవైరస్య, తస్య చైద్యస్య, సామవాదాః ప్రియోక్తయః, ప్రతప్తస్య క్వథితస్య, సర్పిషః ఘృతస్య, తోయబిందవ ఇవ, ప్రత్యుత వైపరీత్యేన, సహసా దీపకాః జ్వలనకారిణః, న శాంతికరా ఇత్యర్థః. తస్మాద్దండ్య ఏవ సః మనువచనంతు అప్రరూఢవైరవిషయ మితి భావః. ఉపమాలంకారః.

ఇట్లుండ నుద్ధవాదులు గొందఱు వలదని నిరాకరింతు రేమో యని వారల గుఱించి చెప్పుచున్నాఁడు.—

గుణానా మాయథాతథ్యా దర్థం విప్లావయంతి యే,
అమాత్యవ్యంజనా రాజ్ఞాం దూష్యా స్తే శత్రుసంజ్ఞితాః. ౭౭

టీ. యే=ఏమంత్రులు, గుణానాం=సంధి మొదలగు గుణముల యొక్క, ఆయథాతథ్యాత్=తగినయట్లు ప్రయోగింపమివలన, అర్థం=ప్రయోజనమును, విప్లావయంతి=చెడఁగొట్టుచున్నారో, అమాత్యవ్యంజనాః=మంత్రుల గుఱుతులుగల, శత్రుసంజ్ఞితాః=శత్రువులను పేరు బుట్టిన, తే=వారు (కపటమంత్రులు), రాజ్ఞాం=రాజులకు, దూష్యాః=నిందింపఁదగినవారు (విడిచిపెట్టఁ దగినవారు).

తా. సంధి విగ్రహాదులగు నాలుగుణములలో నేయేగుణ మే యేతరుణమున నుపయోగింపవలయునో యది యట్లు జెప్పక తాఱుమాఱుజేసి కార్యహానికలిగించు మంత్రులు మంత్రులని పేరేగాని నిజముగా శత్రులే. యది తెలిసికొని రాజులట్టి కపటులను దూరముగా విడువవలయునుగాని వారిమాటలు చెవిని బెట్టరాదు.

శ. స.—గుణస్య, గుణస్య గుణయోః గుణానాం గుణశబ్దః అ. పు. ష. బ. యథాతథాత్వ మనతిక్రమ్య యథాతథం న యథాతథం అయథాతథం అయథాతథస్య భావః ఆయథాతథ్యం తస్మాదాయథాతథ్యాత్, ఆయథాతథ్యాత్ ఆయథాతథ్యాభ్యాం ఆయథాతథ్యేభ్యః ఆయథాతథ్యశబ్దః అ.న.పం.ఏ. అర్థం, అర్థం అర్థా అర్థాన్ అర్థశబ్దః అ. పు. ద్వి. ఏ. విప్లావయతి విప్లావయతః విప్లావయంతి విపూర్వాత్ ప్రుజ్ ప్లుజ్ గతావిత్యస్మా ణ్ణిజన్తా త్సకర్మకాద్ధాతోః కర్తరి వర్తమానే లటి

పరస్మై ప్ర. పురు. బ. యః, యః యౌ యే యచ్ఛబ్దః ద. పు. ప్ర. బ. అమాత్యానాం వ్యంజనం యేషాం తే అమాత్యవ్యంజనాః, వ్యంజనః వ్యంజనౌ వ్యంజనాః అమాత్యవ్యంజనశబ్దః అ. పు. ప్ర. బ. రాజ్ఞః, రాజ్ఞః రాజ్ఞోః రాజ్ఞాం రాజశబ్దః న. పు. ష. బ. దూషయితుం యోగ్యాః దూష్యాః, దూష్యః దూష్యౌ దూష్యాః దూష్యశబ్దః అ. పు. ప్ర.బ. సః, సః తౌ తే తచ్ఛబ్దః త. పు. ప్ర. బ. శత్రురితి సంజ్ఞా యేషాం సంజాతా శత్రుసంజ్ఞితాః, సంజ్ఞితః సంజ్ఞితౌ సంజ్ఞితాః శత్రుసంజ్ఞితశబ్దః అ. పు. ప్ర. బ.

ఏవం స్థితే యది కేచి దుద్ధావయః ప్రత్యాచక్షీరన్ తా నప్రి త్యాహ.—

గుణానామితి. యే అమాత్యాః, గుణానాం సంధ్యాదీనాం, అయథాతథ్యాత్ యథాతథాత్వ మనతిక్రమ్య యథాతథం, యథార్థం యథాయోగ మితి యావత్. 'యథార్థం తు యథాతథ మి' త్యవ్యయే ష్వమరః. యథా ర్థేఽవ్యయీభావః 'అవ్యయీభావశ్చే'తి నపుంసకత్వం. 'హ్రస్వో నపుంసకే ప్రాతిపదికస్యే'తి హ్రస్వత్వం. తతో నఞ్సమాసే అయథాతథం తస్యభావః అయథాతథ్యం, బ్రాహ్మణాదిత్వాత్ ష్యఞ్ప్రత్యయః. 'యథాతథయథాపురయోః పర్యాయేణే'తి వికల్పాన్న ఞ్పూర్వపదవృద్ధిః. తస్మా దాయథా తథ్యా దయథాప్రయోగా దన్యకాలే అన్యస్య ప్రయోగాదిత్యర్థః. అర్థం ప్రయోజనం విప్లావయంతి నిఘ్నంతి, కార్యహానిం కుర్వంతీత్యర్థః. అమాత్యానాం వ్యంజనం చిహ్నం యేషాం తే తథోక్తాః తద్వేషధారిణ ఇత్యర్థః. 'అనర్జ్యో బహువ్రీహిర్వ్యధికరణోజన్మాద్యుత్తరపద' ఇతి వామనః. తస్తుతస్తు శత్రు రితి సంజ్ఞా యేషాం సంజాతా శత్రుసంజ్ఞితాః. శత్రవ ఏవ తే కూటమంత్రిణః రాజ్ఞాందూషయితు మర్హాః దూష్యాః గర్హా స్త్యాజ్యా ఇతి యావత్ 'కృత్యానాం కర్తరి వే'తి కర్తరి షష్ఠీ. అత స్స్వోక్తం న ప్రతిరోద్ధవ్య మితి భావః.

అవ. శత్రువు నెదుర్కొని పోవలసినను సమయమువచ్చినప్పుడుగదా యందువేమొ? ఇది యేసమయమునుమీా యనుచున్నాఁడు.-

స్వశక్త్యుపచయే కేచి త్పరస్య వ్యసనే పరే,
యాన మాహు రుదాసీనం త్వా ముత్థాపయతి ద్వయమ్. ౧౬౭

టీ. కేచిత్=కొందఱుపెద్దలు, స్వశక్త్యుపచయే = తనబలిమి మిగిలియున్నప్పుడు, యానం=జైత్రయాత్రను, ఆహుః=చెప్పుదురు, పరే=మఱికొందఱు పెద్దలు, పరస్య=శత్రువునికి, వ్యసనే=విపత్తికలిగి

నప్పుడును, యానం=దండయాత్రను, ఆహుః=చెప్పుదురు, ద్వయం=(ఈ) పక్షద్వయము, ఉదాసీనం=ఉదాసీనుండవుగాని, త్వాం=నిన్ను, ఉత్థాపయతి=పురిగొల్పుచున్నది.

తా. శత్రువులమీఁదికి దాడివెడలుట తనకు బలమతిశయించి యున్నప్పు డనికొందఱును, శత్రువు దుర్బలుఁడై యున్నప్పుడని కొందఱును చెప్పుదురు. ఇప్పుడా రెండును తటస్థించియున్నవి. ఇట్టి యదను మఱి యెన్నఁడును దొరకుట దుర్లభము కావున తప్పక దండ యాత్రకు సన్నద్ధుఁడ వగు మని భావము.

శ స.—శక్తే రుపచయః శక్త్యుపచయః స్వస్య శక్త్యుపచయః స్వశక్త్యుపచయః తస్మిన్ స్వశక్త్యుపచయే, చయే చయయోః చయేషు స్వశక్త్యుపచయశబ్దః అ. పు. స. ఏ. కః, కః కౌ కే కింశబ్దః మ. పు. ప్ర. ఏ. చిత్ అవ్య. పరస్య, పరస్య పరయోః పరేషాం పరశబ్దః అ. పు. ష. ఏ. వ్యసనే, వ్యసనే వ్యసనయోః వ్యసనేషు వ్యసనశబ్దః అ. న. స. ఏ. పరః, పరః పరౌ పరే పరశబ్దః అ. పు. ప్ర. బ. యానం, యానం యానే యానాని యానశబ్దః అ. న. ద్వి. ఏ. ఆహ ఆహతుః ఆహుః బ్రూఞ్ వ్యక్తాయాం వాచీత్యస్మా త్సకర్మకాద్ధాతోః కర్తరి వర్తమానేలటి పరస్మై ప్ర. పురు. బ. ఉదాసీనం, ఉదాసీనం ఉదాసీనౌ ఉదాసీనాన్ ఉదాసీనశబ్దః అ. పు. ద్వి. ఏ. త్వాం, త్వాం యువాం వాం యుష్మాన్ వః యుష్మచ్ఛబ్దః ద. పు. ద్వి. ఏ. ఉత్థాపయతి ఉత్థాపయతః ఉత్థాపయంతి ఉత్ పూర్వక ష్ఠాగతి నివృత్తావిత్యస్మా ణ్ణిజంతాత్సకర్మ కాద్ధాతోః కర్తరి వర్తమానేలటి ప. ప్ర. పురు. ఏ. ద్వయం, ద్వయం ద్వయే ద్వయాని ద్వయశబ్దః అ. న. ప్ర. ఏ.

నను యాతవ్యోఽపి కాలే యాతవ్య ఇత్యాశక్య అయమేవ కాల ఇత్యాహ.— స్వేతి. కేచి ద్వృద్ధాః, స్వస్య శక్త్యుపచయే సామర్థ్యాతిరేకే, యానం యాత్రా మాహుః, యథాహ కామందకః—'ప్రాయేణ సతి వ్యసనే రిపూణాం యాతవ్య మిత్యేవ సమానమంత్రః, తచ్చాపి పక్షే వ్యసనం హ్యనిత్యం క్షమస్తు సన్నభ్యుదితో నయాయా దితి. పరే వృద్ధాః, పరస్య శత్రోః వ్యసనే విపది 'వ్యసనం విపది భ్రంశే' ఇత్యమరః. యాన మాహుః, అత్రాప్యుక్తం—'తదా యాయా ద్విగృహ్యైవ వ్యసనే చోత్థితే రిపోః' ఇతి. ద్వయముక్తపక్షద్వయం, కర్తృ, ఉదాసీన మనుపయుక్తం జానన్,

'ఈః దాస'ఇతి శానజాకార స్యైకారాదేశః. త్వా ముత్థాపయతె ప్రేరయతి, తనుభయలాభాదీన్ప్రక్కాలో న కదాపి లభ్యత ఇ త్యర్థః.

అవ. ఇచట స్వబలాభివృద్ధిని జూపుచున్నాఁడు.—

లిలంఘయిషతో లోకా నలంఘ్యా నలఘీయసః,
యాదవాంభోనిధీన్ రుంధే వేలేవ భవతః క్షమా. ౫౮

టీ. లోకాన్ = లోకములను, లిలంఘయిషతః=అతిక్రమింపనిచ్ఛయించుచున్నట్టియు, అలంఘ్యాన్=అతిక్రమింప (దాఁట) శక్యముగానట్టియు, అలఘీయసః=గొప్పవారగు, యాదవాంభోనిధీన్=సముద్రములంబోలుయాదవులను, భవతః=నీయొక్క, క్షమా=ఓర్పు, వేలేవ=చెలియలికట్టవలె, రున్ధే=అడ్డగించుచున్నది.

తా. ఉప్పొంగుచున్న సముద్రములవలె లోకములమీఁదికి దూఁకజూచుచు నితరులకు దాఁట నలవికాని వారలై మిగుల గొప్ప వారగు నీయాదవులు సముద్రములు చెలియలికట్టనుంబోలె నీయోర్పును మీఱరాదని నిలచియుండిరేగాని యాయడ్డంకి వీడిన నింతకు ముందే శత్రులోకము నెల్ల ముంచియుందురు.

శ. స.—లంఘయితు మిచ్ఛంతః లిలంఘయిషంతః తాన్ లిలంఘయిషతః, లిలంఘయిషంతం లిలంఘయిషంతౌ లిలంఘయిషతః లిలంఘయిషచ్ఛబ్దః త. పు. ద్వి. బ. లోకాన్, లోకాన్ లోకం లోకౌ లోకాన్ లోకశబ్దః అ. పు. ద్వి. బ. లంఘితుం శక్యాః లంఘ్యాః న లంఘ్యాః అలంఘ్యాః తాన్ అలంఘ్యాన్, అలంఘ్యం అలంఘ్యౌ అలంఘ్యాన్ అలంఘ్యశబ్దః అ. పు. ద్వి. బ. అత్యంతం లఘవః లఘీయాంసః న లఘీయాంసః అలఘీయాంసః తాన్ అలఘీయసః, అలఘీయాంసం అలఘీయాంసౌ అలఘీయసః అలఘీయశబ్దః స. పు. ద్వి. బ. అంభసాం నిధయః అంభోనిధయః యదోరపత్యానిపుమాంసః. యాదవాః యాదవాః అంభోనిధయ ఇవ యాదవాంభోనిధయః తాన్ యా... ధీన్, నిధిం నిధీ నిధీన్ యాదవాంభోనిధిశబ్దః ఇ.పు.ద్వి.బ.రుంధే,రుంధే రుంధాతే రుంధతే రుధిర్ ఆవరణఇత్యస్మాత్సకర్మకాద్ధాతోః కర్తరి వర్తమానేలటిఆత్మ ప్ర. పురు. ఏ. వేలా, వేలా వేలే వేలాః వేలాశబ్దః ఆ. స్త్రీ. ప్ర. ఏ. ఇవ అవ్య. భవతః, భవతః భవతోః భవతాం భవ

[illegible] త. ప్ర. ష. ఏ. క్షమా, క్షమా క్షమే క్షమాః క్షమాశబ్దః ఆ. స్త్రీ. ప్ర. ఏ.

అత్ర స్వశక్త్యుపచయం తావ ద్దర్శయతి.—

విలంఘయిష్యత ఇతి. లోకాన్ లంఘితు మిచ్ఛతో విలంఘయిష్యతః, లంఘయతే [illegible] శప్. అలంఘ్యాన్ స్వయం దుర్లంఘ్యాన్ అతః అలఘీయ [illegible], అతఏవ యాదవాః అంభోనిధయ ఇ వేత్యుపమితసమాసః. వేలే వేతి [illegible]. తాన్ యాదవాంభోనిధీన్, భవతః క్షమా తితిక్షా, వేలేవ కూలమివ. [illegible]కాలే౽పి వారిధే రితి శాశ్వతః. రుంధే ప్రతిరుణద్ధి అన్యథా ప్రాగేవ సర్వం [illegible] ఇతి భావః. ఉపమాలంకారః.

అవ. ఇదిగాక మఱియొక విశేషముకలదు. ఏమన నీకు పాటుపడకుండఁగనే జయము లభించునని చెప్పుచున్నాఁడు.—

విజయ స్త్వయి సేనాయాః సాక్షిమాత్రే౽పదిశ్యతామ్,
ఫలభాజి సమీక్ష్యోక్తే బుద్ధే ర్భోగ ఇ వాత్మని. 58

టీ. సేనాయాః=సైన్యముయొక్క, విజయః=జయము, సాక్షిమాత్రే=ఉదాసీనుఁడవేయగు, ఫలభాజి=ఫలమునుబొందెడి, త్వయి=నీయందు, సమీక్ష్యోక్తే=సాంఖ్యశాస్త్రమునఁ జెప్పఁబడిన, ఆత్మని=ఆత్మయందు (పురుషునియందు), బుద్ధేః=మూలప్రకృతియొక్క మొదటి వికారమగు మహత్తత్త్వముయొక్క, భోగః=సుఖదుఃఖముల యనుభవముంబోలె, అపదిశ్యతాం=వ్యవహరింపఁబడుఁగాక.

తా. సాంఖ్యశాస్త్రమున ప్రకృతికర్తృత్వమును వహించి సర్వమును జేయుచు అట్టి సర్వవిషయభోగములను నిర్లిప్తుఁడగు పురుషునికి సంపాదించుచున్నది. కావున చేతనుఁడగు పురుషుఁ డుదాసీనుఁడయ్యును కర్తయే యగుచున్నాఁడని చెప్పఁబడియె. గాన సాంఖ్యుల యాత్మయందు మహత్తత్త్వముయొక్క సుఖదుఃఖానుభవంబులుంబోలె భృత్యుల జయాపజయములు రాజులవి యగుటంబట్టి నీవు సాక్షిమాత్రముగా నుండినంతనే సేనలు సంపాదించిన జయము నీయందనాయాసముగా సమర్పింపఁబడును.

శ. స.—విజయః, విజయః విజయౌ విజయాః విజయశబ్దః అ. పు. ప్ర. ఏ. త్వయి, త్వయి యువయోః యుష్మాసు యుష్మచ్ఛబ్దః

ద. పు. స. ఏ. సేనాయాః, సేనాయాః సేనయోః సేనానాం సేనాశబ్దః ఆ.సీ.ష.ఏ. సాక్షీద్రష్టా సాక్షీ సాక్ష్యేవ సాక్షిమాత్రం తస్మిన్ సాక్షిమాత్రే, మాత్రే మాత్రయోః మాత్రేషు సాక్షిమాత్రశబ్దః అ. న. స. ఏ. అపదిశ్యతాం, అపదిశ్యతాం అపదిశ్యేతాం అపదిశ్యంతాం అపపూర్వకదిశ అతిసర్జనఇత్యస్మాత్సకర్మకాత్కర్మణి విధ్యాదౌ లోట్ ఆత్మనే ప్ర. పు. ఏ. ఫలం భజతీతి ఫలభాక్ తస్మిన్ ఫలభాజి, భాజి భాజోః భాక్షు ఫలభాక్ఛబ్దః జ.పు.స.ఏ.సమీక్ష్య ఉక్తః సమీక్ష్యోక్తః తస్మిన్ సమీక్ష్యోక్తే, ఉక్తే ఉక్తయోః ఉక్తేషు సమీక్ష్యోక్తశబ్దః అ. పు. స. ఏ. బుద్ధ్యాః, బుద్ధ్యాః బుద్ధేః బుద్ధ్యోః బుద్ధీనాం బుద్ధిశబ్దః ఇ. స్త్రీ. ప్ర. ఏ. భోగః, భోగః భోగౌ భోగాః భోగశబ్దః అ.పు.ప్ర.ఏ.ఇవ అవ్య. ఆత్మని, ఆత్మని ఆత్మనోః ఆత్మసు ఆత్మన్ శబ్దః న. పు. స. ఏ.

అభ్యుచ్ఛ్రయ శ్చాయ మపరో య దక్లేశేనైవ తే విజయలాభ ఇత్యాహ.—

విజయఇతి. సేనాయాః కర్త్ర్యా విజయః, సాక్షిమాత్రే ఉదాసీన ఏవ ఫలభాజిత్వయి, సమీక్ష్యోక్తే సాంఖ్యోక్తే సాంఖ్యం సమీక్ష్య మితి త్రికాండీ, ఆత్మని బుద్ధేరహంతత్త్వస్య మూలప్రకృతేః ప్రథమవికారస్య కర్త్ర్యాః భోగః సుఖదుఃఖానుభవఇవ, అపదిశ్యతాం వ్యపదిశ్యతాం, భృత్యజయపరాజయయోః స్వామిగామిత్వా దితి భావః. సాంఖ్యా అప్యాహుః—'కర్తైవ భవ త్యుదాసీన' ఇతి, సర్వ ప్రత్యుపభోగం యస్మా త్పురుషస్య సాధయతి బుద్ధి రితిచ.

అవ. ఇఁక శత్రుని వ్యసనమును జెప్పుచున్నాఁడు.—

హతే హిడింబరిపుణా రాజ్ఞి ద్వైమాతురే యుధి,
చిరస్య మిత్రవ్యసనీ సుదమో దమఘోషజః. ౬౦

టీ. హిడింబరిపుణా=భీముని చేత, ద్వైమాతురే=ఇద్దఱుతల్లుల బిడ్డఁడగు, రాజ్ఞి=జరాసంధుఁడు, యుధి=యుద్ధమున, హతే(సతి)= చంపఁబడినవాఁడుకాఁగా, చిరస్య = చాలకాలమునకు, మిత్రవ్యసనీ= మిత్రవినాశదుఃఖముగల, దమఘోషజః = శిశుపాలుఁడు, సుదమః= సుకరముగా నణచఁదగినవాఁడగును.

తా. హిడింబాసురుని బరిమార్చిన భీముఁడు తనమిత్రుఁడగు జరాసంధుని సంహారించినాఁడు గావున మిత్రవియోగదుఃఖమున గ్రుక్కి-

యున్న యీశిశుపాలుఁ డిప్పు డేకాకియౌటచేసుకరముగాఁ గూల్పవచ్చు నని భావము.

శ. స.—హతే, హతే హతయోః హతేషు హతశబ్దః అ. న. స.స.హిడింబస్య రిపుః హిడింబరిపుః తేన హిడింబరిపుణా,రిపుణా రిపుభ్యాం రిపుభిః హిడింబరిపుశబ్దః ఉ.పు.తృ.ఏ. రాజ్ఞి, రాజ్ఞి రాజని రాజ్ఞోః రాజసు రాజశబ్దః న. పు. స. ఏ. ద్వయో ర్మాత్రో రపత్యం పుమాన్ ద్వైమాతురః తస్మిన్ ద్వైమాతురే, ద్వైమాతురే ద్వైమాతురయోః ద్వైమాతురేషు ద్వైమాతురశబ్దః అ. పు. స. ఏ. యుధి, యుధి యుధోః యుత్సు యుచ్ఛబ్దః ధ. స్త్రీ.స.ఏ.చిరస్య అవ్య. మిత్రస్య వ్యసనం మిత్రవ్యసనం మిత్రవ్యసనమస్యాస్తీతి మిత్రవ్యసనీ, వ్యసనీ వ్యసనౌ వ్యసనినః మిత్రవ్యసనిశబ్దః న. పు. ప్ర. ఏ. సుఖేన దమ్యత ఇతి సుదమః, సుదమః సుదమౌ సుదమాః సుదమశబ్దః అ. పు. ప్ర. ఏ. దమఘోషాజ్జాతో దమఘోషజః, ఘోషజః ఘోషజౌ ఘోషజాః దమఘోషజశబ్దః అ.పు. ప్ర. ఏ.

అథ పరస్య వ్యసన మాహ.—

హతఇతి. హిడింబరిపుణా భీమేన, ద్వయో ర్మాత్రో రపత్యం పుమాన్ ద్వైమాతురః 'మాతురుత్సంఖ్యాసంభద్రపూర్వాయా' ఇత్యణ్ప్రత్యయః. ఉకార శ్చాంతాదేశో రేఫపరః. తస్మిన్ రాజ్ఞి జరాసంధే సహి ద్వాభ్యాం సపత్నీభ్యా మర్ధశః ప్రసూతః జరానామ్న్యా పిశాచ్యా సంధిత శ్చేతి కథయంతి. యుధి హతే సతి చిరస్య చిరకాలేన, 'చిరాయ చిరరాత్రాయ చిరస్యాద్యా శ్చిరార్థకా' ఇత్యవ్యయే ష్వమరః, మిత్రవ్యసనీ మిత్రభ్రంశవాన్, 'వ్యసనం విపది భ్రంశ' ఇ త్యమరః. దమఘోషా జ్జాతో దమఘోషజ శ్చైద్యః సుఖేన దమ్యత ఇతి సుదమః, ఏకాకిత్వా త్సుసాధ్య ఇత్యర్థః.

అవ. వైరిపరాక్రమమున నతిశయించి బలవంతుఁడై యుండి నను గూల్పఁదగిన శక్తి తన కేర్పడినప్పుడు మెలకువతో వానిని రాయిడిబెట్టి లేపి యెదురవలయు నని కామందక నీతిశాస్త్రమునఁ జెప్పినట్లు శూరులకు మొదటిపక్షమే యుక్తము. ఉన్నదిగదా యని చెప్పితిని గాని రెండవపక్ష మంతయుక్తము గాదను నభిప్రాయమును జెప్పుచున్నాఁడు.—

నీతి రాపది యద్గమ్యః పర స్త న్మానినో హ్రియే,
విధు ర్విధుం తుదస్యేవ పూర్ణ స్త స్యోత్సవాయ సః. ౬౧

టీ. పరః=శత్రువు, ఆపది=ఆపదలోనున్నప్పుడు, గమ్యః=ఎదిరికొనిపోఁదగినవాఁడు, ఇతి=ఇట్లని, నీతిరితియత్=నీతియనుట యేది కలదో, తత్=అది, మానినః=శౌర్యాభిమానముగలవానికి,హ్రియే=సిగ్గుకొఱకు (అగును). పూర్ణః=వృద్ధిబొందిన, సః=ఆ శత్రువు, తస్య=వానికి, విధుః=చంద్రుఁడు, విధుంతుదస్యేవ=రాహువునకుంబోలె, ఉత్సవాయ=వేడుకకొఱకు (అగును).

తా. శత్రువు చిక్కులలోబడి స్రుక్కి పోరనేరనియప్పుడు సుకరముగా గెలువవచ్చునని యెదిరి పోరాడఁబోవుటకన్న శూరులకు వేఱులజ్జాకరం బొండుగలదే? భళా! ఏమినీతి! చాలు. చాలు. బలవంతుఁడగువాఁడు పరిపూర్ణ బలోపేతుఁడై వర్ధిల్లిన శత్రువును బరిమార్పఁ బడయుటయే మహోత్సాహముగా భావించును. రాహువు షోడశకళాపూర్ణుఁడైన రాకాసుధాకరునిగదా మ్రింగనుత్సహించును.

శ. స.—నీతిః,నీతిః నీతీ నీతయః నీతిశబ్దః ఇ. స్త్రీ.ప్ర.ఏ.ఆపది, ఆపది ఆపదోః ఆపత్సు ఆపచ్ఛబ్దః ద. స్త్రీ.స.ఏ. యత్ అవ్య. గంతుం శక్యః గమ్యః, గమ్యః గమ్యౌ గమ్యాః గమ్యశబ్దః అ.పు ప్ర.ఏ. పరః, పరః పరౌ పరే పరశబ్దః అ.పు.ప్ర.ఏ.తత్, తత్ తే తాని తచ్ఛబ్దః ద.స.ప్ర.ఏ. మానః అస్యాస్తీతిమానీ తస్య మానినః, మానినః మానినోః మానినాం మానిశబ్దః న. పు. ష. ఏ. హ్రియై హ్రియే హ్రీభ్యాం హ్రీభ్యః హ్రీశబ్దః ఈ. స్త్రీ.చ.ఏ. విధుః, విధుః విధూ విధవః విధుశబ్దః ఉ. పు. ప్ర. ఏ. విధుంతుదతీతి విధుంతుదః తస్య విధుంతుదస్య, తుదస్య తుదయోః తుదానాం విధుంతుదశబ్దః అ. పు. ష. ఏ. పూర్ణః, పూర్ణః పూర్ణౌ పూర్ణాః పూర్ణశబ్దః అ. పు. ప్ర. ఏ. తస్య, తస్య తయోః తేషాం తచ్ఛబ్దః ద. పు. ష. ఏ. ఉత్సవాయ, ఉత్సవాయ ఉత్సవాభ్యాం ఉత్సవేభ్యః ఉత్సవశబ్దః అ. పు. చ. ఏ. సః, సః తౌ తే తచ్ఛబ్దః ద. పు. ప్ర. ఏ.

కష్టశ్చాయంపక్షో ఒభ్యుపేత్య వాదేనోక్తః వస్తుతస్తు శూరాణామగ్రిమపక్ష ఏవేష్టః, శాస్త్రసంవాదీచ. యథాహ కామందకః.—'యదా క్షమ స్తం పరిసథం

[illegible] పరాక్రమా మార్జిత మప్యమిత్రం, త దాభియాయా దహితాని కుర్వ [illegible]యతః కర్శనపేశనా నీ' త్యభిప్రే త్యాహ.—

[illegible]. పరః శత్రు రాపది గమ్య ఇతి నీతి రితి య త్త దాపది గమనం మా[illegible] శార్యాభిమానవతః, హ్రియే, లజ్జాకరమిత్యర్థః. కింతు పూర్ణః ఉపచితః స[illegible] మానినః, విధు శ్చంద్రః తంతుదతి హీన స్త్రీతి విధుంతుదో రాహుః, 'విధ్వ[illegible]' ఇతి ఖ్యాతిప్రత్యయే ముమాగమః. తస్యే వోత్సవాయ, అతో బలినా బల[illegible]. బలినస్తు జయ మితి భావః.

అవ. అట్లయిన మున్ను జెప్పిన మనువాక్యమునకు విరోధము వచ్చునేయని యోచించి చెప్పుచున్నాఁడు.—

అన్య దుచ్ఛృంఖలం సత్వ మన్య చ్ఛాస్త్రనియంత్రితమ్,
సామానాధికరణ్యం హి తేజః స్తిమిరయోః కుతః. ౬౨

టీ. ఉచ్ఛృంఖలం=అడ్డపాటులేని, సత్వం=బలము, అన్యత్ = వేఱైనది, శాస్త్రనియంత్రితమ్ - శాస్త్ర = మన్వాదిశాస్త్రముచేతను, నియంత్రితం=నిర్భరుపఁబడిన, సత్వం=బలము, అన్యత్ = వేఱైనది, తేజస్తిమిరయోః=వెలుతురునకును చీఁకటికిని, సామానాధికరణ్యం=ఒక్కచోటనుండుట, కుతః=ఎక్కడిది?

తా. మగతనము మిగుల గలిగియున్నను బగతురనొక్కపెట్టున గుట్టుడించి మట్టుపఱుపఁజాలు దిట్టతనమును, మనువు చెప్పిన ట్లాపదలఁ జిక్కి స్రుక్కియున్న శత్రువుం గెలువబోలు బలిమియు, నొకటి తీవ్రమై నిరపేక్షమును రెండవది తీవ్రముగాక శత్రువ్యసనమును నిరీక్షించునది యు నగుటచేత పరస్పరవిలక్షణములును పరస్పరవిరుద్ధములునై యున్నవి. అవి వెలుతురు చీఁకటియు నొక్కచోట నుండనియట్లు కలిసి యొక్కనియం దుండనేరవు. భిన్నశాస్త్రార్థము లగువిషయములను గుఱించి శాస్త్రిములకు పరస్పరవిరోధముండినను బాధకరముగాదని తాత్పర్యము.

శ. స.—అన్యత్, అన్యత్ అన్యే అన్యాని అన్యశబ్దః అ.న.ప్ర.ఏ. ఉద్గతం శృంఖలం యస్యతత్ ఉచ్ఛృంఖలం, ఉచ్ఛృంఖలం ఉచ్ఛృంఖలే ఉచ్ఛృంఖలాని ఉచ్ఛృంఖలశబ్దః అ. న. ప్ర. ఏ. సత్వం, సత్వం సత్వే సత్వాని సత్వశబ్దః అ.న.ప్ర.ఏ. అన్యత్, అన్యత్ అన్యే అన్యాని అన్యశబ్దః

అ. న. ప్ర. ఏ. శా స్త్రేణనియంత్రితం శాస్త్రనియంత్రితం, నియంత్రి తం నియంత్రితే నియంత్రితాని శాస్త్రనియంత్రితశబ్దః అ. న. ప్ర. ఏ. సమానం అధికరణం యయో స్తే సమానాధికరణే తయోర్భావః సామానాధికరణ్యం, కరణ్యం కరణ్యే కరణ్యాని సామానాధికరణ్య శబ్దః అ. న. ప్ర. ఏ. హి అవ్య. తేజశ్చ తిమిరం చ తేజ స్తిమిరే తయోః తేజ స్తిమిరయోః, తిమిరే తిమిరయోః తిమిరేషు తేజ స్తిమిర శబ్దః అ. న. ష. ద్వి. కుతః అవ్య.

తర్హి పూర్వోదాహృత మన్వాదిశాస్త్రవిరోధ స్స్యా దిత్యాశం క్యాహ.—

అన్యదితి. ఉచ్ఛృంఖల మనర్గళం,ప్రసహ్య పీడనక్షమమితియావత్, సత్త్వం బల మన్యత్, శాస్త్రేణ మన్వాదిశాస్త్రేణ నియంత్రిత ముదాహృతం పరస్య వ్యసనే కాలే నియమితం సత్త్వ మన్యత్, ఉత్కటా నుత్కటత్వలక్షణ వైలక్షణ్య మన్య శబ్దార్థః. తయో స్సాపేక్షత్వనిరపేక్షత్వాభ్యాం మిథో విరోధా న్నైకశాస్త్రార్థ త్వం బంభవతీత్యర్థః. అత్ర దృష్టాంతమాహ— తేజ స్తిమిరయోః సమాన మధికరణం యయో స్తే తయో ర్భావ స్సామానాధికరణ్యం ఏకాశ్రయత్వం కుతః నకుతశ్చిదిత్య ర్థః. తయో స్సహావస్థానవిరోధా దితి భావః. తస్మా దుభయో రుదితానుదితహోమవ ద్భిన్నశాస్త్రార్థత్వా దితరేతరశాస్త్రవిరోధో న బాధక ఇతిభావః.

అవ. అట్లయేని మన మిప్పు డేమిజేయవలయు నన నిట్లనుచు న్నాఁడు.—

ఇంద్రప్రస్థగమ స్తావ త్కారి మా సంతు చేదయః,
ఆస్మాకదంతిసాన్నిధ్యా ద్వామనీభూత భూరుహాః. ౬౩

టీ. ఇంద్రప్రస్థగమః-ఇంద్రప్రస్థ=ఇంద్రప్రస్థపురమునకు,గమః= గమనము,మాకారితావత్ =చేయఁబడకపోవుఁగాక, కింతు=మఱియేమి యన,చేదయః=చేదిదేశములు,ఆస్మాకదంతిసాన్నిధ్యాత్ -ఆస్మాక=మ న,దంతి=ఏనుఁగులయొక్క,సాన్నిధ్యాత్ =సామీప్యమువలన,వామనీ భూత= పొట్టివైపోయిన, భూరుహాః=చెట్లుగలవి, సంతు=అగుఁగాక.

తా. మనమిప్పు డింద్రప్రస్థపురంబునకుఁ బోవలదు. దండయా త్రవెడలి చేదిదేశములకే బోవుదము. మనయేనుంగు లచ్చటివృక్షాదు లను చిందఱవందఱజేయ నాదేశమందలి చెట్లన్నియు మ్రోళ్లై పోవు గాక.

శ. స.—ఇంద్రప్రస్థస్యగమః ఇంద్రప్రస్థగమః, గమః గమౌ గమాః ఇంద్రప్రస్థగమశబ్దః అ. పు. ప్ర. ఏ. తావత్ అవ్యయం. కారి కారిషాతాం కారిషత డుకృఞ్ కరణ ఇత్యస్మాత్సకర్మకాద్ధాతోః కర్మణ్యాశిషిలుజే ఆత్మ. ప్ర. పురు. ఏ. మా అవ్య. అస్తు స్తాత్ స్తాం సంతు అసభువీత్యస్మా దకర్మకాద్ధాతోః కర్తర్యాశిషి లోటి పరస్మై ప్ర. పురు. బ. చేదీనాం నివాసో జనపదః చేదయః చేదిశబ్దః ఇ. పు. ని. ప్ర. బ. అస్మాకమిమే ఆస్మాకాః దంతౌ ఏషాం స్త ఇతి దంతినః ఆస్మాకాశ్చ తే దంతినశ్చ ఆస్మాకదంతినః సంనిధిరేవసాంనిధ్యం ఆస్మాకదంతినాం సాంనిధ్యం ఆస్మాకదంతిసాన్నిధ్యం తస్మాత్ ఆస్మాకదంతిసాన్నిధ్యాత్, సాన్నిధ్యాత్ సాన్నిధ్యాభ్యాం సాన్నిధ్యేభ్యః ఆస్మాకదంతిసాన్నిధ్యశబ్దః అ. న. ప్ర. ఏ. అవామనాః వామనాః సంపద్యమానాభూతాః వామనీభూతాః భువిరోహంతీతి భూరుహః వామనీభూతాః భూరుహాః ఏషు తే వామనీభూతభూరుహాః, రుట్ రుహౌ రుహః వామనీభూత భూరుట్ఛబ్దః హ. పు. ప్ర. బ.

తర్హి నః కి మిదానీం కార్యమత ఆహ.—

ఇంద్రేతి. ఇంద్రప్రస్థస్య పార్థనగరస్య, గమో గమనం. 'గ్రహవృదృనిశ్చిగమశ్చే' తి అప్ప్రత్యయః. మాకారితావ న్నక్రియతా మే వేత్యర్థః. 'యావత్తావత్పరిచ్ఛేదేకార్త్స్న్యే మా నేఽవధారణ'ఇతి విశ్వః. కృఞః కర్మణి లుజ్. 'మాజిలుజ్' ఇత్యాశీరర్థే,'న మాఙ్యోగ'ఇత్యట్ప్రతిషేధః. కింతు చేదయః చేదిదేశాః అస్మాక మిమే ఆస్మాకాః.'యుష్మదస్మదో రన్యతరస్యాం ఖఞ్చ' ఇతి వికల్పాదణ్ప్రత్యయః. 'తస్మి న్నణిచ, యుష్మాకాస్మాకావిత్యస్మాకాదేశః. సన్నిధిరేవ సాన్నిధ్యం, స్వార్థే ష్యఞ్ప్రత్యయః.అస్మాకానాం దంతినాం సాన్నిధ్యాత్ వామనీభూతాః శాఖాభంగా త్ఖర్వీకృతాః,స్వల్పీభూతాఃభూరుహా యేషాం తే.తథోక్తా స్సంతు,చేదియాత్రైవక్రియతా మిత్యర్థః. సా చ ప్రస్తుతా ప్రస్తుతేన స్వకార్యేణైవ గమ్యత ఇతిపర్యాయోక్తిరలంకారః.'కారణం గమ్యతే యత్ర ప్రస్తుతా త్కార్యవర్ణనాత్, ప్రస్తుతత్వేన సంబంధాత్పర్యాయోక్త స్స ఉచ్యత' ఇతి లక్షణాత్.

నిరుద్ధవీవధాసారప్రసారా గా ఇవ వ్రజమ్,
ఉపరుంధంతు దాశార్హాః పురీం మాహిష్మతీం ద్విషః. ౬౪

టీ. దాశార్హాః = యాదవులు, నిరుద్ధవీవధాసారప్రసారాః- నిరుద్ధ=అడ్డగింపఁబడిన, వీవధ=ధాన్యము మొదలగునవి లభించుట,

A. Hanucharaiah.

ఆసార=మిత్రబలము, ప్రసారాః=తృణకాష్ఠాదులుగల చోట్లనుగలవారై, (నిరుద్ధ=నిలుపఁబడిన, వీవధ=కావిళ్లయొక్క, ఆసారప్రసారాః=రాక పోకలు గలవారై,) వ్రజం=పశువులసాలను, గాఇవ=ఆవులనుంబోలె, మాహిష్మతీం=మాహిష్మతియను, పురీం=నగరిని, ద్విషః=పగుతురను, ఉపరుంధంతు=అరికట్టుదురుగాక.

తా. ఇదిగాక మనయాదవులందఱును పాలకావిళ్లు వగైరాల రాకపోకలను నిలుపుదలచేసి ఆలమందలను పసులసాలలోఁగట్టిపెట్టినట్లు ధాన్యములు తృణజలకాష్ఠములు మిత్రవర్గములను వారిదరికి జేరనీయకుండ నడ్డగింపుజేయుచు శత్రువులను మాహిష్మతీపురంబున ముట్టడింతురుగాక.

శ. స.—వీవధశ్చ ఆసారశ్చ ప్రసారశ్చ వీవధాసారప్రసారాః వీ...రాః నిరుద్ధాః యైస్తే నిరు...రాః (ఆసారశ్చ ప్రసారశ్చ ఆసారప్రసారౌ వీవధానాం ఆసారప్రసారౌ వీ..రౌ నిరుద్ధౌ వీ...రౌ యైస్తే నిరుద్ధవీవధాసారప్రసారాః) ప్రసారః, ప్రసారః ప్రసారౌ ప్రసారాః నిరుద్ధ...సారశబ్దః అ.పు.ప్ర.బ. గాం, గాం గావౌ గాః గోశబ్దః ఓ.స్త్రీ. ద్వి.బ. ఇవ అవ్య. వ్రజం, వ్రజం వ్రజౌ వ్రజాన్ వ్రజశబ్దః అ.పు.ద్వి.ఏ. ఉపరుణద్ధు ఉపరుంద్ధాత్ ఉపరుంధామ్ ఉపరుంధంతు ఉపపూర్వకరుధిర్ ఆవరణ ఇత్యస్మాద్ద్వికర్మకాద్ధాతోః కర్తరి విధ్యాదౌ లోటి పరస్మై ప్ర. పురు. బ. దాశార్హః, దాశార్హః దాశార్హౌ దాశార్హాః దాశార్హశబ్దః అ.పు. ప్ర. బ. పురీం, పురీం పుర్యౌ పురీః పురీశబ్దః ఈ. స్త్రీ. ద్వి. ఏ. మాహిష్మతీం, మాహిష్మతీం మాహిష్మత్యౌ మాహిష్మతీః మాహిష్మతీశబ్దః ఈ.స్త్రీ.ద్వి.ఏ. ద్విషం, ద్విషం ద్విషౌ ద్విషః ద్విట్ఛబ్దః ష.పు.ద్వి.బ.

నిరుద్ధేతి. కించ దాశార్హా యాదవాః, వీవధో ధాన్యాదిప్రాప్తిః ఆసారస్సుహృద్బలం, ప్రసారస్తృణకాష్ఠాదిప్రదేశః. 'ధాన్యాదేర్వీవధః ప్రాప్తిరాసారస్తు సుహృద్బలమ్, ప్రసారస్తృణకాష్ఠాదేః ప్రదేశ' ఇతి వైజయంతీ. తే నిరుద్ధా యైస్తే తథోక్తాః, అన్యత్ర నిరుద్ధా వీవధానాం పర్యాహారాపరనామ్నాం, స్కంధవాహ్యక్షీరాద్యాహరణసాధనభారవిశేషాణాం, ఆసారప్రసారా ప్రవేశనిర్గమా యైస్తే తథోక్తాః 'వివధో వీవధో భారః పర్యాహారాధ్వనోరపీ'తి హేమచంద్రః. వ్రజం గోష్ఠం. 'వ్రజస్స్యాద్గోకులం గోష్ఠం' ఇతి వైజయంతీ. గా ఇవ మాహిష్మతీం పురీం, ద్విషో రిపూన్, ఉప

వంతు, వ్రజే గా ఇవ మాహిష్మత్యా మరీ నావృణ్వాం త్విత్యర్థః. 'దుహ్యాచ్ప చ్ఛదండ్య శ్రీతి వచనాత్ ద్వికర్మకత్వం అత్రపురీవ్రజావకథితం కర్మ, అన్య దీప్సితతమం కర్మ.

అవ. అట్లైని ధర్మరాజు ప్రార్థన కేమి చేయఁదగు నన నుపేక్ష యే యనుచున్నాఁడు.—

యజతాం పాండవస్స్వర్గ మవ త్వింద్ర స్తపత్వినః,
వయం హనామ ద్విషత స్సర్వ స్స్వార్థం సమీహతే. ౬౫

టీ. పాండవః=ధర్మరాజు, యజతాం = యాగముచేయుగాక, ఇంద్రః=దేవేంద్రుఁడు, స్వర్గమ్=స్వర్గలోకమును, అవతు = పాలించుగాక, ఇనః=సూర్యుఁడు, తపతు=ప్రకాశించుగాక, వయం=మనము, ద్విషతః=శత్రువులను, హనామ=చంపుదము, తథాహి=అట్లేగదా, సర్వః=ప్రతివాఁడును, స్వార్థం=స్వప్రయోజనమును, సమీహతే = చూచుకొనును.

తా. ధర్మరాజు యాగము జేసికొననిమ్ము. ఇంద్రుఁడు స్వర్గము నేలనిమ్ము. సూర్యుఁ డెండకాయనిమ్ము. మనము శిశుపాలుని సంహరింతము. సమయము వచ్చినప్పుడు ప్రతివారును తమతమపనులను చేసికొనుచుందురుగదా. ఇప్పుడు మనకు ధర్మరాజును ఇంద్రాదులతో బాటునాడే యని తాత్పర్యము.

శ. స.—యజతాం, యజేతాం యజంతాం యజ దేవపూజాసంగతీకరణదానేషు ఇత్యస్మాదకర్మకాద్ధాతోః కర్తరి ప్రాప్తకాలే లోటి ఆత్మనే ప్ర. పురు. ఏ. పాండోరపత్యంపుమాన్ పాండవః, పాండవః పాండవౌ పాండవాః పాండవశబ్దః అ. పు. ప్ర. ఏ. స్వర్గం, స్వర్గం స్వర్గౌ స్వర్గాన్ స్వర్గశబ్దః అ. పు. ద్వి. ఏ. అవతు అవతాత్ అవతాం అవంతు అవరక్షణగతికాంత్యాదిషు ఇత్యస్మాత్సకర్మకాద్ధాతోః కర్తరి ప్రాప్తకాలే లోటి పర ప్ర. పురు. ఏ. ఇంద్రః, ఇంద్రః ఇంద్రౌ ఇంద్రాః ఇంద్రశబ్దః అ. పు. ప్ర. ఏ. తపతు తపతాత్ తపతాం తపంతు తపసంతాపఇత్యస్మాదకర్మకాద్ధాతోః కర్తరి ప్రాప్తకాలే లోటి పర ప్ర. పురు. ఏ. ఇనః, ఇనః ఇనౌ ఇనాః ఇనశబ్దః అ.పు.ప్ర. ఏ. అహం, అహం ఆవాం వయం అస్మచ్ఛబ్దః ద.పు.ప్ర.ఏ. హనాని హనావ హనామ హనహింసా

గతో ర్యరిత్యస్మాదకర్మకాద్ధాతోః కర్తరి ప్రాప్తకాలే లోటి ప్ర. పు. బ.
ద్విషంతం, ద్విషంతం ద్విషంతౌ ద్విషతః ద్విషచ్ఛబ్దః త. పు. ద్వి. బ.
సర్వః, సర్వః సర్వౌ సర్వే సర్వశబ్దః అ. పు. ప్ర. ఏ. స్వస్యార్థః స్వార్థః తం
స్వార్థం, స్వార్థం స్వార్థౌ స్వార్థాన్ స్వార్థశబ్దః అ. పు. ద్వి. ఏ. సమీహా
హాతే సమీహేహాతే సమీహాంతే సంపూర్వక ఈహాచేష్టాయా మిత్య
స్మాత్సకర్మకాత్కర్తరి వర్తమానే లటి ఆత్మ ప్ర. పు. ఏ.

తర్హి పార్థ ప్రార్థనాయాః కా గతి రిత్యాశంక్య ఉపేక్షైవ గతి రిత్యాహ.—

యజతామితి. పాండవో యుధిష్ఠిరః, యజతాం యాగం కరోతు, ఇంద్ర స్స్వ ర్గ మవతు రక్షతు, ఇనః, అర్కః, తపతు ప్రకాశతాం, వయం ద్విషతః అరీన్, హ నామ మారయామ, 'ఆడుత్తమస్యపి చ్చ' త్యాడాగమః, సర్వత్ర ప్రాప్తకాలే లోట్. తథాహి—సర్వో జనః, స్వార్థం స్వప్రయోజనం, సమీహతే, అనుసంధత్తే, ఇంద్రాదివత్సమానయోగక్షేమో నః పార్థ ఇత్యర్థః. అర్థాంతరన్యాసః.

ప్రాప్యతాం విద్యుతాం సంప త్సంపర్కా దర్కరోచిషామ్,
శస్త్రై ర్ద్విషచ్ఛిరచ్ఛేదప్రోచ్ఛలచ్ఛోణితోక్షితైః. ౯౯

టీ. ద్విషచ్ఛిరచ్ఛేదప్రోచ్ఛలచ్ఛోణితోక్షితైః - ద్విషత్ = శత్రువులయొక్క, శిరచ్ఛేద=తలలు నఱుకుటచేత, ప్రోచ్ఛలత్ =పైకెగయుచున్న, శోణిత=నెత్తురుచేత, ఉక్షితైః=తడుపఁబడిన, శస్త్రైః= కత్తులచేత, అర్కరోచిషాం=సూర్యకిరణములయొక్క, సంపర్కాత్ = సంబంధమువలన, విద్యుతాం = మెఱుపులయొక్క, సంపత్ = శోభ, ప్రాప్యతాం=పొందఁబడుఁగాక.

తా. ఇంతియకాక శత్రువులశిరస్సులను ఖండించుటచేత నెగజిమ్మిన రక్తధారలతో దడిసినఖడ్గములు వానిపై సూర్యకాంతులు ప్రసరింపఁగా మెఱుపుదీఁగలవలె మెఱయుగాక యని తాత్పర్యము.

శ. స.—ప్రాప్యతాం ప్రాప్యేతాం ప్రాప్యంతాం ప్రపూర్వక
ఆప్లవ్యాప్తావిత్యస్మాత్సకర్మకాత్కర్మణి విధ్యాదౌ లోటి ఆత్మ. ప్ర. పు.
ఏ. విద్యుతః, విద్యుతః విద్యుతోః విద్యుతాం విద్యుచ్ఛబ్దః త. స్త్రీ.
ష. బ. సంపత్, సంపత్ సంపదౌ సంపదః సంపచ్ఛబ్దః ద. స్త్రీ. ప్ర. ఏ.
సంపర్కాత్, సంపర్కాత్ సంపర్కాభ్యాం సంపర్కేభ్యః సంపర్క
శబ్దః అ. పు. పం. ఏ. అర్కస్య రోచీంషి అర్కరోచీంషి తేషాం

అర్కరోచిషాం, రోచిషః రోచిషోః రోచిషాం అర్కరోచిశ్శబ్దః స. న. ష. బ. శస్త్రేణ, శస్త్రేణ శస్త్రాభ్యాం శస్త్రైః శస్త్రశబ్దః అ. న. తృ. బ. ద్విషతాం సిరాంసి ద్విషచ్ఛిరాంసి ద్విషచ్ఛిరసాం ఛేదః ద్విషచ్ఛిరచ్ఛేదః ద్విషచ్ఛిరచ్ఛేదేన ప్రోచ్ఛలత్ ద్విషచ్ఛిరచ్ఛేదప్రోచ్ఛలత్ ద్విషచ్ఛిరచ్ఛేదప్రోచ్ఛలచ్ఛ తత్ శోణితం చ ద్విషచ్ఛిరచ్ఛేదప్రోచ్ఛలచ్ఛోణితం ద్విషచ్ఛిరచ్ఛేదప్రోచ్ఛల చ్ఛోణితేన ఉక్షితాని ద్విషచ్ఛిరచ్ఛేదప్రోచ్ఛలచ్ఛోణితోక్షితాని తైః ద్విషచ్ఛిరచ్ఛేదప్రోచ్ఛలచ్ఛోణితోక్షితైః, ఉక్షితేన ఉక్షితాభ్యాం ఉక్షితైః ద్విషచ్ఛిరచ్ఛేదప్రోచ్ఛలచ్ఛోణితోక్షితశబ్దః అ.న. తృ. బ.

ప్రాప్యతామితి. కించ ద్విషతాం, శిరశ్ఛేదేన ప్రోచ్ఛలతా ఉద్గచ్ఛతా శోణితేనోక్షితైః సిక్తైః శస్త్రైరర్కరోచిషాం, సంపర్కాత్, విద్యుతాం సంపల్లక్ష్మీః ప్రాప్యతా మితి నిదర్శనాలంకారః.

ఇతి సంరంభిణో వాణీర్బల స్యాలేఖ్యదేవతాః,
సభాభిత్తి ప్రతిధ్వానై ర్భయా దన్వవద న్నివ. ౬౭

టీ. ఇతి=ఇట్లు, సంరంభిణః=ఆటోపముగల, బలస్య=బలరాముని యొక్క, వాణీః=పలుకులను, ఆలేఖ్యదేవతాః=చిత్తరువులుగా వ్రాయఁబడిన దేవతలు, సభా=సభామంటపములోపలి, భిత్తి=గోడలయొక్క, ప్రతిధ్వానైః=మాఱుమ్రోఁతల (నువంక) చేత, భయాత్=భయము వలన, అన్వవదన్నివ=మరల పలికినవియో యనున ట్లున్నవి.

తా. ఇట్లు బలరాముఁడు మిగుల నాటోపముతోఁ జెప్పుచుండఁగా విని యూరకుండిన నేమో యనుభయమున నచ్చటి చిత్తరువుల యందు వ్రాయఁబడిన దేవతలు అవునవు నని యామాటలనే మరలఁ జెప్పుచుండిరో యనునట్లు సభామండపమునందలి గోడలు ప్రతిధ్వనించినవి యని తాత్పర్యము.

శ. స.—ఇతి అవ్య. సంరంభోఽస్యాస్తీతి సంరంభీ తస్య సంరంభిణః, సంరంభిణః సంరంభిణోః సంరంభిణాం సంరంభిశబ్దః న.పు.ష.ఏ. వాణీం, వాణీం వాణ్యౌ వాణీః వాణీశబ్దః ఈకారాంతస్త్రీలింగః ద్వి. బ. బలస్య, బలస్య బలయోః బలానాం బలశబ్దః అ.పు.ష.ఏ. ఆలేఖ్యే దేవతాః ఆలేఖ్య దేవతాః దేవతా, దేవతే దేవతాః ఆలేఖ్యదేవతాశబ్దః

ఆ. స్త్రీ. ప్ర.బ. సభాయాః భిత్తయః సభాభిత్తయః సభాభిత్తీనాం ప్రతిధ్వానాః సభాభిత్తిప్రతిధ్వానాః తైః సభాభిత్తిప్రతిధ్వానైః, ధ్వానేన ధ్వానాభ్యాంధ్వానైః సభాభిత్తిప్రతిధ్వానశబ్దః అ.పు.తృ.బ. భయాత్, భయాత్ భయాభ్యాం భయేభ్యః భయశబ్దః అ. న.పం.ఏ. అన్వవదత్ అన్వవదతాం అన్వవదన్ అనుపూర్వకవదవ్యక్తాయాంవాచీత్యస్మాత్స కర్మకాద్ధాతోః కర్తరిభూతే లజ్ పరస్మై ప్ర. పురు. బ. ఇవ అవ్య.

ఇతీతి. ఇతి ఇత్థం సంరంభిణః స్సంక్షుభితస్య, బలస్య బలభద్రస్య, వాణీః ఆలేఖ్యదేవతాశ్చిత్రలిఖితదేవతాః, సభాయాః స్సదో గృహస్య, భిత్తీనాం ప్రతిధ్వానైః ప్రతిధ్వనివ్యాజేనేత్యర్థః. భయాదన్వవదన్నన్వమోదయన్నివ బలరామవచనమేన సమ్యగిత్యనువదంతీవేత్యుత్ప్రేక్షా.

నిశమ్య తాశ్శేషగవీ రభిధాతు మధోక్షజః,
శిష్యాయ బృహతాం పత్యుః ప్రస్తావ మదిశ ద్దృశా. ౬౭

టీ. అధోక్షజః=కృష్ణమూర్తి, శేషగవీః = శేషావతారమగు బలరామునిమాటలను, నిశమ్య=విని, బృహతాం పత్యుః=బృహస్పతి యొక్క, శిష్యాయ=శిష్యుఁడగు నుద్ధవునికై, అభిధాతుం=చెప్పుటకొఱకు, దృశా=కనుసైగచేత, ప్రస్తావం = అవకాశమును, అదిశత్ = ఇచ్చెను.

తా. కృష్ణుఁడు శేషావతారుఁడగు బలరామునిమాటలు విని బృహస్పతి శిష్యుఁడగు నుద్ధవుని నీ యభిప్రాయమును దెలియఁజేయుమని కనుసైగఁజేసెను.

శ. స.—నిశమ్య, ల్యబంతమవ్య. తాం, తాం తే తాః తచ్ఛబ్దః ద. స్త్రీ. ద్వి. బ. శేషస్య గావః శేషగవ్యః తాః శేషగవీః, గవీం గవ్యౌ గవీః శేషగవీశబ్దః ఈ. స్త్రీ. ద్వి. బ. అభిధాతుం తుమున్ అక్షాజ్జాతం అక్షజం అధఃకృతం అక్షజంయేనసః అధోక్షజః, అధోక్షజః అధోక్షజౌ అధోక్షజాః అధోక్షజశబ్దః అ. పు. ప్ర.ఏ. శిష్యాయ, శిష్యాయ శిష్యాభ్యాం శిష్యేభ్యః శిష్యశబ్దః అ.పు.చ.ఏ. బృహతః, బృహతః బృహతోః బృహతాం బృహచ్ఛబ్దః త. పు.ష. బ. పత్యుః, పత్యుః పత్యోః పతీనాం పతిశబ్దః ఇ. పు. ష.ఏ. ప్రస్తావం, ప్రస్తావం ప్రస్తావౌ ప్రస్తావాన్ ప్రస్తావశబ్దః అ. పు. ద్వి. ఏ. అదిశత్ అదిశతాం అది

శస్ దిశ అతిసర్జనఇత్యస్మాత్సకర్మకాద్ధాతోః కర్తరి అనద్యతనభూతేలజి ప్ర. పురు. ఏ. దృశా, దృశా దృగ్భ్యాం దృగ్భిః దృక్ఛబ్దః శ. స్త్రీ. తృ. ఏ.

నిశమ్యేతి. అథః కృత మక్షజం ఇంద్రియజన్యజ్ఞానం యేన సః. అధోక్షజో, హరిః, తాః శేషస్య శేషావతారస్య బలభద్రస్య, గాః వాచః, శేషగవీః 'గోరతద్ధితలు కీ'తి టచ్. టిత్త్వాత్ జీప్. నిశమ్య శ్రుత్వా, 'నిశామ్య తీతి శ్రవణే తథా నిశమయత్య పీ'తి భట్టమల్లః. తత్ర శ్యామతే రిదం రూపం. అన్యథా నిశమయ్యేతిస్యాత్. అతఏవ వామనః—నిశమ్య నిశమయ్యశబ్దౌ ప్రకృతిభేదా దితి. బృహతాం వాచాం పత్యుః బృహస్పతేః, శిష్యో యోద్ధవాయ, అభిధాతుం వక్తుం, దృశా దృక్సంజ్ఞయా కటాక్షవిశేషేణ, ప్రస్తావ మవసర మదిశత్, అతిసృష్టవాన్, 'ప్రస్తావ స్స్యా దవసర' ఇ త్యమరః.

భారతీ మాహితభరా మ థానుద్ధత ముద్ధవః,
తథ్యా ముతథ్యానుజవ జ్జగా దాగ్రే గదాగ్రజమ్. ౬౯

టీ. అథ=తరువాత, ఉద్ధవః=ఉద్ధవుఁడు, ఆహితభరాం-ఆహిత=నింపఁబడిన, భరాం=అర్థగౌరవము గలిగినట్టియు, తథ్యాం=యథార్థమైనట్టియు, భారతీం=వచనమును, అనుద్ధతం = గర్వము లేకుండ, గదాగ్రజం-అగ్రే=కృష్ణుని ముందర, ఉతథ్యానుజవత్=బృహస్పతివలె, జగాద=చెప్పెను.

తా. ఇట్లు కృష్ణుండు కనుసైగజేసి చెప్ప ననుజ్ఞయిచ్చిన యామీఁద నుద్ధవుఁడు బృహస్పతియుంబోలె యర్థగౌరవంబునుగలిగి యథార్థంబు లగువాక్యంబులను వినయపూర్వకముగా నా శ్రీకృష్ణమూర్తి యెదుటనే ఇట్లని చెప్పఁదొడఁగె.

శ. స.--భారతీం, భారతీం భారత్యౌ భారతీః భారతీశబ్దః ఈ. స్త్రీ. ద్వి. ఏ. ఆహితః భరః యస్యాంసా ఆహితభరా తాం ఆహితభరాం, భరాం భరే భరాః ఆహితభరాశబ్దః ఆ. స్త్రీ. ద్వి. ఏ. అథ అవ్య. అనుద్ధతం న ఉద్ధతం యస్మిన్ కర్మణి తద్యథాభవతి తథా అనుద్ధతం క్రియావిశేషణమవ్య. ఉద్ధవః, ఉద్ధవఃఉద్ధవౌ ఉద్ధవాః ఉద్ధవశబ్దః అ. పు. ప్ర. ఏ. తథ్యాం, తథ్యాం తథ్యే తథ్యాః తథ్యాశబ్దః ఆ. స్త్రీ. ద్వి. ఏ. అనుసృత్యజాతః అనుజః ఉతథ్యస్యానుజః ఉతథ్యానుజః ఉతథ్యానుజేన తుల్యం ఉతథ్యానుజవత్ వతిప్రత్యయాంతమవ్య. జగాద జగదతుః

జగదుః గదవ్యక్తాయాంవాచీత్యస్మాద్ద్వికర్మకాద్ధాతోః కర్తరి భూతేలిటి పరస్మైప్ర.పురు.ఏ.అగ్రే, అగ్రే అగ్రయోః అగ్రేషు అగ్రశబ్దః అ. న. స. ఏ. అగ్రే జాతః అగ్రజః గదస్య అగ్రజః గదాగ్రజః తం గదాగ్రజం, గదాగ్రజం గదాగ్రజౌ గదాగ్రజాన్ గదాగ్రజశబ్దః అ. పు. ద్వి. ఏ.

భారతీమితి. అథ కృష్ణాభ్యనుజ్ఞానంతరం, ఉద్ధవః, ఆహితో భారో౽ర్థగౌరవం యస్యాం తాం, తథ్యాం యథార్థాం, భారతీం వాచం, అనుద్ధత మగర్వితంయథాతథా, గదోనామ కృష్ణస్యావరజో యాదవవిశేషః. తస్యాగ్రజం, కృష్ణ మగ్రే పురత ఇతి ప్రాగలోక్త్యుక్తిః, ఉతథ్యస్య మహర్షే రనుజః బృహస్పతిః, 'ఉతథ్యావరజో జీవ' ఇత్యమరశేషః.తద్వత్తేన తుల్యం జగాద, 'తేనతుల్యంక్రియాచేద్వతి'రితి వతిప్రత్యయః. తద్ధితగతేయముపమా.

సంప్ర త్యసాంప్రతం వక్తు ముక్తే ముసలపాణినా,
నిర్ధారితే౽ర్థే లేఖ్యేన ఖ లూక్త్వా ఖలు వాచికమ్. ౨౦

టీ. సంప్రతి=ఇపుడు, ముసలపాణినా = ముసలాయుధముచేతనున్న బలరామునిచేత, ఉక్తేసతి=చెప్పఁబడియుండఁగా, వక్తుం=చెప్పుటకు, అసాంప్రతం=తగదు. తథాహి=అది యట్లేగదా, లేఖ్యేన=పత్రికచేత, అర్థే=చెప్పవలయువిషయము, నిర్ధారితేసతి=నిర్ణయింపఁబడియుండఁగా, వాచికం=నోటికబురు, ఖలూక్త్వాఖలు=చెప్పనక్కఱలేదు గదా.

తా. ముసలాయుధంబును చేతఁబూనిన మన బలభద్రుఁడు చెప్పినతరువాత నింకొకరు చెప్పఁదగినది యేమియునులేదు. ఉత్తరమువలననే సంగతులన్నియు దెలియుచుండఁగా నోటిమాటలు వేఱ చెప్పనక్కఱలేదు గదా.

శ. స.—సంప్రతి అవ్య. అసాంప్రతం అవ్య. వక్తుం తుమున్నంతమ ఉక్తే, ఉక్తే ఉక్తయోః ఉక్తేషు ఉక్తశబ్దః అ. పు. స. ఏ. ముసలః పాణౌ యస్యసః ముసలపాణిః తేన ముసలపాణినా, పాణినా పాణిభ్యాం పాణిభిః ముసలపాణిశబ్దః ఇ. పు. తృ. ఏ. నిర్ధారితే, నిర్ధారితే నిర్ధారితయోః నిర్ధారితేషు నిర్ధారితశబ్దః అ. పు. స. ఏ. అర్థే, అర్థే అర్థయోః అర్థేషు అర్థశబ్దః అ. పు. స. ఏ. లేఖ్యేన, లేఖ్యేన లేఖ్యాభ్యాం లేఖ్యైః లేఖ్యశబ్దః అ. న. తృ. ఏ. ఖలూక్త్వా క్త్వా

ప్రత్యయాంతమవ్య. ఖలు అవ్య. వాచికం, వాచికం వాచికే వాచికాని వాచికశబ్దః అ. న. ద్వి. ఏ.

కిం జగాదేత్యత ఆహ.—

సంప్రతీతి. సంప్రతి ముసలపాణినా బలభద్రేణ, కేవలంశూరేణేతి చ ధ్వనిః. ఉక్తేసతి, వస్తు మసాంప్రత మయుక్తం, సాధూక్తత్వాదాభాసమాన యోగక్షేమ ప్రసంగాదితిచ ధ్వనిః. సాంప్రతశబ్ద స్యార్హార్థత్వాత్, 'యుక్తేద్వే సాంప్రతం స్థాన' ఇత్యమరః.తద్యోగే 'శకధృషే'త్యాదినా తుమున్. తథాహి—లేఖ్యేన పత్త్రేణ అర్థేవాతచ్యే, నిర్ధారితే నిర్ణీతేసతి, వాచికం వ్యాహృతార్థాం వాచం సందేశవచనమిత్యర్థః. 'సందేశవాగ్వాచికం స్యా'దిత్యమరః. 'వాచో వ్యాహృతార్థాయా'మితి ఠక్. ఖలూక్త్వా ఖలు నవాచ్యం ఖల్విత్యర్థః. ఖలు రాద్యః,ప్రతిషేధే, అన్యోవాక్యాలంకారే. 'నిషేధవాక్యాలంకార జిజ్ఞాసానునయే ఖల్వి' త్యుభయత్రాప్యమరః. అలంఖల్వోః ప్రతిషేధయోః ప్రాచాం క్త్వేతి క్త్వాప్రత్యయః. ఇహ 'నపాదాదౌ ఖల్వాదయః' ఇతి నిషేధస్యోద్వేజకాభిప్రాయత్వాన్నఇర్థస్య ఖలుశబ్దస్య అనుద్వేజకత్వాన్నత్వ దేవ పాదాదౌ ప్రయోగో న దూష్య తీ త్యనుసంధేయం. లిఖితార్థే వాచికమివ బలోక్తే మదుక్తే రనవకాశ ఇతి వాక్యప్రతిబింబకరణాత్ స్పష్ట స్తావ ద్దృష్టాంతః. స్తుతివ్యాజేన నిందావగమా ద్వ్యాజస్తుతిశ్చ. లక్షణం త్వగ్రే వక్ష్యతే.

అట్లయిన నీవూరకుండవలసినదియేనా? కాదనుచున్నాఁడు.——

తథాపి య న్మ య్యపి తే గురు రిత్యేవ గౌరవమ్,
తత్ప్రయోజకకర్తృత్వ ముపైతి మమ జల్పతః. ౭౧

టీ. తథాపి=అయినను, తే=నీకు, మయ్యపి=నాయందుసైతము, గురురిత్యేవ = గురువనియే, యత్ = ఏ, గౌరవం = ఆదరము (కలదో), తత్ = అది, జల్పతః = మాటలాడుచున్న, మమ=నాకు, ప్రయోజకకర్తృత్వం=ప్రేరకత్వమును, ఉపైతి=పొందుచున్నది.

తా. బలరాముఁడు సిద్ధాంతముజేసినను నాతనియందుంబోలె నాయందును నీవు గురుఁడేయని చూపుచున్న యాదరమునను బురికొల్పుటంబట్టియు వేత్తలగువా రాదరపూర్వకముగా నడిగినప్పుడు విశేషజ్ఞుఁడయ్యును వట్టి తెలియనివానివలె యూరకుండుట భావ్యము గాదు గాన యించుక జెప్పబూనితి నని భావము.

శ. స.—తథా.అవ్య.అపి అవ్య.యత్, యత్ యేయాని యచ్ఛబ్దః ద.న.ప్ర.ఏ.మయి,మయి ఆవయోః అస్మాసు అస్మచ్ఛబ్దః ద.పు.

స.ఏ. అపి అవ్య. తే, తవ తే యువయోః వాం యుష్మాకం వః యుష్మ చ్ఛబ్దః ద.పు.ష.ఏ. గురుః, గురూ గురవః గురుశబ్దః ఉ.పు.ప్ర.ఏ.ఇతి అవ్య.ఏవ అవ్య. గురోర్భావః గౌరవం, గౌరవం గౌరవే గౌరవాణి గౌరవశబ్దః అ. న. ప్ర. ఏ. తత్, తత్ తే తాని తచ్ఛబ్దః ద. న. ప్ర. ఏ. ప్రయోజయతీతి ప్రయోజకః కరోతీతి కర్తా ప్రయోజకశ్చాసౌ కర్తాచ ప్రయోజకకర్తా ప్రయోజకకర్తుః భావః ప్రయోజకకర్తృత్వం తత్ ప్రయోజక కర్తృత్వం, ప్రయోజకకర్తృత్వం ప్రయోజక కర్తృత్వే ప్రయోజకకర్తృత్వాని ప్రయోజకకర్తృత్వశబ్దః అ. న. ద్వి ఏ. ఉపైతి ఉపేతః ఉపయంతి ఉపపూర్వక ఇణ్ గతావిత్యస్మాత్ సకర్మకాత్కర్తరి వర్తమానేలటి పరస్మై ప్ర. పురు. ఏ. మమ మే ఆవయోః నౌ అస్మాకం నః అస్మచ్ఛబ్దః ద. పు. ష. ఏ. జల్పతః, జల్పతః జల్పతోః జల్పతామ్ జల్పచ్ఛబ్దః త. పు. ష. ఏ.

తర్హి కిం తూష్ణీంభూతేన భావ్యం నేత్యాహ.—

తథాపీతి. తథాపి బలేన నిర్ణీతేఽపి, తే తవ, మయ్యాపి, బలభద్రవదేవే త్యర్థః. గురు రిత్యేవ యద్గౌరవం ఆదరః, తద్గౌరవం, జల్పతో జల్పనే ప్రయోజ్యకర్మణో మే, ప్రయోజకకర్తృత్వం ప్రేరకత్వ ముపైతి, అతో వక్ష్యామీత్యర్థః. నహి పండితై స్సాదరం పృష్టస్య విశేషజ్ఞస్య అజ్ఞవ త్తూష్ణీంభావో యుక్త ఇతి భావః.

బలరాముఁడే యావద్విషయములను విస్తరించి చెప్పినాఁడు నీ విప్పుడు చెప్పవలసినది యేమున్నది యందురని తలఁచి యదియంతయు వృథాప్రసంగమని మనమునందుంచుకొని పైకి కొనియాడుచు చెప్పుచున్నాఁడు.—

వర్ణైః కతిపయై రేవ గ్రథితస్య స్వరై రివ,
అనంతా వాఙ్మయ స్యాహో గేయ స్యేవ విచిత్రతా. ౭౩

టీ. కతిపయై రేవ=కొన్నియే (ఏబది) యగు, వర్ణైః=అక్షరములచేత, కతిపయై రేవ=కొన్నియే (ఏడు) యగు, స్వరైరివ=షడ్జాదిస్వరములచేతనుంబోలె, గ్రథితస్య=కూర్పఁబడిన, వాఙ్మయస్య=శబ్దజాలము యొక్క, గేయస్యేవ=గానముయొక్కయుంబోలె, విచిత్రతా=అవాంతరభేదము, అనంతా=ముగింపులేనిది.

తా. నిషాదము, ఋషభము, గాంధారము లోనగు స్వరము లేడింటితో మాత్రమే యారంభింపఁబడినను గాన మాయా రాగాదిభేదములచేఁ బెక్కువిధములై యొప్పుచున్నట్లు శబ్దజాల మేఁబదివర్ణములతో మాత్ర మారంభింపఁబడినదయ్యును నంద వాంతరభేదము లనంతములుగాఁ గలిగియుండుట కడువిచిత్రముగదా. అనఁగా బలరాముఁడు చక్కఁగా వక్కాణించినను విశేషము లనంతములు గాన నేనును జెప్పవలసినది కలదని తాత్పర్యము. ఆతఁడు జెప్పినది సరిగాదు కావున నేనే చెప్పవలసియున్నదని గూఢాభిప్రాయము.

శ. స.—వర్ణేన, వర్ణేన వర్ణాభ్యాం వర్ణైః వర్ణశబ్దః అ. పు. తృ. ఏ. కతిపయేన, కతిపయేన కతిపయాభ్యాం కతిపయైః కతిపయశబ్దః అ. పు. తృ. ఏ. ఏవ అవ్య. గ్రథితస్య, గ్రథితస్య గ్రథితయోః గ్రథితానాం గ్రథితశబ్దః అ. న. ష. ఏ. స్వరేణ, స్వరాభ్యాం స్వరైః స్వరశబ్దః అ. పు. తృ. ఏ. ఇవ అవ్య. నవిద్యతే అంతో యస్యాస్సా అనంతా, అనంతా అనంతే అనంతాః అనంతాశబ్దః ఆ. స్త్రీ. ప్ర. ఏ. వాఙ్మయస్య, వాఙ్మయస్య వాఙ్మయయోః వాఙ్మయానాం వాఙ్మయశబ్దః అ. న. ష. ఏ. అహో అవ్య. గీయత ఇతిగేయం తస్య గేయస్య, గేయస్య గేయయోః గేయానాం గేయశబ్దః అ. న. ష. ఏ. ఇవ అవ్య. విచిత్రస్య భావః విచిత్రతా, విచిత్రతా విచిత్రతే విచిత్రతాః విచిత్రతాశబ్దః ఆ. స్త్రీ. ప్ర. ఏ.

నను రామేణైవ సర్వం ప్రపంచ్యోక్తం సంప్రతి కిం తే వాచ్య మస్తీత్యాశంక్య వృథా ప్రసంగోఽయ మితి హృది నిధాయ స్తువన్నాహ వర్ణై రిత్యాదినా త్రయేణ.—

వర్ణైరితి. కతిపయైః పరిమితైః వర్ణైః, పంచాశతైవ మాతృకాక్షరైః, కతిపయైస్సప్తభిరేవ స్వరై ర్నిషాదాదిభిః, గ్రథితస్య గుంభితస్య, వాఙ్మయస్య శబ్దజాలస్య, 'ఏకాచోనిత్యం మయట మిచ్ఛంతీతి స్వార్థే మయట్. గీయత ఇతి గేయం తస్య గానస్యేవ, విచిత్రతా అవాంతరభేదః. అనంతరరచనాభేదా దపరిమితా భవతీత్యర్థః. అహో అత స్తేన సాధూక్తేఽపి విశేషానంత్యా న్మమాపి వక్తవ్య మస్తీత్యేకో భావః. తస్య దురుక్తత్వా న్మమైవా స్తీత్యన్యః. ప్రత్యనయవమివోపాదానాద నేకైవేయ ముపమా.

బహ్వపి స్వేచ్ఛయా కామం ప్రకీర్ణ మభిధీయతే,
అనుజ్ఝితార్థసంబంధః ప్రబంధో దురుదాహరః. ౭౩

టీ. స్వేచ్ఛయా=తమబుద్ధికొలఁదిని, ప్రకీర్ణం=యుక్తయుక్తము కానిది, బహ్వపి = ఎంతయధికమైనను, కామం=ఇచ్చకువచ్చినట్లు, అభిధీయతే=చెప్పఁబడును, (కింతు=కాని,) అనుజ్ఝితార్థసంబంధః-అనుజ్ఝిత = విడువఁబడని, అర్థసంబంధః = చెప్పవలసినవిషయముల కూడికకలిగిన, ప్రబంధః=సందర్భము, దురుదాహరః=చెప్పుటకష్టము.

తా. యుక్తియుక్త మగునా? కాదా? యనువివేచన మక్కఱ లేకుండ మదిఁ దోఁచినయట్లును నోటికి వచ్చినట్లును నెంతయేని మాటాడవచ్చు గాని సంగతులను జక్కఁగా బోధించుచు సందర్భానుకూలముగ జెప్పుట మిగుల దుష్కరమైనది. ఇందువలన బలరాముఁడుమాత్రము యుక్తముగనే చెప్పెనని స్తుతియును, అయుక్తము జెప్పెనని నిందయునుంగూడ స్ఫురించుచున్నది.

శ.స.—బహు, బహు బహునీ బహూని బహుశబ్దః ఉ.న.ప్ర.ఏ. స్వస్య ఇచ్ఛా స్వేచ్ఛా తయా స్వేచ్ఛయా, స్వేచ్ఛయా స్వేచ్ఛాభ్యాం స్వేచ్ఛాభిః స్వేచ్ఛాశబ్దః ఆ. స్త్రీ. ప్ర.ఏ. కామం అవ్య. ప్రకీర్ణం, ప్రకీర్ణం ప్రకీర్ణే ప్రకీర్ణాని ప్రకీర్ణశబ్దః అ. న. ప్ర. ఏ. అభిధీయతే అభిధీయేతే అభిధీయంతే అభిపూర్వకడుధాఞ్ ధారణపోషణయో రిత్యస్మాత్సకర్మకాద్ధాతోః కర్మణి వర్తమానేలటి ఆత్మ ప్ర. పుు. ఏ. అర్థస్యసంబంధః అర్థసంబంధః అనుజ్ఝితః అర్థసంబంధః యస్మిన్ సః అనుజ్ఝితార్థ సంబంధః, సంబంధః సంబంధౌ సంబంధాః అనుజ్ఝితార్థసంబంధశబ్దః అ. పు. ప్ర. ఏ. ప్రబంధః, ప్రబంధః ప్రబంధౌ ప్రబంధాః ప్రబంధశబ్దః అ. పు. ప్ర.ఏ. దుఃఖేన ఉదాహర్తుం శక్యః దురుదాహరః, దురుదాహరః దురుదాహరౌ దురుదాహరాః దురుదాహరశబ్దః అ. పు. ప్ర. ఏ.

బహ్వీతి. స్వేచ్ఛయా స్వప్రతిభానుసారేణ, ప్రకీర్ణ మసంగతం, బహ్వపి కామం యథేష్టం, అభిధీయతే కింతు అనుజ్ఝితః అర్థసంబంధః (అవ్యక్త) పదార్థసంగతిః, యస్మిన్ సః, ప్రబంధః సందర్భః దురుదాహరః దుర్వచః, హరతేః ఖల్ప్రత్యయః. [illegible]ణాతు సంగత మేవోక్త మితి స్తుతిః. అసంగత ముక్త మితి నిందా చ గమ్యతే.

ప్రదీయసీ మపి ఘనా మనల్పగుణకల్పితామ్,
విస్తారయంతి కుశలా శ్చిత్రాం వాచం పటీమివ. 24

టీ. కుశలాః = నేర్పరులగు మాటకారులు, ప్రదీయసీమపి = మిగుల మృదువైనదియయ్యును, ఘనాం=అర్థగౌరవము గలిగినదియు (దట్టనైనదియు), అనల్పగుణకల్పితాం = కొంతలేని శ్లేషాదులగు కావ్యగుణములతోఁ గూర్పఁబడినదియు (మంచిదారములతో నేయఁబడినదియు), చిత్రాం=శబ్దవైచిత్రికలదియు(రంగులు కలదియు)నగు, వాచం= వాక్కును, పటీమివ=బట్టనుంబోలె, విస్తారయంతి=విస్తరింతురు.

తా. నేతకాండ్రు సన్నని మంచిమంచినూలుపోగులతో మిగుల మెత్తదనము గలిగి యరిటాకువలె దట్టనైన రంగులు రంగులబట్టలు వేయునట్లు మాటకారులు మృదువు లగువర్ణములును విశేషార్థమును గలిగి శ్లేషయమకము మున్నగుగుణములతో నొప్పుచు శబ్దవైచిత్ర్యము గల వచనములు పెక్కులు చెప్ప నేర్తురని తాత్పర్యము.

శ. స.—అత్యంతం మృద్వీ ప్రదీయసీ తాం ప్రదీయసీం,ప్రదీయసీం ప్రదీయస్యౌ ప్రదీయసీః ప్రదీయసీశబ్దః ఈ. స్త్రీ. ద్వి. ఏ. అపి అవ్య. ఘనాం,ఘనాం ఘనే ఘనాః ఘనాశబ్దః ఆ. స్త్రీ. ద్వి.ఏ.అనల్పాశ్చ తే గుణాశ్చ అనల్పగుణాః అనల్పగుణైః కల్పితా అనల్పగుణకల్పితా తాం అనల్పగుణకల్పితాం, కల్పితాం కల్పితే కల్పితాః అనల్పగుణకల్పితాశబ్దః ఆ. స్త్రీ. ద్వి. ఏ. విస్తారయతి విస్తారయతః విస్తారయంతి విపూర్వకస్తవాఙ్ ఆచ్ఛాదనఇత్యస్మాత్సకర్మకాత్కర్తరి వర్తమానేలటి పర. ప్ర. పురు. బ. కుశలః,కుశలః కుశలౌ కుశలాః కుశలశబ్దః అ.పు.ప్ర.బ.చిత్రాం,చిత్రాం చిత్రే చిత్రాః చిత్రాశబ్దః ఆ. స్త్రీ. ద్వి. ఏ. వాచం, వాచం వాచౌ వాచః వాక్ఛబ్దః చ. స్త్రీ. ద్వి. ఏ. పటీం, పటీం పట్యౌ పటీః పటీశబ్దః ఈ. స్త్రీ. ద్వి. ఏ. ఇవ అవ్య.

ప్రదీయసీమితి. కుశలా వక్తారః, ప్రదీయసీ మతిసుకుమారాక్షరాం, శ్లక్ష్ణతరాం చ తథాపి ఘనా మర్థగుర్వీం, అన్యత్ర సాంద్రాం, కదళీదళకల్పామిత్యర్థః. అనల్పైః బహుభి ర్గుణైః శ్లేషాదిభి స్తంతుభిశ్చ, కల్పితాం రచితాం స్యూతాంచ, చిత్రాం శబ్దాదిచిత్రాం చిత్రరూపాంచ వాచం పటీం శాటీమివ, విస్తారయంతి ప్రసారయంతి, రాము

వాగ ప్యేవంవిధై వేతి స్తుతిః, రామవాక్తు నైవంవిధేతి నిందాచ గమ్యతే. అత్ర శ్లేష స్య శుద్ధవిషయాసంభవేన సర్వాలంకారబాధకత్వా దుపమాప్రతిభో త్థాపితః ప్రకృతా ప్రకృతశ్లేషోఽయ మిత్యలంకారసర్వస్వకారః. ఏవం చ పూర్ణోపమాయా నిర్విష యత్వ ప్రసంగా చ్ఛ్లేషః ప్రతిభోత్థాపి తేయ ముపమైవే త్యన్యే.

అవ. ఇంక నుద్ధవుఁడు తనసిద్ధాంతమును జెప్పఁగడంగి స్వాహం కారము దొరంగఁద్రోయుచు కృష్ణు నెదురు మొగ మగునట్లు చేసికొను చున్నాఁడు.—

విశేషవిదుష శ్శాస్త్రం య త్తవో ద్గ్రాహ్యతే పురః,
హేతుః పరిచయస్థైర్యే వక్తు ర్గుణనికైవ సా. 28

టీ. విశేషవిదుషః=విశేషజ్ఞుఁడవగు, తవ=నీయొక్క, పురః = ముందర, శాస్త్రం=నీతిశాస్త్రము,ఉద్గ్రాహ్యతఇతియత్=ఉపన్యసింపఁ బడుచున్నది యనుట యేదికలదో, సా=అది,వక్తుః = ఉపన్యసించువాని యొక్క, పరిచయస్థైర్యే = అభ్యాసము దృఢపడుటయందు, హేతుః= కారణమగు, గుణనికైవ=మరల వర్ణించుటయే.

తా. విశేషజ్ఞుఁడ వగు నీయంతవానియెదుట నీతిశాస్త్రము ను పన్యసించుట తాను జదువుకొన్నది మఱచిపోకుండ మరలమరల వర్ణిం చుకొనుటయేగాని పాండిత్యప్రకటనము గాదు.

శ. స.—విశేషం వేత్తీతి విశేషవిద్వాన్ తస్య విశేషవిదుషః, విదుషః విదుషోః విదుషామ్ విశేషవిద్వచ్ఛబ్దః స. పు. ష. ఏ. శాస్య తే అనేనేతిశాస్త్రం, శాస్త్రం శాస్త్రే శాస్త్రాణి శాస్త్రశబ్దః అ. న. ప్ర. ఏ. యత్, యత్ యే యాని యచ్ఛబ్దః ద.న.ప్ర.ఏ. తవ, తవ తే యువయోః వాం యుష్మాకం వః యుష్మచ్ఛబ్దః ద.పు.ష.ఏ. ఉద్గ్రాహ్యా తే ఉద్గ్రాహ్యేతే ఉద్గ్రాహ్యంతే ఉత్పూర్వకగ్రహఉపాదాన ఇత్యస్మా ణ్ణిజంతాత్సకర్మకాద్ధాతోః కర్మణివర్తమానేలటి ఆత్మ. ప్ర. పు. ఏ. పురః అవ్య. హేతుః, హేతుః హేతూ హేతవః హేతుశబ్దః ఉ. స్త్రీ. ప్ర. స్థిరస్యభావః స్థైర్యం పరిచయస్యస్థైర్యం పరిచయస్థైర్యం తస్మిన్ పరిచ యస్థైర్యే, స్థైర్యే స్థైర్యయోః స్థైర్యేషు పరిచయస్థైర్యశబ్దః అ.న.స.ఏ.

వక్తుః, వక్తుః వక్త్రోః వక్తౄణాం వక్తృశబ్దః ఋ.పు.ష.ఏ. గుణనికా, గుణనికా గుణనికే గుణనికాః గుణనికాశబ్దః ఆ. స్త్రీ. ప్ర. ఏ. ఏవ అవ్య. సా, సా తే తాః తచ్ఛబ్దః ద. స్త్రీ. ప్ర. ఏ.

అథోద్ధవ స్స్వసిద్ధాంతం వర్ణయిష్యన్ స్తుత్యా గర్వం పరిహరన్ హరి మభిముఖీకరోతి.—

విశేషేతి. విశేషం విద్వాన్, తస్య విశేషవిదుషః విశేషజ్ఞస్య, గమ్యాగమ్యాది పాఠా ద్ద్వితీయాసమాసః, తవ పురోఽగ్రే, శాస్త్రం నీతిశాస్త్రం, ఉద్గ్రాహ్యతే ఉపన్యస్యత ఇతియత్, 'ఉద్గ్రాహితముపన్యస్త మి'తి వైజయంతీ. సా తదుద్గ్రాహణ మిత్యర్థః. విధేయప్రాధాన్యాత్ స్త్రీలింగత్వం. వక్తు రుద్గ్రాహయితుః, పరిచయ స్థైర్యే అభ్యాసదార్ఢ్యే, హేతు ర్గుణనికా, ఆమ్రేడన మామ్నాన మేవేతి యావత్. న తు వైదుష్య ప్రకటన మితి భావః. గుణ ఆమ్రేడనే చౌరాదికాత్ 'ణ్యాసశ్రంథో యుచ్' ఇతియుచ్. తత స్సంజ్ఞాయాంకన్. 'ప్రత్యయస్థా త్కాత్పూర్వస్యే' తీకారః.

అవ. ఇపుడు స్వాభిప్రాయ ముపన్యసించుచున్నాఁడు.—

ప్రజ్ఞోత్సాహా వతః స్వామీ యతేతా ధాతు మాత్మని,
తౌ హి మూల ముదేష్యంత్యా జిగీషో రాత్మసంపదః. ౭౯

టీ. అతః=ఇందువలన, స్వామీ=ప్రభువు, ప్రజ్ఞోత్సాహౌ=మంత్రశక్తిని (ఆలోచనము) ఉత్సాహశక్తిని (ధైర్యాదిసంపద), ఆత్మని = తనయందు, ఆధాతుం= సంపాదించుకొనుటకు, యతేత = ప్రయత్నము జేయవలయును, హి=ఏకారణమువల్ల, తౌ=ఆమంత్రోత్సాహశక్తులు, ఉదేష్యంత్యాః = వృద్ధిఁబొందఁబోవుచున్న, జిగీషోః = జయశీలుని, ఆత్మసంపదః=తనసంపదకు (ప్రభుశక్తికి), మూలం=కారణమో.

తా. జయముబొందఁగోరినవాఁడు తనసంపద (ప్రభుశక్తి) యభివృద్ధినొందుటకు మూలకారణ మగుటవలన నుత్సాహశక్తియు నట్లే మంత్రశక్తియు రెండును గలిగియుండఁజను. బలరాముఁడు చెప్పినట్లు కేవలోత్సాహశక్తిమాత్ర ముండినఁ జాలదని తాత్పర్యము.

శ. స.—ప్రజ్ఞాచ ఉత్సాహశ్చ ప్రజ్ఞోత్సాహౌ తౌ ప్రజ్ఞోత్సాహౌ ఉత్సాహం,ఉత్సాహం ఉత్సాహౌ ఉత్సాహాన్ ప్రజ్ఞోత్సాహశబ్దః .ద్వి.ఏ. అతః తసిలంతమవ్య.స్వం అస్యాస్తీతి స్వామీ,స్వామీ స్వా

మినౌ స్వామినః స్వామిశబ్దః న.పు.ప్ర.ఏ. యతేత యతేయాతాం యతేరన్ యతీప్రయత్నే ఇత్యస్మాదకర్మకాద్ధాతోః కర్తరి విధ్యాదౌలిజి ఆత్మ. ప్ర.పు.ఏ. ఆధాతుం తుమున్నంతమవ్య. ఆత్మని, ఆత్మని ఆత్మనోః ఆత్మసు ఆత్మశబ్దః న. పు. స. ఏ. సః, సః తౌ తే తచ్ఛబ్దః ద.పు.ప్ర.ద్వి. హి అవ్య. మూలం, మూలం మూలే మూలాని మూలశబ్దః అ.న.ప్ర.ఏ. ఉదేష్యంత్యాః, ఉదేష్యంత్యాః ఉదేష్యంత్యోః ఉదేష్యంతీనాం ఉదేష్యంతీశబ్దః ఈ.స్త్రీ.ష.ఏ. జేతుమిచ్ఛుః జిగీషుః తస్య జిగీషోః, జిగీషోః జిగీష్వోః జిగీషూణాం జిగీషుశబ్దః ఉ. పు.ష.ఏ. ఆత్మనః సంపత్ ఆత్మసంపత్ తస్యాః ఆత్మసంపదః, ఆత్మసంపదః ఆత్మసంపదోః ఆత్మసంపదాం ఆత్మసంపచ్ఛబ్దః ద. స్త్రీ. ష. ఏ.

సంప్రతి స్వమత ముపన్యస్యతి.—

ప్రజ్ఞేతి. అతో౽స్మాత్కారణాత్, స్వమస్యాస్తీతి స్వామీ ప్రభుః, ‘స్వామి న్నైశ్వర్య’ ఇతి నిపాతః. ప్రజ్ఞోత్సాహౌ మంత్రోత్సాహశక్తీ. ఆత్మని స్వస్మిన్ ఆధాతుం సంపాదయితుం, యతేత, స్వయముభయశక్తిమాన్ భవేదిత్యర్థః. యతః హి యస్మాత్కారణాత్ తౌ ప్రజ్ఞోత్సాహౌ, ఉదేష్యంత్యాః వర్తిష్యంత్యాః, జిగీషోః. ఆత్మనస్సంపదః, ప్రభుశక్తేర్మూలం నిదానం. అత్ర ఉత్సాహగ్రహణం దృష్టాంతార్థం. యథోత్సాహస్తథా మంత్రో౽పి గ్రాహ్యః. న తు కేవలోత్సాహ ఇతి బలభద్రపక్షాపవాదః.

అవ. ఉత్సాహమువలె ప్రజ్ఞయు నుండవలయునని జెప్పి దానికి ప్రయోజనమును జెప్పుచున్నాఁడు.—

సోపధానాం ధియం ధీరాః స్థేయసీం కట్వయంతి యే,
తత్రా నిశం నిషణ్ణా స్తే జానతే జాతు న శ్రమమ్. ౨౨

టీ. ధీరాః=బుద్ధిమంతులు, సోపధానాం = విశేషవిశిష్టమును (యుక్తియుక్తమైన) (తలగడతోఁ గూడికొనినదియు), స్థేయసీం=చంచలము కానిదియును (గట్టిదియు) నగు, ధియం=బుద్ధిని, ఖట్వయంతి=మంచముగాఁ జేసికొనుచున్నారో, తే=వారు, తత్ర = ఆబుద్ధియనుమంచమున, అనిశం=ఎల్ల వేళలను, నిషణ్ణాః=విశ్రమించినవారలై, జాతు=ఒకప్పుడును, శ్రమం=అలచటను, నజానతే=ఎఱుఁగరు.

తా. ఎల్లప్పుడును పరుపును దిండునుఁ గలిగి గట్టిగా నున్న మంచముమీఁద విశ్రమించుచు నిశ్చింతముగా నున్నపురుషునికి యేశ్రమయునుఁ దోఁచని యట్లే యుక్తియుక్తమై చంచలము గాని బుద్ధి నాశ్రయించి ప్రజ్ఞావంతుఁ డగువానికి కష్టములు గలుగవని తాత్పర్యము.

శ. స.—ఉపధానేనసహావర్తతఇతి సోపధానా తాం సోపధానాం, సోపధానాం సోపధానే సోపధానాః సోపధానాశబ్దః ఆ. స్త్రీ. ద్వి. ఏ. ధియం, ధియం ధియౌ ధియః ధీశబ్దః ఈ. స్త్రీ. ద్వి. ఏ. ధియం రాంతీతి ధీరాః, ధీరః ధీరౌ ధీరాః ధీరశబ్దః అ. పు. ప్ర. ఏ. అత్యంతం స్థిరా స్థేయసీ తాం స్థేయసీం, స్థేయసీం స్థేయస్యౌ స్థేయసీః స్థేయసీశబ్దః ద్వి. ఏ. ఖట్వాం కుర్వంతి ఖట్వయంతి ఖట్వయతి ఖట్వయతః ఖట్వయంతి ఖట్వాశబ్దాత్తత్కరోతీత్యనేనకుర్వంతీత్యర్థకణిజంతాత్సకర్మకాద్ధాతోః కర్తరి వర్తమానేలటి పర. ప్ర.పు.బ. యః, యః యౌ యే యచ్ఛబ్దః ద. పు. ప్ర. బ. తత్ర త్రలంతమవ్య. అనిశం అవ్య. నిషణ్ణాః, నిషణ్ణః నిషణ్ణౌ నిషణ్ణాః నిషణ్ణశబ్దః అ.పు.ప్ర.బ. సః, సః తౌ తే తచ్ఛబ్దః ద. పు. ప్ర. బ. జానీతే జానాతే జానతే జ్ఞా అవబోధనఇత్యస్మాత్సకర్మకాత్కర్తరి వర్తమానేలటి ఆత్మ. ప్ర. పురు. బ. జాతు అవ్య. న అవ్య. శ్రమం, శ్రమం శ్రమౌ శ్రమాన్ శ్రమశబ్దః అ. పు. ద్వి. ఏ.

ఉత్సాహవత్ప్రజ్ఞాపి గ్రాహ్యేత్యుక్తం తస్యాః ప్రయోజనమాహ.—

సోపధానామితి. యే ధీరాః ధీమంతః, సోపధానాం సవిశేషాం, యుక్తియుక్తామిత్యర్థః. అన్యత్ర, సగేందుకాం, సోపబర్హామిత్యర్థః, 'ఉపధానం విశేషే స్యాద్గేందుకే ప్రణయేఽపి చే'తి విశ్వః. స్థేయసీం స్థిరతరాం, అచపలాం ద్రఢీయసీంచ, స్థిరశబ్దాదీయసుని. 'ప్రియస్థి రే' త్యాదినా స్థాదేశః. ధియం ఖట్వయంతి, ఖట్వాం పర్యంకం కుర్వంత్యాశ్రయంతీత్యర్థః. 'శయనం మంచ పర్యంక పల్యంకాః ఖట్వయా సమా' ఇత్యమరః. 'తత్కరోతి తదాచష్ట' ఇతి ణిచ్. తే ధీరాః, తత్ర ఖట్వాయాం, అనిశం అశ్రాంతం, నిషణ్ణాః విశ్రాంతాస్సంతః, జాతు కదాచిదపి, శ్రమం ఖేదం, నజానతే నవిదంతి. 'శ్రమః ఖేదోఽధ్వరత్యాదే' రితి లక్షణం. ధీపూర్వక ఏవోత్సాహః సేవ్యో న తు కేవల ఇతి సర్వథా ధీరాశ్రయణీయేత్యర్థః. అత్ర ధియా మారోప్యమాణాయాః ఖట్వాయాః ప్రకృతశ్రమాపనోదనరూపోపకార

పర్యంతతయా పరిణామా త్పరిణామాలంకారః. 'ఆరోప్యమాణస్య ప్రకృతోప యోగిత్వే పరిణామ' ఇతి లక్షణాత్.

అవ. ఇఁక ప్రజ్ఞకును నయ్యది లేమికిని గల తారతమ్యమును రెండుశ్లోకములలో తెలియజేయుచున్నాఁడు.—

స్పృశంతి శరవ త్తీక్ష్ణా స్తోక మంత ర్విశంతిచ,
బహుస్పృశాఽపి స్థూలేన స్థీయతే బహిరశ్మవత్. ౭౭

టీ. తీక్ష్ణాః=చుఱుకైనవారు, శరవత్=బాణమట్లు, స్తోకం= కొంచెమే, స్పృశంతి = తాఁకుదురు, అంతః=(కార్యముయొక్కయు, కాయముయొక్కయు) నడిమిచోటునకు, విశంతి= చొరఁబడుదురు. బహుస్పృశాఽపి=అంతట వ్యాపించువాఁడయినను, స్థూలేన=బుద్ధి లేనివానిచేత (లావైనదానిచేత), అశ్మవత్ = జంత్రపుఱాయియట్లు, బహిరేవ=వెలుపలనే, స్థీయతే=ఉండుట.

తా. వాఁడి యైనబాణ మించుకంత తగిలియు శరీరములోనికి తీవ్రముగాఁ బోయి చొరఁబాఱునట్లు చుఱుకైన బుద్ధిగలవాఁడు కొలఁది ప్రయాసముననే గొప్పకార్యమును సాధింపఁగలుగును. పెద్దజంత్రపు ఱాయి శరీరమంతటనుం దాఁకియు లోపలకు చొరలేనియట్లు మంద బుద్ధి గలవాఁ డెంతకష్టబడినను గార్యమును సాధింపనేరఁడని భావము.

శ. స.—స్పృశతి స్పృశతః స్పృశంతి స్పృశసంస్పర్శన ఇత్యస్మాత్సకర్మకాద్ధాతోః కర్తరి వర్తమానేలటి పర. ప్ర. పురు. బ. శరేణ తుల్యం శరవత్ వతిప్రత్యయాంతమవ్య. తీక్ష్ణః, తీక్ష్ణౌ తీక్ష్ణాః తీక్ష్ణశబ్దః అ. పు. ప్ర. బ. స్తోకం, స్తోకం స్తోకే స్తోకాని స్తోకశబ్దః అ. న.ద్వి. ఏ. అంతః అవ్య. విశతి విశతః విశంతి విశప్రవేశనఇత్యస్మా త్సకర్మకాద్ధాతోః కర్తరి వర్తమానేలటి పర. ప్ర. పు. బ. చ. అవ్య. బహుస్పృశతీతి బహుస్పృక్ తేన బహుస్పృశా, స్పృశౌ స్పృగ్భ్యాం స్పృగ్భిః బహుస్పృక్ఛబ్దః శ.పు. తృ.ఏ. అపి అవ్య. స్థూలేన, స్థూలేన స్థూలాభ్యాం స్థూలైః స్థూలశబ్దః అ.పు.తృ. ఏ. స్థీయతే స్థీయేతే స్థీయంతే ష్ఠాగతినివృత్తౌ విత్యస్మాదకర్మకాద్ధాతోః భావేలటి ఆత్మ. ప్ర. పురు. ఏ. బహిః అవ్యయము.అశ్మనాతుల్యం అశ్మవత్ మవతిప్రత్యయాంతమవ్య.

అథ ప్రజ్ఞాప్రజ్ఞయోః ద్వాభ్యాం వైషమ్యమాహ. —

స్పృశంతీతి. తీక్ష్ణాః నిశితప్రజ్ఞాః శరవత్ శరేణ తుల్యం, స్తోకమల్పమేవ, స్పృశంతి అంతః కార్యస్య కాయస్య చాంతరం, విశంతి చ అల్పాయాసేన బహు కార్యం సాధయంతీత్యర్థః. బహుస్పృశా వ్యాతినాపి, స్థూతేన మందేన బృహతా చ, కార్యస్య అశ్మనా యంత్రోపలేన తుల్య మశ్మవత్, 'తేన తుల్యం క్రియాచే ద్వతిః' బహిరేవ కార్యస్యకాయస్యచేతి భావః, స్థీయతే స్థితిః క్రియతే, మూఢో హ్యల్పస్య హేతోర్బహు ప్రయసిష్యన్ మూషకగ్రహణాయ శిఖరిఖనక ఇవ పరిహాసాస్పదం భవతీతిభావః. తద్ధితగ తేయ ముపమా.

ఆరభంతేఽల్ప మే వాజ్ఞాః కామం వ్యగ్రా భవన్తి చ,
మహారంభాః కృతధియ స్తిష్ఠంతి చ నిరాకులాః. ౭౯

టీ. అజ్ఞాః=మందబుద్ధులు, తుచ్ఛమేవ = నీచమైనపనినే, ఆరభంతే=మొదలుపెట్టుదురు. కామం=మిక్కిలి, వ్యగ్రాశ్చ=తొట్రుపడువారును, భవంతి=అగుదురు. కృతధియః = తీర్చినబుద్ధిగలవారు, మహారంభాః=గొప్పగొప్పపనుల నారంభించెడువార లగుదురు. నిరాకులాశ్చ=తొట్రుపాటులేనివారునై, తిష్ఠంతి=నిలువఁబడుదురు.

తా. మందమతు లత్యల్పకార్యములను మొదలుపెట్టుటయే గాక మిగుల తొట్రుపాటుజెంది తుద కది నెగ్గించుకొననేరరు. బుద్ధిమంతులు గొప్పగొప్ప పనులఁ జేయఁబూనియు నించుకంతయు తొట్రుపాటులేక నిలువఁబడి కొనసాగించుకొననేర్తురు.

శ. స.—ఆరభతే ఆరభేతే ఆరభంతే ఆఙ్పూర్వకరభ రాభస్యే ఇత్యస్మాత్సకర్మకాత్కర్తరి వర్తమానేలటి ఆత్మ. ప్ర. పురు. బ. అల్పం, అల్పం అల్పే అల్పాని అల్పశబ్దః అ.న.ద్వి.ఏ. ఏవ అవ్య. నజానంతీత్యజ్ఞాః, అజ్ఞః అజ్ఞౌ అజ్ఞాః అజ్ఞశబ్దః అ.పు.ప్ర. బ. కామం అవ్య. వ్యగ్రః,వ్యగ్రః వ్యగ్రౌ వ్యగ్రాః వ్యగ్రశబ్దః అ. పు. ప్ర. బ, భవతి భవతః భవంతి భూసత్తాయామిత్యస్మాదకర్మకాద్ధాతోః కర్తరి వర్తమానేలటి పర. ప్ర. పురు. బ. చ అవ్య. మహాన్ ఆరంభః ఏషాంతే మహారంభాః, ఆరంభః ఆరంభౌ ఆరంభాః మహారంభశబ్దః అ. పు. ప్ర. బ. కృతా ధీః యైస్తే కృతధియః, ధీః ధియౌ ధియః కృతధీశబ్దః ఈ. పు. ప్ర. బ.

తిష్ఠతి తిష్ఠతః తిష్ఠంతి ష్ఠాగతి నివృత్తా విత్యస్మాదకర్మకాద్ధాతోః కర్తరి వర్తమానేలటి పర. ప్ర. పురు. బ. చ అవ్య. నిర్గతం ఆకులం యేభ్యస్తే నిరాకులాః, ఆకులః ఆకులౌ ఆకులాః నిరాకులశబ్దః అ. పు. ప్ర. బ.

ఆరభంతఇతి. కించ, అజ్ఞాః మందబుద్ధయః, అల్పం తుచ్ఛమేవ కార్యం, ఆరభంతే ఉపక్రమంతే, కామ మత్యంతం, వ్యగ్రా స్త్వరితాశ్చ, భవంతి, న చ పారం గచ్ఛంతీతి భావః. కృతధియః శిక్షితబుద్ధయస్తు, మహారంభాః మహోద్యోగా భవంతి, నిరాకులాః అవ్యగ్రాశ్చ తిష్ఠంతి పారం గచ్ఛంతీతిభావః.

అవ. ఇంకఁ బ్రజ్ఞావంతుఁడును ప్రమాద పడునని చెప్పుచున్నాఁడు.—

ఉపాయ మాస్థిత స్యాపి నశ్యం త్యర్థాః ప్రమాద్యతః,
హ న్తి నోపశయస్థోఽపి శయాళు ర్మృగయు ర్మృగాన్. ౨౦

టీ. ఉపాయం=ఉపాయమును, ఆస్థితస్యాఽపి=అవలంబించినవాఁడయినను, ప్రమాద్యతః =ప్రమాదపడువానియొక్క, అర్థాః=ప్రయోజనములు, నశ్యంతి =చెడిపోవును. తథాహి=అదియట్లే, శయాళుః=నిద్దురపోతగు, మృగయుః=వేఁటకాఁడు, ఉపశయస్థోఽపి =మాటున నున్నవాఁడయ్యును, మృగాన్=మృగములను, నహంతి = చంపలేఁడు.

తా. తొట్రుపాటులేక యుపాయముగా పనిచేయసమకట్టియు ప్రమాద పడుచుండెడివాని కార్యములు తుదనెగ్గక చెడిపోవును. వేఁటకాఁడు నిద్దరపోతైనయెడల వలయొగ్గి తానుదాగుట కేర్పఱచుకున్నపల్లము (మాటు)న నుండియు మృగములను జంపలేడుగదా.

శ. స.—ఉపాయం, ఉపాయం ఉపాయౌ ఉపాయాన్ ఉపాయశబ్దః అ.పు.ద్వి.ఏ. ఆస్థితస్య, ఆస్థితస్య ఆస్థితయోః ఆస్థితానాం ఆస్థితశబ్దః అ.పు.ష.ఏ.అపి అవ్య.నశ్యతి నశ్యతః నశ్యంతి ణశఅదర్శన ఇత్యస్మాత్సకర్మకాద్ధాతోః కర్తరి వర్తమానేలటి పర. ప్ర. పురు.బ. అర్థః, అర్థః అర్థౌ అర్థాః అర్థశబ్దః అ.పు.ప్ర.బ.ప్రమాద్యతః, ప్రమాద్యతః ప్రమాద్యతోః ప్రమాద్యతాం ప్రమాద్యచ్ఛబ్దః త. పు. ష. ఏ. హంతి హతః ఘ్నంతి

హానహింసాగత్యో రిత్యస్మా త్సకర్మకాద్ధాతోః కర్తరి వర్తమానే లటి పర. ప్ర. పురు. బ. వ అవ్యయము. ఉపశయే తిష్ఠతీత్యుపశయ స్థః, స్థః స్థౌ స్థాః ఉపశయస్థశబ్దః అ. పు. ప్ర. ఏ. అపి అవ్య. శేతే ఇతి శయాళుః, శయాళుః శయాళూ శయాళవః శయాళుశబ్దః ఉ. పు. ప్ర. ఏ. మృగాన్ యాతీతి మృగయుః, మృగయుః మృగయూ మృగయవః మృగయుశబ్దః ఉ. పు. ప్ర. ఏ. మృగం, మృగం మృగౌ మృగాన్ మృగశబ్దః అ. పు. ద్వి. బ.

అథ ప్రజ్ఞావానపి ప్రమాద్యతీ త్యాహ.—

ఉపాయమితి. ఉపాయ మాస్థితస్య ప్రాప్తస్యాపి, ఉపాయేనైవ కార్యం సాధయతోఽపీత్యర్థః. కిముత వ్యగ్ర స్యేతి భావః. ప్రమాద్యతః అనవధానస్య, 'ప్రమాదోఽనవధాన తే'త్యమరః. అర్థాః ప్రయోజనాని, నశ్యంతి, తథాహి శయాళు ర్నిద్రాళుః, 'ఆలుచిశీఙో గ్రహణాదాళుచ్' మృగాన్ యాతీతి మృగయు ర్వ్యాధః, 'మృగయ్వాదయశ్చే'త్యౌణాదికః కుప్రత్యయాంతో నిపాతః. 'వ్యాధో మృగవధాజీవో మృగయు ర్లుబ్ధకశ్చ స' ఇత్యమరః. ఉపశేరతేఽస్మిన్ని త్యుపశయః మృగమార్గస్థాయినో వ్యాధ స్యాత్మగుప్తిస్థానం గర్తవిశేషః. 'ఏరచ్' త్యచ్ప్రత్యయః తత్ర తిష్ఠతీ త్యుపశయస్థోఽపి మృగా న్నహంతి, విశేషేణ సామాన్యసమర్థనరూపోఽర్థాంతరన్యాసః.

అవ. ఇట్లు ప్రజ్ఞయత్యావశ్యకమని చెప్పి యిఁక నుత్సాహము యొక్క యక్కఱను జెప్పుచున్నాఁడు.—

ఉదేతు మత్యజ న్నీహాం రాజసు ద్వాదశ స్వపి,
జిగీషు రేకో దినకృదాదిత్యే ష్వివ కల్పతే. ౮౦

టీ. జిగీషుః = జయింప నిచ్ఛగించువాఁడు, ఏకః = ఒక్కఁడే, ద్వాదశసు=పన్నిద్దఱగు, రాజసు=రాజులలోనను, ద్వాదశసు-ఆదిత్యేషు=పన్నిద్దఱు సూర్యులలోను, దినకృదివ=పగలింటిదొరయుం బోలె, ఈహాం=ఉత్సాహ (శక్తి)మును, అత్యజన్=విడువకయే, ఉదేతుం=అభ్యుదయము బొందుటకు, కల్పతే=సమర్థుఁడగును.

తా. జయముగోరి జయింపఁబోవువాఁడు (జిగీషువు) నిరుద్యోగి గాక ఉత్సాహసంపన్నుఁడై మెలఁగినచో దినకరుండు ద్వాదశాదిత్యులయందునుంబోలె ద్వాదశరాజమండలమునం దత్యంతప్రాభవము

గలిగి మెఱయుచుఁ గులోద్దీపకుండగును. ఉత్సాహశక్తియే ప్రభుశక్తికి మూలమని తాత్పర్యము.

ద్వాదశరాజ మండల మనగా.—

1. ఉదాసీనుఁడు.—మండలమునకు వెలుపల నుపద్రష్టగా నున్నవాఁడు. ఇతఁడు మిగుల బలవంతుఁడు.

2. మధ్యముఁడు.—తగవరుల కుభయులకును సముఁడై చూచువాఁడు. వారుభయులు నేకమైనప్పు డనుగ్రహము జూపుటకును వేఱైనపు డణఁచుటకునుఁ జాలినవాఁడు.

3. శత్రుమిత్రమిత్రుఁడు.—ఇతఁడు కయ్యమున కెదుర్కొనఁబడినవాని మిత్రునికి మిత్రుఁడుగాన జిగీషునకు శత్రువు.

4. మిత్రమిత్రుఁడు.—తనకు తోడైనవానికిఁ దోడ్పడువాఁడు కాఁబట్టి జిగీషునకు నమిత్రుఁడగును.

5. శత్రుమిత్రుఁడు.—శత్రువునకు తోడ్పడునుగాన జిగీషునకుశత్రువు.

6. మిత్రుఁడు.—శత్రువున కావలిదేశపువాఁడు గనుక జిగీషునకు మిత్రుఁ డయ్యెను.

7. శత్రువు.—ఇపుడు కయ్యమున కెదుర్కొనఁబడినవాఁడు ప్రక్కదేశపువాఁడు. ఇందు కడపటివైదుగురును జిగీషునియెదురఁబడి పోరువారు.

8. జిగీషువు.—కయ్యమున కెదుర్కొన్నవాఁడు.

9. పార్ష్ణిగ్రాహుఁడు.—ఇతఁడు జిగీషుని వెనుక ప్రక్కదేశపువాఁడును ఇప్పుడు తనతోపాటు జయము గోరివచ్చువాఁడునుఁ గాన శత్రుప్రాయుఁడు.

10. ఆక్రందుఁడు.—పైవాని వెనుకప్రక్కవాఁడు. మిత్రప్రాయుఁడు.

11. పార్ష్ణిగ్రాహాసారుఁడు.—ఇతఁడు పార్ష్ణిగ్రాహుని మిత్రుఁడుగాన విజిగీషునకు విరోధిప్రాయుఁడు.

12. ఆక్రందాసారుఁడు.—ఇతఁ డాక్రందుని మిత్రుఁడుగాన జిగీషునకును మిత్రుఁడగును.

కడపటినలుగురును జిగీషుని వెనుకనుండి పోరు సల్పువారు.

ద్వాదశాదిత్యులు:—

1. ఇంద్రుఁడు. 2. ధాత. 3. పర్జన్యుఁడు. 4. త్వష్ట. 5. పూషుఁడు. 6. అర్యముఁడు. 7. భగుఁడు. 8. వివస్వంతుఁడు. 9. విష్ణువు. 10. అంశుమంతుఁడు. 11. వరుణుఁడు. 12. మిత్రుఁడు.

ఇందుఁ బ్రతిదినము నుదయించుసూర్యుఁడు దివాకరుఁ డనఁబడును.

శ. స.—ఉదేతుం తుమున్నంతమవ్య. అత్యజ౯, అత్యజ౯ అత్యజంతౌ అత్యజన్తః అత్యజచ్ఛబ్దః త. పు. ప్ర. ఏ. ఈహాం, ఈహాం ఈహే ఈహాః ఈహాశబ్దః ఆ. స్త్రీ. ద్వి.ఏ. రాజ్ఞి, రాజ్ఞి రాజని రాజ్ఞోః రాజసు రాజశబ్దః న.పు. స.ఏ. ద్వాభ్యాం అధికాః దశ ద్వాదశ (ద్వౌ చ దశ చ ద్వాదశ) తేషు ద్వాదశసు ద్వాదశ ద్వాదశభిః ద్వాదశభ్యః ౨ ద్వాదశానాం ద్వాదశసు ద్వాదశశబ్దః న. పు. నిత్య బ.స.బ. అపి అవ్య. జేతుమిచ్ఛుః జిగీషుః, జిగీషుః జిగీషూ జిగీషవః జిగీషుశబ్దః ఉ.పు.ప్ర. ఏ. ఏకః అ.పు.ని. ప్ర. ఏ. దినం కరోతీతి దినకృత్, దినకృత్ దినకృతౌ దినకృతః దినకృచ్ఛబ్దః త. పు. ప్ర. ఏ. ఆదిత్యే, ఆదిత్యే ఆదిత్యయోః ఆదిత్యేషు ఆదిత్యశబ్దః అ. పు. స.బ. ఇవ అవ్య. కల్పతే కల్పేతే కల్పన్తే కృపూసామర్థ్య ఇత్యస్మాదకర్మకాద్ధాతోః కర్తరి వర్తమానేలటి ఆత్మ. ప్ర. పురు. ఏ.

ఏవం ప్రజ్ఞాయా ఆవశ్యకత్వ ముక్తం. అథోత్సాహ స్యావశ్యకత్వ మాహ.—

ఉదేతుమితి. జేతు మిచ్ఛు ర్జిగీషుః ఏక ఏవ, ద్వాదశస్వపి, రాజసు మధ్యే, ద్వాదశస్వాదిత్యేషు, దినకృ ద్దినకరణే వ్యాప్రియమాణః, ఆదిత్యః సఇవ ఈహాం ఉత్సాహ మత్యజ౯ ఉద్యోజానఏవ, న తు నిరుద్యోగ ఇతి భావః. ఉదేతుం కల్పతే ఉదయాయ ప్రభవతి ఉత్సాహశక్తిరేవ ప్రభుశక్తే ర్మూల మిత్యర్థః. 'నానాలింగత్వా దృతూనాం నానాసూర్యత్వ' మితి శ్రుతేః. ప్రతిమాస మాదిత్యభేదా ద్ద్వాద

శత్వం, తస్యైకస్యైవ ద్వాదశాత్మత్వం. 'ద్వాదశాత్మా దివాకర' ఇత్యభిధానాత్, తే చార్యమాదయః పురాణోక్తా ద్రష్టవ్యాః, రాజానస్తు 'అరిర్మిత్త్ర మరేర్మిత్త్రం మిత్త్రమిత్త్ర మతఃపరం, అథారిమిత్త్రమిత్త్రంచ విజిగీషోః పురస్సరాః' పంచేతి శేషః 'పార్ష్ణిగ్రాహస్తతః పశ్చాదాక్రందస్తదనంతరం, ఆసారావనయోశ్చైవ విజిగీషోస్తు పృష్ఠతః' పార్ష్ణిగ్రాహాసార ఆక్రందాసారశ్చేత్యర్థః అత్ర చత్వార ఇతి శేషః ఏవం చ నవ భవంతి, విజిగీషుర్దశమః. 'అరేశ్చ విజిగీషోశ్చ మధ్యమో భూమ్యనంతరః, అనుగ్రహే సంహతయోః సమర్థో వ్యస్తయోర్వధే. మండలాద్బహిరేతేషా ముదాసీనో బలాధికః' ఇతి. మధ్యమోదాసీనాభ్యాం సహ ద్వాదశ వేదితవ్యాః పూర్ణోపమా.

అవ. ఎనుబదియవశ్లోకమున రాజు ప్రమాద పడరాదని చెప్పఁబడినది. దానిక్రమమును జెప్పుచున్నాఁడు.—

బుద్ధిశస్త్రః ప్రకృత్యంగో ఘనసంవృతికంచుకః,
చారేక్షణో దూతముఖః పురుషః కోఽపి పార్థివః. ౨౧

టీ. బుద్ధిశస్త్రః=బుద్ధియే ఆయుధముగాఁ గలవాఁడును, ప్రకృత్యంగః=స్వామి అమాత్యుఁడు మున్నగురాజ్యాంగములే అవయవములుగఁ గలవాఁడును, ఘనసంవృతికంచుకః - ఘన=అభేద్యమైన, సంవృతి=మంత్రగోపనమే, కంచుకః=కవచముగాఁ గలవాఁడును, చారేక్షణః - చార=గూఢచారులే, ఈక్షణః=కన్నులుగాఁ గలవాఁడును, దూతముఖః - దూత=దూతయే, ముఖః=ముఖముగాఁ గలవాఁడును నగు, పార్థివః=రాజు, కోఽపిపురుషః=మఱియొక పురుషుఁడే (లోకవిలక్షణుఁడైనవాఁడు).

తా. బుద్ధి యనుశస్త్రంబు నమోఘంబుగఁ బ్రసరింపఁజేయుచు స్వామి (విచక్షణగల యాజమాన్యము) అమాత్యుఁడు (మంత్రి) సుహృత్తు, కోశము, రాష్ట్రము, దుర్గము, బలము (సైన్యము) అను నీ రాజ్యాంగంబులు శరీరంబుగా వైకల్య మించుకంతయు లేక యితరులకు భేదింపరాని మంత్రగోపనము (ఆలోచన బయల్పడమి) కవచంబుగా రాజ్యభేదము బొందక వేగువాండ్రు కన్నులుగా స్వపరమండలవృత్తాంతంబు లెల్లం గాంచుచు దూత యనుముఖంబున సంధి, విగ్రహాము మున్నగు కార్యములయందు వలయుసంభాషణములు గావించు

కొనుచుఁ దగురీతిని రాజ్యపరిపాలన చేయురాజు లోకోత్తరుం డగు పురుషుండు గాని సామాన్యుండు గాఁడు. అట్లు ప్రవర్తించనిపక్షమున నాత్మహాని యగునని తాత్పర్యము.

శ. స.—బుద్ధిరేవ శస్త్రం యస్యసః బుద్ధిశస్త్రః, శస్త్రః శస్త్రౌ శస్త్రాః బుద్ధిశస్త్రశబ్దః అ. పు. ప్ర. ఏ. ప్రకృతయఏవ అంగాని యస్యసః ప్రకృత్యంగః, అంగః అంగౌ అంగాః ప్రకృత్యంగశబ్దః అ. పు. ప్ర. ఏ. ఘనాచసాసంవృతిశ్చ ఘనసంవృతిః ఘనసంవృతిరేవ కంచుకో యస్యసః ఘనసంవృతికంచుకః, కంచుకః కంచుకౌ కంచుకాః ఘనసంవృతి కంచుకశబ్దః అ. పు. ప్ర. ఏ. చార ఏవ ఈక్షణా యస్యసః చారేక్షణః, ఈక్షణః ఈక్షణౌ ఈక్షణాః చారేక్షణశబ్దః అ. పు. ప్ర. ఏ. దూత ఏవముఖం యస్యసః దూతముఖః, ముఖః ముఖౌ ముఖాః దూతముఖశబ్దః అ. పు. ప్ర. ఏ. పురుషః, పురుషః పురుషౌ పురుషాః పురుషశబ్దః అ. పు. ప్ర. ఏ. కః, కః కౌ కే కింశబ్దః మ. పు. ప్ర. ఏ. అపి అవ్య. పార్థివః, పార్థివః పార్థివౌ పార్థివాః పార్థివశబ్దః అ. పు. ప్ర. ఏ.

ఉపాయమాస్థితస్యేత్యత్రరాజ్ఞానప్రమాద్యమిత్యుక్తం. అప్రమాదప్రకారమాహ.—

బుద్ధీతి. బుద్ధిరేవ శస్త్రం యస్య సః బుద్ధిశస్త్రః, అమోఘపాతత్వాత్తస్యా ఇతి భావః. ప్రకృతయః స్వామ్యమాత్యాదిరాజ్యాంగాని, 'రాజ్యాంగానిప్రకృతయ' ఇత్యమరః. తా ఏ వాంగాని గాత్రాణి యస్యసః ప్రకృత్యంగః, తద్వైకల్యాద్రాజ్ఞాం వైకల్యా దితి భావః. ఘనా మచ్ఛేద్యా, సంవృతి ర్మంత్రగుప్తిరేవ, కంచుకః కవచో యస్య స తథోక్తః, మంత్రభేదే రాజ్యభేదా దితి భావః. చరతీతి చరః, పచాద్యచ్. స ఏవ చారో గూఢపురుషః ప్రజ్ఞాదిత్వా త్స్వార్థేఽణ్ప్రత్యయః. 'చారశ్చ గూఢపురుష' ఇ త్యమరః. స ఏవేక్షణం చక్షు ర్యస్య సః చారేక్షణః, అన్యథా స్వపరమండలవృత్తాంతాదర్శనా దంధస్యేవ పదేపదే వినిపాతా దితి భావః. దూతఏవ ముఖం వాగ్యస్య స దూతముఖః. 'స్యాత్సందేశహరో దూత' ఇ త్యమరః. అన్యథా మూకస్యేవ వాగ్వ్యవహారాసిద్ధౌ తత్సాంధ్యసంధ్యాదికార్యప్రతిబంధస్స్యా దితి భావః. ఏవంభూతపార్థివః కోఽపి పురుషః, అన్య ఏ వాయం లోకవిలక్షణః పుమా ని త్యర్థః. అతో రాజ్ఞా సర్వథా బుద్ధ్యాదిసంపన్నేన భవితవ్యం. ఏతదే వాప్రమత్తత్వం, అన్యథా స్వరూపహాని స్స్యా దితి భావః. అత్ర కోఽపీతి రాజ్ఞో లోకసంబంధేఽప్యసంబంధోక్త్యా తద్రూపాతిశయోక్తిః. సా చ బుద్ధిశస్త్ర ఇత్యాదిరూపకనిర్వ్యాఢేతి తేన సహాంగాంగీభావేన సంకరః.

అవ. "చతుర్థోపాయసాధ్యే" యనుశ్లోకము మొదలిడి క్షాత్రమే జూపవలయు నని చెప్పినదానికి ప్రత్యుత్తరము చెప్పుచున్నాఁడు.—

తేజః క్షమా వా నైకాంతః కాలజ్ఞస్య మహీపతేః,
నైక మోజః ప్రసాదో వా రసభావ విదః కవేః. ౮౩

టీ. కాలజ్ఞస్య=సమయమెఱింగిన, మహీపతేః=భూపాలునకు, తేజః=క్షాత్రమేయనియేని,క్షమావా=క్షమయేయనియేని, ఏకాంతః=నియమము, న=లేదు. తథాహి=అదియట్లే, రసభావవిదః శృంగారము మున్నగురసములను నిర్వేదము మున్నగుభావములను నెఱింగిన, కవేః=కవికి, ఏకం=ఒక్క, ఓజః=ఓజోగుణము (సమాసబాహుళ్యాదులు గలిగిన ప్రౌఢరచనము) గాని, ఏకః=ఒక్క, ప్రసాదః=ప్రసాదగుణము (సుకరమైనరచనము) గాని, న=(ఆశ్రయింపవలసినదిగా) లేదు.

తా. ఏయేసమయమం దేయేకార్యములఁ జేయవలయునదియు బాగుగా నెఱింగినరాజులకు క్షాత్త్రధర్మమునే యవలంబింపవలయు నని గాని శాంతియే బూనవలయు నని గాని యొకనియమము లేక సమయోచితముగా నుభయంబు నాశ్రయింపందగు. శృంగారాది రసములను జక్కఁగా గ్రహించి కవిత్వము జెప్పువాఁడు తత్తద్రసానుగుణంబుగ నొక్కొక్కచోట పెద్దపెద్దసమాసములతో ప్రౌఢంబుగను వేఱొక్కచోట చిన్నచిన్న మృదుపదంబులతో సుకుమారంబుగను రచింపఁదగును గాని కేవల ప్రౌఢబంధము గాని కేవల సుకుమారబంధము గాని యెల్లచోట్ల గ్రహింపరాదుగదా.

శ. స.—తేజః, తేజః తేజసీ తేజాంసి తేజశ్శబ్దః స. న. ప్ర. ఏ. క్షమా, క్షమా క్షమే క్షమాః క్షమాశబ్దః ఆ. స్త్రీ. ప్ర.ఏ.వా అవ్య. న అవ్య.ఏకాంతః,ఏకాంతః ఏకాంతౌ ఏకాంతాః ఏకాంతశబ్దః అ. పు. ప్ర.ఏ.కాలం జానాతీతి కాలజ్ఞః తస్య కాలజ్ఞస్య,కాలజ్ఞస్య కాలజ్ఞయోః కాలజ్ఞానాం కాలజ్ఞశబ్దః అ. పు. ష. ఏ. మహ్యాః పతిః మహీపతిః తస్య మహీపతేః, మహీపతేః మహీపత్యోః మహీపతీనాం మహీపతిశబ్దః ఇ. పు. ష. ఏ. న అవ్య. ఏకం ఏకశబ్దః అ. న. ని. ప్ర. ఏ.

ఓజః, ఓజః ఓజసీ ఓజాంసి ఓజశ్శబ్దః స. న. ప్ర. ఏ. ప్రసాదః, ప్రసాదః ప్రసాదౌ ప్రసాదాః ప్రసాదశబ్దః అ. పు. ప్ర. ఏ. వా అవ్య. రసాశ్చ భావాశ్చ రసభావాః రసభావాన్ వేత్తీతి రసభావవిత్ తస్య రసభావ విదః, విదః విదోః విదాం రసభావవిచ్ఛబ్దః ద. పు. ష. ఏ. కవేః, కవేః కవ్యోః కవీనామ్ కవిశబ్దః ఇ. పు. ష. ఏ.

చతుర్థోపాయసాధ్య ఇ త్యాదినా యత్ క్షాత్త్రమేవ కర్తవ్య మిత్యుక్తం త త్రోత్తరమాహ.—

తేజఇతి. కాలం జానాతీతి కాలజ్ఞః, అవస్థాయాం కాల ఇతి విశ్వః ఇత్యర్థః. 'ఆతోనుపసర్గే కః' ఇతి ప్రత్యయః. న 'హ్వాగుప ధే' త్యాదినా కవిధిః. సమాసే కర్మోపపదస్యైవ బలవత్త్వభాషణాత్. తస్య మహీపతేః, తేజః క్షాత్త్రమే వేతి వా. క్షమైవేతి వా, ఏకాంతో నియమో నాస్తి, కింతు యథాకాల ముభయ మప్యాశ్రయణీయ మిత్యర్థః. తథాహి—రసాన్ శృంగారాదీన్ భవాన్ నిర్వేదాదీంశ్చ, వేత్తీతి యస్తస్య రసభావవిదః, భావగ్రహణం సంపాతాయాతం కవేః కవయితుః ఏకం కేవల మోజః, సమాసబాహుళ్యాదినా ప్రౌఢబంధత్వంవా ఏకః ప్రసాదః సుకుమారబంధత్వంవా నకింతు తత్తద్రసానుగుణ్యేన యథాయోగ ముభయమప్యుపాదేయం. దృష్టాంతాలంకారః.

అవ. "మాటిమాటికి మహోపకారము చేయుచుండువాని నెవ్వరు క్షమింతు" రని చెప్పిన దానికి ప్రత్యుత్తరము జెప్పుచున్నాఁడు.—

కృతాపచారోఽపి పరై రనావిష్కృతవిక్రియః,
అసాధ్యః కురుతే కోపం ప్రాప్తే కాలే గదో యథా. ౮-౪

టీ. పరైః=శత్రువులచేత, కృతాపచారోఽపి = చేయఁబడిన యపకారము (అపథ్యము) కలవాఁడయినను, అనావిష్కృతవిక్రియః-అనావిష్కృత=బయల్పడనీయని (లోనణఁచఁబడిన), విక్రియః=వికారముగలవాఁడు గనుకనే, అసాధ్యః = సాధింప శక్యముగానివాఁడై, గదోయథా = రోగమట్లు, కాలే=(బలము క్షీణమగు) సమయము, ప్రాప్తే=వచ్చినప్పుడు, కోపం = కోపమును, కురుతే=చేయును (ప్రకోపించును).

తా. వ్యాధిగ్రస్తుఁడు లక్ష్యపెట్టక యపథ్యము చేసినను బలిష్ఠుఁడుగా నున్నంతమట్టుకు రోగ వికారములు బయల్పడకుండ లోపల నణఁగియుండి మందులకు సాధ్యపడక శరీరమున బల ముడిగినప్పు

డెల్ల ప్రకోపించి యావజ్జీవము నలియబెట్టునట్లు ప్రాజ్ఞుఁడు శత్రు వప కారము చేసినను క్రోధవికారమును బయల్పడనీయకుండ నోపికపట్టి యుండి శత్రువున కసాధ్యుఁడై వానికి బలక్షయకాలము రా వేగమే విజృంభించి వానిఁ ద్రుంచునని తాత్పర్యము.

శ. స.—కృతః అపచారః యస్యసః కృతాపచారః, అపచారః అపచారౌ అపచారాః కృతాపచారశబ్దః అ. పు. ప్ర. ఏ. అపి అవ్య. పరేణ,పరేణ పరాభ్యాం పరైః పరశబ్దః అ.పు.తృ.బ.వ. ఆవిష్కృతా అనావిష్కృతా అనావిష్కృతా విక్రియా యేనసః అనావిష్కృత విక్రియః, విక్రియః విక్రియౌ విక్రియాః అనావిష్కృత విక్రియశబ్దః అ. పు. ప్ర. ఏ. సాధితుం శక్యః సాధ్యః నసాధ్యః, అసాధ్యః, అసాధ్యః అసాధ్యౌ అసాధ్యాః అసాధ్యశబ్దః అ. పు. ప్ర. ఏ. కురుతే కుర్వాతే కుర్వతే డుకృఞ్ కరణ ఇత్యస్మాత్సకర్మకాత్కర్తరి వర్తమానేలటి ఆత్మ ప్ర. పు. ఏ. కోపం, కోపం కోపౌ కోపాన్ కోపశబ్దః అ. పు. ద్వి. ఏ. ప్రాప్తే, ప్రాప్తే ప్రాప్తయోః ప్రాప్తేషు ప్రాప్తశబ్దః అ. పు. స. ఏ. కాలే, కాలే కాలయోః కాలేషు కాలశబ్దః అ. పు. స. ఏ. గదః, గదః గదౌ గదాః గదశబ్దః అ. పు. ప్ర. ఏ. యథా అవ్య.

యదుక్తం క్రియాసమభిహారేణ విరాధ్యంతం క్షమేత క ఇతి తత్రోత్తరమాహ.—

కృతేతి. పరైః శత్రుభిః, కృతః అపచారః అపకారః అపథ్యం చ యస్య సః, తథాప్యనావిష్కృతవిక్రియః అంతర్గూఢవికారః, అతఏవాసాధ్యః అప్రతిసమాధేయస్సన్, గదో యథా రోగ ఇవ, 'ఇవవద్వా యథాశబ్దౌ' ఇతి దండీ. కాలే బలక్షయావసరే, ప్రాప్తేసతి, కోపం కురుతే, ప్రకుప్యతీత్యర్థః. తదుక్తం 'వహేదమిత్రం స్కంధేన యావత్కాలవిపర్యయః, తమేన చాగతే కాలే భింద్యాద్ఘటమివాశ్మనేతి.

అవ. ఇందువలనను క్షమించవలయునని చెప్పుచున్నాఁడు.—

మృదు వ్యవహితం తేజో భోక్తు మర్థా న్ప్రకల్పతే,
ప్రదీప స్స్నేహ మాదత్తే దశ యాభ్యంతరస్థయా. ౮౫

టీ. మృ . . . తం-మృదు=మెత్తనిదానిచేత, వ్యవహితం=మఱుఁగుపడిన, తేజః=ప్రతాపము,అర్థాన్=ప్రయోజనములను, భోక్తుం=అనుభవించుటకు,ప్రకల్పతే=సమర్థమగును. తథాహి=అట్లేగదా. ప్రదీపః=

దీపము, అభ్యంతరస్థయా=మధ్యనున్న, దశయా = వ_ర్తిచేత, స్నేహం =చమురును, ఆద_త్తే=అందుకొనుచున్నది.

తా. ప్రతాపము క్షాంతిపూర్వక మైననే ప్రయోజనకారి యగును. గావున ముందు క్షమింపవలయును. దీపము వ_ర్తితోఁగూడియే గదా చమురునందుకొని చక్కఁగా వెలుంగును.

శ. స.—మృదూనా వ్యవహితం మృదువ్యవహితం, వ్యవహితం వ్యవహితే వ్యవహితాని మృదువ్యవహితశబ్దః అ. న. ప్ర. ఏ. తేజః, తేజః తేజసీ తేజాంసి తేజశ్శబ్దః స. న. ప్ర. ఏ. భోక్తుం తుమున్నంత మవ్య. అర్థం, అర్థం అర్థౌ అర్థాన్ అర్థశబ్దః అ. పు. ద్వి. ఏ. ప్రకల్పతే ప్రకల్పేతే ప్రకల్పంతే ప్రపూర్వకకృపూసామర్థ్యే ఇత్యస్మాదకర్మకాద్ధాతోః కర్తరి వ_ర్తమానేలటి ఆత్మ. ప్ర. పురు. ఏ. ప్రదీపః, ప్రదీపః ప్రదీపౌ ప్రదీపాః ప్రదీపశబ్దః అ. పు. ప్ర. ఏ. స్నేహం, స్నేహం స్నేహౌ స్నేహాన్ స్నేహశబ్దః అ. పు. ద్వి. ఏ. ఆద_త్తే ఆదదాతే ఆదదతే ఆఙ్పూర్వకడు దాఞ్ దాన ఇత్యస్మాత్సకర్మకాత్క_ర్తరి వ_ర్తమానేలటి ఆత్మ. ప్ర. పురు. ఏ. దశయా, దశయా దశాభ్యాం దశాభిః దశాశబ్దః ఆ. స్త్రీ. తృ. ఏ. అభ్యంతరే తిష్ఠతీ త్యభ్యంతరస్థా తయా అభ్యంతరస్థయా, అభ్యంతరంతస్థయా అభ్యంతరస్థాభ్యాం అభ్యంతరస్థాభిః అభ్యంతరస్థాశబ్దః ఆ. స్త్రీ. తృ. ఏ.

ఇతశ్చ క్షంతవ్య మిత్యాహ.—

మృద్వితి. మృదునా వస్తునా, వ్యవహిత మంతర్హితం తేజః, అర్థాన్ భోక్తుం ప్రకల్పతే ప్రభవతి, తథాహి ప్రదీపః అభ్యంతరస్థయా, మధ్యస్థయా, దశయా వర్త్యా, స్నేహం తైలాదిక మాదత్తే, అన్యథా స్వయమేవ నశ్యేదితి. తతః క్షాంతిపూర్వక మేవ క్షాత్త్రం ఫలతీతి సర్వథా ప్రథమతః క్షంతవ్య మితి భావః. 'దశా వర్త్యా మవస్థాయాం స్నేహ స్తైలాదికేరస' ఇతి చ విశ్వః. విశేషేణ సామాన్యసమర్థనా దర్థాంతరన్యాసః.

అవ. అట్లయినఁ బౌరుషములేకయే పోవుఁగాక ఎల్లప్పుడు నోరిమి గలవానికి దైవమే శ్రేయస్సుల నీఁగలడందురని తలఁచి చెప్పుచున్నాఁడు.—

నాలంబతే దైష్టికతాం న నిషీదతి పౌరుషే,
శబ్దార్థౌ సత్కవి రివ ద్వయం విద్వా నపేక్షతే. ౮౬

టీ. విద్వాన్=ఎఱుకగలవాఁడు, దైష్టికతాం=అదృష్టముప్రధానమనుతలంపును, నాలంబతే= ఊఁతకొనఁడు (ఆశ్రయించఁడు), పౌరుషే=పురుషప్రయత్నమందుమాత్రమే, ననిషీదతి= ఉండదు. కింతు= ఇఁకనేమన, సత్కవిః=చక్కఁగా కవిత్వముచెప్పువాఁడు, శబ్దార్థావివ= శబ్దార్థములనుంబోలె, ద్వయం=దైవపురుషకారములరెంటిని, అపేక్షతే=కోరును.

తా. బుద్ధిమంతుఁడు విధి యెట్లున్నదో అట్లగునని దైవమును మాత్రమే ప్రమాణముగా నమ్మి యూరకుండఁడు. అట్లూరకుండిన నశించును. కేవలపురుషకారమే సర్వార్థసాధకమనియు నభిమానించఁడు. అట్లభిమానించినను దైవానుకూల్యము లేనిచో పురుషకారము విఫలమగును. ఇంక సత్కవి కవిత్వమున కావ్యశరీరము లగుశబ్దార్థముల రెంటినింగూడ నుపచరించునట్లు పరస్పరసంబంధము గల దైవపురుషకారములను రెంటినిఁగూడ గార్యసాధనముగాఁ గైకొనును. ఇట్లు పౌరుషముగూడ నావశ్యకమ యయ్యును సమయమందే ప్రయోగించవలయు నని భావము.

శ. స.—న అవ్య. ఆలంబతే ఆలంబేతే ఆలంబంతే ఆఙ్పూర్వకరబి లబి అబిశబ్దే లబిఅవస్రంసనేచ ఇత్యస్మాత్సకర్మకాద్ధాతోః కర్తరి వర్తమానేలటి ఆత్మ ప్ర. పురు. ఏ. దిష్టమితిమతిర్యస్యసః దైష్టికః దైష్టికస్యభావః దైష్టికతా తాం దైష్టికతాం, దైష్టికతాం దైష్టికతే దైష్టికతాః దైష్టికతాశబ్దః ఆ. స్త్రీ. ద్వి. ఏ. న అవ్య. నిషీదతి నిషీదతః నిషీదంతి నిపూర్వకషద్ఌవిశరణగత్యవసాదనేషు ఇత్యస్మాదకర్మకాద్ధాతోః కర్తరి వర్తమానేలటి పర. ప్ర. పురు. ఏ. పురుషస్య కర్మ పౌరుషం తస్మిన్ పౌరుషే, పౌరుషే పౌరుషయోః పౌరుషేషు పౌరుషశబ్దః అ. న. స. ఏ. శబ్దశ్చ అర్థశ్చ శబ్దార్థౌ తౌ శబ్దార్థా శబ్దార్థశబ్దః అ. పు. ని. ద్వి. ద్వి. సత్ సమ్యక్ కవతఇతి సత్కవిః (కవతే= చాతుర్యేణ వర్ణయతీతి కవిః సంజ్ఞాసౌ కవిశ్చ సత్కవిః) కవిః కవీ కవయః కవిశబ్దః ఇ. పు. ప్ర.

ఏ. ఇవ అవ్య. ద్వయం,ద్వయం ద్వయే ద్వయాని ద్వయశబ్దః అ.న.ద్వి. ఏ. వేత్తీతి విద్వాన్, విద్వాన్ విద్వాంసౌ విద్వాంసః విద్వచ్ఛబ్దః స. పు. ప్ర. ఏ. అపేక్షతే అపేక్షేతే అపేక్షంతే అపపూర్వక ఈక్షదర్శన ఇత్యస్మాత్సకర్మకాద్ధాతోః కర్తరి వర్తమానేలటి ఆత్మ. ప్ర. పురు. ఏ.

తర్హి పౌరుషమేవ మాభూత్ నిత్యం క్షమమాణస్య దైవమేవ శ్రేయో విధాస్యతీత్యాశంక్యాహ.—

నాలంబతఇతి. విద్వాన్ అభిజ్ఞః, దిష్టం మతిరస్యేతి దైష్టికః, దైవప్రమాణక ఇత్యర్థః. 'దైవం దిష్టం భాగధేయ' మిత్యమరః. 'అస్తినాస్తిదిష్టంమతి' రితి ఠక్. తద్భావం దైష్టికతా, తామేవ, నాలంబతే, సర్వథా తద్భవిష్యస్య వినాశా దితి భావః. తథా పౌరుషే కేవలం పురుషకారే, యువాదిత్వా దణ్ప్రత్యయః. ననిషీదతి నతిష్ఠతి, దైవప్రాతికూల్యే తస్య వైఫల్యాదితి భావః. కింతు సత్కవిః సమ్యక్కవయితా, శబ్దార్థావివ, తయోః కావ్యశరీరత్వాదితి భావః.యథాహ వామనః—'అదోషౌ సగుణౌ సాలంకారౌ శబ్దార్థౌ కావ్య' మితి. ద్వయం దైవం పౌరుషం చాపేక్షతే, అతః పౌరుష మప్యావశ్యకమేవ, కింతు కాలే కర్తవ్య మితి విశేషః, పౌరుషాదృష్టయోః పరస్పరసాపేక్షత్వా దితి భావః. ఉపమాలంకారః.

అవ. ఇంక నోరిమివలనిలాభమును జెప్పుచున్నాఁడు.—

స్థాయినోఽర్థే ప్రవర్తంతే భావా స్సంచారిణో యథా,
రస స్యైకస్య భూయాంస స్తథా జేతు ర్మహీభృతః. ౮౭

టీ. రసస్య=శృంగారాదిరసముయొక్క (సిద్ధికొఱకు,) స్థాయినః =స్థాయిభావముయొక్క, ఏకస్య=ఒక్కదానియొక్కయే, అర్థే=(రుచిపుట్టించుటయను) ప్రయోజనమువిషయమై, భూయాంసః=అనేకములగు, సంచారిణః=వ్యభిచారులగు, భావాః=నిర్వేదాది భావములు (విభావాదులును), యథా = ఎట్లు, ప్రవర్తంతే=ప్రవర్తిల్లుచున్నవో, తథా= అట్లు,స్థాయినః=స్థిరుఁడై (యోర్చుచుండిన), ఏకస్య=ఒకఁడైన, జేతుః= విజిగీషు వగు రాజునకు,భూయాంసః=అనేకులు, మహీభృతః=రాజులు, ప్రవర్తంతే=తోడ్పడుదురు. వేఱొకవ్యాఖ్యానము:— స్థాయినః = స్థిరమైన, ఏకస్య=ముఖ్యమైన, రసస్య=రసముయొక్క, అర్థే=ప్రయోజనమునందు, సంచారిణః=ప్రసంగవశమున వచ్చినయితరరసములు, యథా ప్రవర్తంతే- (తక్కినది సమానము).

తా. విభావానుభావసాత్త్వికభావవ్యభిచారిభావములు, రతి, హాసము, శోకము, క్రోధము, ఉత్సాహము, భయము, జుగుప్స, విస్మయము, శమము ననుస్థాయిభావములలో నొక్కొక్కదానియందు మాధుర్యమును నింపుచు శృంగారాదిరసములసిద్ధికి తోడ్పడునట్లు శాంతి గలిగి తగినసమయమును నిరీక్షించుచు స్థిరుఁడై యున్నరాజునకు విజయము సిద్ధింపఁ జాలమంది రాజులు తోడ్పడుదురు. కావున క్షమిం పఁదగునని భావము.

శ. స.—స్థాయినః, స్థాయినః స్థాయినోః స్థాయినామ్ స్థాయిశబ్దః న.పు.ష.ఏ. అర్థే, అర్థే అర్థయోః అర్థేషు అర్థశబ్దః అ.పు. స. ఏ. ప్రవర్తతే ప్రవర్తేతే ప్రవర్తంతే ప్రపూర్వకవృతువర్తన ఇత్యస్మాదకర్మకాద్ధాతోః కర్తరి వర్తమానేలటి ఆత్మ. ప్ర. పురు. బ. భావః, భావః భావౌ భావాః భావశబ్దః అ. పు. ప్ర. బ. సంచరంతీతి సంచారిణః, సంచారీ సంచారిణౌ సంచారిణః సంచారిశబ్దః న. పు. ప్ర.బ. యథా అవ్య. రస్యత ఇతి రసః తస్య రసస్య, రసస్య రసయోః రసానాం రసశబ్దః అ.పు. ష.ఏ. ఏకస్య ఏకశబ్దః అ. పు. ని. ష. ఏ. అత్యంతంబహవః భూయాంసః, భూయాన్ భూయాంసౌ భూయాంసః భూయశ్శబ్దః స. పు. ప్ర.బ. తథా అవ్య. జేతుః, జేతుః జేత్రోః జేతౄణాం జేతృశబ్దః ఋ. పు. ష. ఏ. మహీం బిభ్రతీతి మహీభృతః, భృత్ భృతౌ భృతః మహీభృచ్ఛబ్దః త. పు. ప్ర. బ.

అథ క్షాంతేః ఫల మాహ.—

స్థాయినయితి. రస్యతే స్వాద్యత ఇతి రసః శృంగారాదిః. 'రసతే స్వాదనార్థత్వా ద్రస్యంత ఇతి తే రసాః' ఇతి నిర్వచనాత్. తస్య రసస్య సిద్ధయే, స్థాయినః స్థాయిభావస్య రత్యాదేః. 'రతి ర్హాసశ్చ శోకశ్చ క్రోధోత్సాహౌ భయం తథా, జుగుప్సావిస్మయశమాః స్థాయిభావాః ప్రకీర్తితాః' ఇతి వచనాత్. తస్యైకస్యైవార్థే (స్వాదుస్థాయి) భావరూపే, ప్రయోజనే భూయాంసః సంచారిణః వ్యభిచారిణో భావాః నిర్వేదాదయః. విభావాదీనా మప్యుపలక్షణమేతత్. యథా ప్రవర్తంతే తదుక్తం—'విభావై రనుభావైశ్చ సాత్త్వికై ర్వ్యభిచారిభిః, ఆనీయమాన స్స్వాదుత్వం స్థాయీభావో రసః స్మృతః' ఇతి తథా స్థాయినః స్థిరస్య, క్షాంత్యా కాలం ప్రతీక్షమాణస్యేత్యర్థః. తస్యైకస్య జేతుః విజిగీషో ర్నాయకస్య, అర్థే ప్రయోజనే, భూయాంసో మహీభృతో రాజానః ప్రవర్తంతే స్వయమేవ తస్య కార్యం సాధయంతీ

త్యర్థః..అతః క్షంతవ్య మితి భావః. కేచిత్తు భావశబ్దస్యాపి రసపరత్వ మాశ్రిత్య యథా సంచారిణః ప్రసంగా దాగంతుకాః అన్యే రసాః స్థాయినః స్థిర స్యైకస్య ముఖ్యస్య రస స్యార్థే ప్రవర్తంతే, యథాస్మి న్నేవ కావ్యే వీరస్య శృంగారాదయ ఇతి వ్యాచక్ష తే ఉపమాలంకారః.

అవ. శాంతిపక్షమున నేమటి యొకగుణమును జెప్పుచున్నాఁడు.—

తంత్రావాపవిదా యోగై ర్మండలా న్యధితిష్ఠతా,
సునిగ్రహా నరేంద్రేణ ఫణీంద్రా ఇవ శత్రవః. ౮౮

టీ. తంత్రావాపవిదా - తంత్ర=స్వరాష్ట్రచింతనమును (శాస్త్రమును), ఆవాప = పరరాష్ట్రచింతనమును (ఔషధప్రయోగమును), విదా=గుఱుతెఱిఁగినట్టియు, యోగైః=(సామాది) ఉపాయములచేత (దేవతాధ్యానములచేత), మండలాని=స్వపరరాష్ట్రములను (మహేంద్రాది దేవతాస్థానములను), అధితిష్ఠతా=ఆక్రమించుచున్న, నరేంద్రేణ=రాజుచేత (విషవైద్యునిచేత), శత్రవః=శత్రువులు, ఫణీంద్రా ఇవ=పాములట్లు, సునిగ్రహాః=సుఖముగా నిరాకరింప నగుదురు.

తా. విషవైద్యుఁడు మంత్రశాస్త్రమును ఔషధప్రయోగమును గుర్తెఱిఁగి దేవతాధ్యానములచే దేవళములయందుండినవాఁడై యవలీలగా నాగుబాములను సాధించగలిగినట్లు రాజు తనరాజ్యముయొక్కయు పరరాష్ట్రముయొక్కయు స్థితిగతులను చక్కఁగాఁదెలిసికొని సామాద్యుపాయములచేఁ బరరాష్ట్రముల నాక్రమించి శత్రువుల నవలీలగా నిరాకరించి జయించును.

శ. స.—తంత్రంచ ఆవాపశ్చ తంత్రావాపౌ తంత్రావాపౌ వేత్తీతి తంత్రావాపవిత్ తేన తంత్రావాపవిదా, విదా విద్భ్యాం విద్భిః తంత్రావాపవిచ్ఛబ్దః ద. పు. తృ. ఏ. యోగేన యోగాభ్యాం యోగైః యోగశబ్దః అ.పు.తృ.బ. మండలం,మండలం మండలే మండలాని మండలశబ్దః అ. న. ద్వి.బ. అధితిష్ఠతా, అధితిష్ఠతా అధితిష్ఠద్భ్యాం అధితిష్ఠద్భిః అధితిష్ఠచ్ఛబ్దః త. పు. తృ. ఏ. సుఖేన నిగ్రహీతుం శక్యాః సునిగ్రహాః, సునిగ్రహః సునిగ్రహౌ సునిగ్రహాః సునిగ్రహశబ్దః అ.పు. ప్ర. బ. నరాణా మింద్రః నరేంద్రః తేన నరేంద్రేణ, నరేంద్రేణ

నరేంద్రాభ్యాం నరేంద్రైః నరేంద్రశబ్దః అ. పు. తృ. ఏ. ఫణాః ఏషాం సంతీతి ఫణినః ఫణినాం ఇంద్రాః ఫణీంద్రాః, ఫణీంద్రః ఫణీంద్రా ఫణీంద్రాః ఫణీంద్రశబ్దః అ. పు. ప్ర. బ.ఇవ అవ్య. శత్రుః, శత్రుః శత్రూ శత్రవః శత్రుశబ్దః ఉ. పు. ప్ర. బ.

శాంతిపక్ష ఏవ గుణాంతర మాహ.—

తంత్రేతి. తంత్రావాపౌ స్వపరరాష్ట్రచింతే, అన్యత్ర తంత్రం శాస్త్రం ఆవాప మాపద్ప్రయోగంచ, వేత్తీయ స్తేన తంత్రావాపవిదా, 'తంత్రః స్వరాష్ట్రచింతాయా మావాపః పరచింతనే, శాస్త్రప్రధాంతము ఖ్యేషు తంత్ర మి'తి వైజయంతీ. యోగై స్సామాద్యుపాయైః, అన్యత్ర దేవతాధ్యానైశ్చ, 'యోగస్సన్నహనోపాయధ్యానసంగతి యుక్తి ష్వి' త్యమరః. మండలాని స్వపరరాష్ట్రాణి, మహేంద్రాదిదేవతాయతనానిచ, అధితిష్ఠతా ఆక్రమతా, నరేంద్రేణ రాజ్ఞా విషవైద్యేనచ, 'నరేంద్రః పార్థివే రాజ్ఞి విషవైద్యే చ కథ్యతే' ఇతి విశ్వః. శత్రవః ఫణీంద్రాఇవ, సునిగ్రహాః సుఖేన నిగ్రాహ్యాః, ఏష చ ప్రకృతా ప్రకృతవిషయ శ్లేషః. ఉపమై వేతి కేచిత్.

అవ. ప్రభుశక్తికి మంత్రోత్సాహశక్తులు మూలమని "ప్రజ్ఞోత్సాహ" అనుశ్లోకమునఁ జెప్పఁబడియె. దానినే స్ఫుట పఱచు చున్నాఁడు.—

కర ప్రచేయా ముత్తుంగః ప్రభుశక్తిం ప్రథీయసీమ్,
ప్రజ్ఞాబలబృహన్మూలః ఫల త్యుత్సాహపాదపః. ౮౯

టీ. ఉత్తుంగః=అత్యున్నతమైన, ప్రజ్ఞాబలబృహన్మూలః-ప్రజ్ఞాబల=మంత్రశక్తియే, బృహన్మూలః=తల్లివేరుగాఁగలిగిన, ఉత్సాహపాదపః=ఉత్సాహశక్తియనువృక్షము, కరప్రచేయాం, కర=కప్పముచేత. (చేతితో), ప్రచేయాం= పెంపొందింపఁబడఁదగిన (అందుకొనఁదగిన) ప్రథీయసీమ్=మిగులగొప్పదియగు, ప్రభుశక్తిం=ప్రభుశక్తిని (కోశదండములవలనఁ గలిగిన తేజస్సు=ప్రభావము) ఫలతి=ఫలించును (పుట్టించును).

తా. ఉత్సాహశక్తియను మహోన్నతవృక్షము మంత్రశక్తియే ముఖ్యమైన తల్లివేరుగా నొప్పారు. అయ్యది ప్రభుశక్తియను మహాఫలమును ఫలించును. అనఁగా ఉత్సాహము మంత్రపూర్వకమైననే కార్య

సిద్ధిని గూర్చి ఫలవత్తరమగును. అట్లుగానిచో వేరు తెగఁగొట్టిన చెట్టువలె క్షయించునని తాత్పర్యము.

శ. స.—ప్రచేతుం యోగ్యా ప్రచేయా కరేణ ప్రచేయా కరప్రచేయా తాం కరప్రచేయాం, ప్రచేయాం ప్రచేయే ప్రచేయాః కరప్రచేయాశబ్దః ఆ. స్త్రీ. ద్వి. ఏ. ఉత్తుంగః, ఉత్తుంగః ఉత్తుంగౌ ఉత్తుంగాః ఉత్తుంగశబ్దః అ. పు. ప్ర. ఏ. ప్రభోశ్శక్తిః ప్రభుశక్తిః తాం ప్రభుశక్తిం, శక్తిం శక్తీ శక్తీః ప్రభుశక్తిశబ్దః ఇ. స్త్రీ. ద్వి. ఏ. అత్యంతం పృథ్వీ· ప్రథీయసీ తాం ప్రథీయసీం, ప్రథీయసీం ప్రథీయస్యౌ ప్రథీయసీః ప్రథీయసీశబ్దః ఈ. స్త్రీ. ద్వి. ఏ. ప్రజ్ఞాయా బలం ప్రజ్ఞాబలం బృహచ్చ తత్ మూలంచ బృహన్మూలం ప్రజ్ఞాబలమేవ బృహన్మూలం యస్యసః ప్రజ్ఞాబలబృహన్మూలః, మూలః మూలౌ మూలాః ప్రజ్ఞాబలబృహన్మూలశబ్దః అ. పు. ప్ర. ఏ. ఫలతి ఫలతః ఫలంతి ఫలనిష్పత్తా విత్యస్మాత్సకర్మకాద్ధాతోః కర్తరి వర్తమానేలటిపర ప్ర. పురు. ఏ. పాదైః పిబతీతి పాదపః ఉత్సాహ ఏవపాదపః ఉత్సాహ పాదపః, పాదపః పాదపౌ పాదపాః ఉత్సాహపాదపశబ్దః అ. పు. ప్ర. ఏ.

ప్రజ్ఞోత్సాహవతః స్వామిత్యత్రైతావేవ ప్రభుశక్తేర్మూలమిత్యుక్తం తదేవ వ్యనక్తి.—

కరేతి. ఉత్తుంగో మహోన్నతః, ప్రజ్ఞాబలం మంత్రశక్తిరేవ, బృహత్ప్రధానం మూలం యస్య సః, ఉత్సాహఏవ పాదపః, కరేణ బలినా, ప్రచేయాం వర్ధనీయాం హస్తగ్రాహ్యాంచ, 'బలిహస్తాంశవః కరా' ఇత్యమరః. ప్రథీయసీం పృథుతరాం, 'రఋతోర్హలాదేర్లఘోః' రితి రేఫాదేశః. ప్రభుశక్తిం తేజోవిశేషం, 'సప్రభావః ప్రతాపశ్చయత్తేజః కోశదండజమి'త్యమరః. ఫలతి ప్రసూత ఇత్యర్థః, ఫలనిష్పత్తౌ మంత్రపూర్వక ఏవోత్సాహస్సఫలతి విపరీతస్తు ఛిన్నమూలో వృక్ష ఇవ శుష్యతీతి భావః. రూపకాలంకారః.

అనల్పత్వాత్ప్రధానత్వాదంశస్యేవేతరేస్వరాః,
విజిగీషోర్నృపతయః ప్రయాంతి పరివారతామ్. ౯౦

టీ. అనల్పత్వాత్=ప్రజ్ఞోత్సాహములఁ గొఱఁతలేని వాఁడు గనుకనే (ఉచ్చైస్స్వరమగుటవలనను), ప్రధానత్వాత్=మండలనాయకుఁడగుటవలన (నాయకస్వరమగుట వలనను), అంశస్య=అంశవాది

స్వరమునకు, ఇతరే=తక్కిన, స్వరాఇవ=(షడ్జాది) స్వరములుంబోలె, విజిగీషోః = జయింపనిచ్ఛగించు నాయకునకు, నృపతయః=(మధ్యమండలముననుండు) రాజులు, పరివారతాం = బలఁగపుఁదనమును, ప్రయాంతి=పొందుదురు.

తా. ఉచ్చస్వరమై ప్రయోగములయందు బహుళమయి గానవిద్యయందలి స్వరములకెల్ల నాయకస్వరమైన వాది స్వరమనంబరఁగు నంశస్వరమునకు షడ్జాదిస్వరములన్నియు నంగములయి తోడ్పడునట్లు మంత్రోత్సాహ సంపత్తి గలిగి మించి మండలాధీశ్వరుండై విజిగీషువగు రాజునకు తక్కిన మధ్యమమండల మందలి రాజులందఱు ననుచరులై తోడ్పడి యాతనికార్యమును నెఱవేర్తురు.

శ. స.—న అల్పః అనల్పః అనల్పస్య భావః అనల్పత్వం తస్మాత్ అనల్పత్వాత్, అనల్పత్వాత్ అనల్పత్వాభ్యాం అనల్పత్వేభ్యః అనల్పత్వశబ్దః అ. న. పం. ఏ. ప్రధానస్య భావః ప్రధానత్వం తస్మాత్ ప్రధానత్వాత్, ప్రధానత్వాత్ ప్రధానత్వాభ్యాం ప్రధానత్వేభ్యః ప్రధానత్వశబ్దః అ.న.పం.ఏ.అంశస్య,అంశస్య అంశయోః అంశానాం అంశశబ్దః అ.పు.ష.ఏ.ఇవ అవ్య. ఇతరః,ఇతరః ఇతరా ఇతరే ఇతరశబ్దః అ.పు.ప్ర.బ. స్వరః,స్వరః స్వరౌ స్వరాః స్వరశబ్దః అ. పు. ప్ర. బ. విజేతుమిచ్ఛుః విజిగీషుః తస్యవిజిగీషోః, విజిగీషోః విజిగీష్వోః విజిగీషూణాం విజిగీషుశబ్దః ఉ. పు. ష. ఏ. నౄణాంపతయః నృపతయః, నృపతిః నృపతీ నృపతయః నృపతిశబ్దః ఇ. పు. ప్ర. బ. ప్రయాతి ప్రయాతః ప్రయాంతి ప్రపూర్వకయా ప్రాపణఇత్యస్మాత్సకర్మకాద్ధాతోః కర్తరి వర్తమానే లటి పర ప్ర. పురు. బ. పరివారస్య భావః పరివారతా తాం పరివారతాం, పరివారతాం పరివారతే పరివారతాః పరివారతాశబ్దః ఆ. స్త్రీ. ద్వి. ఏ.

అనల్పత్వాదితి. అనల్పత్వాత్ప్రజ్ఞోత్సాహాధికత్వాత్,అతఏవ, ప్రధానత్వాత్, మండలనాయకత్వాత్,అన్యత్ర అనల్పత్వాత్,ఉచ్చైస్స్వరత్వాత్, ప్రయోగబహుళత్వాత్, ప్రధానత్వాత్, నాయకస్వరత్వాచ్చ, అంశస్య అంశస్వరస్య, వాదిస్వరస్యేత్యర్థః. 'యోరక్తివ్యంజకో గేయే యత్సంవాద్యనువాదినౌ, అమాత్యౌ బహుళో యస్మాద్రాగో మంద్రవ్యవస్థితిః. యస్స్వయం యస్య సంవాదీ చానువాదీ స్వరో౽-

పరః, న్యాసోపన్యాసవిన్యాస సన్న్యాసగ్రహతాంగతః. ప్రయోగే బహుళ స్స స్యా ద్వాద్యంశే యోగ్యతాదరా' వితి రత్నాకరేఽభిధానాత్. ఇతరే సర్వాః షడ్జాదయ ఇవ, విజిగీషో ర్నాయకస్య, నృపతయో మధ్యమండలవర్తినో రాజానః, పరివారతాం శేషతాం ప్రయాంతి, తత్కార్యమేవ సాధయంతీత్యర్థః. తస్మాద్విషుశ్యకర్తవ్యమితి తాత్పర్యార్థః. అంశస్వరలక్షణం చ రత్నాకరఏవ 'యోరక్తి' త్యాది నోక్తమేవ నిష్కృష్యోక్తం బహుళత్వం ప్రయోగేషు విశేషవ్యాపకత్వ మంశలక్షణ మితి శేష శేషిభావ శ్చైషాంత త్రైవోద్దేశలక్షణోక్తిపూర్వకం స్ఫుటీకృతః. 'చతుర్విధా స్స్వరా వాదీ సంవాదీ చ వివాద్యపి, అనువాదీ చ వాదీ తు ప్రయోగే బహుళ స్స్వరః శ్రుతయో ద్వాద శాష్టౌ వా యయో రంతరగోచరాః, మిథ స్సంవాదినౌ తౌ స్తాం విధానస్య వివాదినౌ. విధయో రేవ వా స్యాతాం తౌ తయో ర్వా విధావపి, శేషాణా మనువాదిత్వం వాదీ రా జాత్ర గీయతే. సంవాదీ త్వనుసారిత్వా ద స్యామాత్యో విధీయతే, వివాదీ విపరీతత్వా ద్ధీరై ర్యుక్తో రిపూపమః, నృపామాత్యానుసారిత్వా దనువాదీ తు భృత్యవ' దితి.

అ ప్యనారభమాణస్య విభో రుత్పాదితాః పరైః,
ప్రజంతి గుణతా మర్థాః శబ్దా ఇవ విహాయసః. ౯౧

టీ. అనారభమాణస్యాఽపి=తానేమియు యత్నించనివాఁడయి నను, విభోః=ప్రభువునకు (వ్యాపకమయిన), పరైః=ఇతరుల (గురాజుల)చేత, (శంఖము భేరిమొదలగువానిచేత,) ఉత్పాదితాః=సంపాదింపఁబడిన (పుట్టింపఁబడిన), అర్థాః=ప్రయోజనములు, విహాయసః=ఆకాశమునకు, శబ్దాఇవ=శబ్దములవలె, గుణతాం=విశేషత్వమును (గుణముగుటను), వ్రజంతి=పొందుచున్నవి.

తా. శంఖభేర్యాదుల వలన పుట్టినశబ్దములు కదలక మెదలక సర్వవ్యాపకమైయుండు నాకాశమునకు గుణములైనట్లు, రాజు తానుదాసీనుఁడుగా నుండినను తనమహిమంబుచేత నితర రాజులు సంపాదించిన సర్వార్థములును తనవియేయగును.

శ. స.—అపి అవ్య. ఆరభతఇత్యారభమాణః న ఆరభమాణః అనారభమాణః తస్య అనారభమాణస్య, అనారభమాణస్య అనారభమాణయోః అనారభమాణానాం అనారభమాణశబ్దః అ.పు.ష.ఏ. విభోః, విభోః విభ్వోః విభూనాం విభుశబ్దః ఉ. పు. ష. ఏ. ఉత్పాదితః,

ఉత్పాదితః ఉత్పాదితౌ ఉత్పాదితాః ఉత్పాదితశబ్దః అ.పు.ప్ర.బ.పరైః, పరేణ పరాభ్యాం పరైః పరశబ్దః అ.పు.తృ.బ.వ్రజతి వ్రజతః వ్రజంతి వజ వ్రజగతా విత్యస్మాత్సకర్మకాద్ధాతోః కర్తరి వర్తమానేలటి పర.ప్ర.పురు. బ.గుణస్యభావః గుణతా తాం గుణతాం, గుణతాం గుణతే గుణతాః గుణతాశబ్దః ఆ.స్త్రీ.ద్వి.ఏ. అర్థః, అర్థః అర్థౌ అర్థాః అర్థశబ్దః అ.పు. ప్ర.బ.శబ్దః,శబ్దః శబ్దౌ శబ్దాః శబ్దశబ్దః అ.పు.ప్ర.బ. ఇవ అవ్య. విహాయసః,విహాయసః విహాయసోః విహాయసాం విహాయశ్శబ్దః స.న.ష.ఏ.

అపీతి. కించ అనారభమాణస్య స్వయమకించిత్కుర్వాణస్యాపి, విభోః ప్రభోర్వ్యాపకస్యచ, పరైః రన్యైః రన్యప్రతిభిః, శంఖభేర్యాదిభిశ్చ, ఉత్పాదితాః సంపాదితాః,జనితాశ్చార్థాః ప్రయోజనాని,విహాయసః ఆకాశస్య, శబ్దాఇవ, గుణతాం శేషతాం, కారణత్వాద్గుణత్వంచ వ్రజంతి ప్రయాంతి,శక్తోహి రాజా స్వయ ముదాసీన ఏవ ఆకాశవత్ స్వమహిమ్నైవ కార్యదేశం వ్యాప్నువన్ శబ్దానివ సర్వార్థానపి స్వకీయతాం నయతీత్యర్థః. 'గుణస్త్వావృత్తిశబ్దాదిజ్యేన్ద్రియాముఖ్యతంతుష్వితి వైజయంతీ.

యాతవ్యపార్ష్ణిగ్రాహాదిమాలాయా మధికద్యుతిః,
ఏకార్థతంతుప్రోతాయాం నాయకో నాయకాయతే. ౯౨

టీ. ఏకార్థతంతుప్రోతాయాం-ఏక=ఒక్క, అర్థ=ప్రయోజనమను, తంతు=దారమున, ప్రోతాయాం=గ్రుచ్చఁబడిన, యాతవ్యపార్ష్ణిగ్రాహాదిమాలాయాం-యాతవ్య=సేనతోయుద్ధమునకు యెదుర్కొనఁబడఁ పోఁదగిన శత్రువు, పార్ష్ణిగ్రాహ=దండెత్తిపోవువానికి వెనుదిక్కుననుండు శత్రువును, ఆది=మొదలుగాఁగల (యొకవరుసగానున్న) వారనియెడు, మాలాయాం = రత్నమాలికయందు, అధికద్యుతిః = గొప్ప తేజస్సుగల, నాయకః=(శక్తిమంతుండగు) జిగీషువు, నాయకాయతే=మధ్య నాయకమణివలె వెలుంగుచున్నాఁడు.

తా. ఒక్కజయలాభంబునకై వరుసగాఁగూడి పెనఁగులాడుచున్న శత్రువు పార్ష్ణిగ్రాహుఁడు మున్నగు నారాజపరంపరలో దేజోవంతుఁడైన జిగీషువు ఒక్కదారమున గ్రుచ్చఁబడిన రత్నమాలికయందలి నాయకమణివలె మిన్నయై వన్నె కెక్కును.

శ. స.—యాతుం యోగ్యః యాతవ్యః పార్ష్ణిం గృహ్ణాతీతి పార్ష్ణిగ్రాహః, యాతవ్యశ్చ పార్ష్ణిగ్రాహశ్చ యాతవ్యపార్ష్ణిగ్రాహౌ యాతవ్యపార్ష్ణిగ్రాహౌ ఆదీ ఏషాం తే యాతవ్యపార్ష్ణిగ్రాహాదయః యాతవ్యపార్ష్ణిగ్రాహాదయః ఏవమాలా యాతవ్యపార్ష్ణిగ్రాహాదిమాలా తస్యాం యాతవ్యపార్ష్ణిగ్రాహాదిమాలాయాం, మాలాయాం మాలయోః మాలాసు యాతవ్యపార్ష్ణిగ్రాహాదిమాలాశబ్దః ఆ. స్త్రీ. స. ఏ. అధికా ద్యుతిః యస్యసః అధికద్యుతిః, ద్యుతిః ద్యుతీ ద్యుతయః అధికద్యుతిశబ్దః ఇ. పు. ప్ర. ఏ. ఏకశ్చాసావర్థశ్చ ఏకార్థః ఏకార్థ ఏవ తంతుః ఏకార్థతంతుః ఏకార్థతంతౌ ప్రోతా ఏకార్థతంతుప్రోతా తస్యాం ఏకార్థతంతుప్రోతాయాం, ప్రోతాయాం ప్రోతయోః ప్రోతాసు ఏకార్థతంతుప్రోతాశబ్దః ఆ. స్త్రీ. స. ఏ. నయతీతి నాయకః, నాయకః నాయకౌ నాయకాః నాయకశబ్దః అ. పు. ప్ర. ఏ. నాయక ఇవాచరతి నాయకాయతే, నాయకాయతే నాయకాయేతే నాయకాయంతే నాయకశబ్దాత్సుబంతాత్కర్తృవాచకాదాచారేర్థేక్యజితదంతాదకర్మకాద్ధాతోః కర్తరి వర్తమానే లటి ఆత్మ. ప్ర. పురు. ఏ.

యాతవ్యేతి. కించ ఏకార్థః ఏకప్రయోజనం, సఏవ తంతు స్సూత్రం తత్ర ప్రోతాయాం స్యూతాయాం, ఏకామిషా (భీష్టా) భిలాషిణ్యామిత్యర్థః. ప్రపూర్వాద్వేఞః కర్మణి క్తః. 'వచిస్వపీ'త్యాదినా సంప్రసారణమ్. యాతవ్యోఽభిషేణయితవ్యః అరిః పార్ష్ణింగృహ్ణాతీతి పార్ష్ణిగ్రాహః, పృష్ఠానుధావీ, 'కర్మణ్యణ్' తావాదీ యేషాం తే పూర్వోక్తాః పఙ్క్త్యాః స్థితాః తఏవ మాలా రత్నమాలికా తస్యామధికద్యుతిః మహాతేజాః, నాయకః శక్తిసంపన్నో జిగీషుర్నాయకాయతే మధ్యమణిరివాచరతి, స్వయమేవ సర్వోత్కర్షేణ వర్తత ఇత్యర్థః. తస్మాద్విమృశ్య కర్తవ్యమిత్యర్థః. 'నాయకో నేతరి శ్రేష్ఠే హారమధ్యమణావపీ'తి విశ్వః. 'ఉపమానాదాచార' ఇతి క్యఙ్. 'అకృత్సార్వధాతుకయో' రితి దీర్ఘః. నాయకాయత ఇత్యుపమా. అన్యథా అనుశాసనవిరోధాత్. ఏకార్థతంత్వీత్యత్ర తు రూపకమధిష్ఠానతిరోధానే నారోప్యమాణతంతుత్వస్యైవ ఉద్భటత్వాత్ ప్రోతత్వసిద్ధేః తదేవ యుక్తం. తద్బలాత్పార్ష్ణిగ్రాహాదిమాలాయామిత్యత్రాపి రూపకమేవ తదనుప్రాణితా చేయముపమేత్యంగాంగిభావేన సంకరః.

అవ. విమర్శించి చేయుటయన నెట్లో చెప్పుచున్నాఁడు.—

షాడ్గుణ్యా ముపయుంజీత శ క్త్యపేక్షో రసాయనమ్,
భవం త్యస్యైవ మఙ్గాని స్థాస్నూని బలవంతిచ. ౯౩

టీ. శక్త్యపేక్షః - శక్తి=ప్రభు మంత్రోత్సాహశక్తులను (బలమును), అపేక్షన్సన్=అపేక్షించినవాఁడై, షాడ్గుణ్యం=సంధి, విగ్రహము మున్నగు నాలుగుణములనియెడు,రసాయనం=ముదిమినిబోఁగొట్టు మందును, ఉపయుంజీత=సేవించవలెను, ఏవం (సతి)=ఇట్లుచేయఁగా, అస్య=వీని, అంగాని=స్వామ్యాది రాజ్యాంగములు (అవయవములు), స్థాస్నూని=స్థిరమైనవియు, బలవంతిచ=పరపీడల సహింపఁజాలినవియు (బలముగలవియు), భవంతి=అగును.

తా. బలము నపేక్షించుచు ముదిమిని బోఁగొట్టు మందు (రసాయనము) ను సేవించువాని శరీరావయవములు యావత్కాలమును శిథిలములుగాక దృఢములై యుండునట్లు ప్రభు మంత్రోత్సాహ శక్తులను మూఁటి నపేక్షించుచు సంధి, విగ్రహము, యానము, ఆసనము, ద్వైధీభావము, సమాశ్రయము ననుషడ్గుణములను నుపయోగించు రాజుయొక్క రాజ్యాంగములు (స్వామి, జనపదము, అమాత్యుఁడు, కోశము, దుర్గము, బలము, సుహృత్తు ననునవి) యేడును స్థిరములై నిలచి పరపీడల సహింపఁజాలునవి యగును.

శ. స.—షట్చతే గుణాశ్చ షడ్గుణాః షడ్గుణా ఏవ షాడ్గుణ్యం తత్ షాడ్గుణ్యం, షాడ్గుణ్యం షాడ్గుణ్యే షాడ్గుణ్యాని షాడ్గుణ్యశబ్దః అ. న. ద్వి. ఏ. ఉపయుంజీత ఉపయుంజీయాతాం ఉపయుంజీరన్ ఉపపూర్వకయు జిర్ యోగ ఇత్యస్మాత్సకర్మకాత్కర్తరి విధ్యాదౌలజి ఆత్మ. ప్ర. పురు. ఏ. శక్తిమపేక్షత ఇతిశక్త్యపేక్షః, శక్త్యపేక్షః శక్త్యపేక్షౌ శక్త్యపేక్షాః శక్త్యపేక్షశబ్దః అ. పు. ప్ర. ఏ. రసాయనం రసాయనే రసాయనాని రసాయనశబ్దః అ. న. ద్వి. ఏ. భవతి భవతః భవంతి భూసత్తాయా మిత్యస్మాదకర్మకాద్ధాతోః కర్తరి వర్తమానే లటి పరస్మై ప్ర.పురు.బ.అస్య,అస్య అనయోః ఏనయోః ఏషాం ఇదం శబ్దః మ.పు.ష.ఏ.ఏవం అవ్య. అంగం,అంగం అంగే అంగాని అంగశబ్దః

అ. న. ప్ర. బ. తిష్ఠన్తీతి స్థాస్నూని, స్థాస్ను స్థాస్నునీ స్థాస్నూని స్థాస్నుశబ్దః ఉ. న. ప్ర. బ. బలమేషా మస్తీతి బలవంతి బలవత్ బల వతీ బలవంతి బలవచ్ఛబ్దః త. న. ప్ర. బ. చ అవ్య.

అథ విమృశ్యకరణప్రకార మాహ.—

షాడ్గుణ్యమితి. శక్తిం ప్రభావాదిత్రయం, బలంచాపేక్షత ఇతిశక్త్యపేక్షస్సన్, పదాద్యచ్. 'శక్తిర్బలే ప్రభావాదా' వితి విశ్వః. షడ్గుణాః షాడ్గుణ్యం సంధివిగ్రహాది షట్కం, చాతుర్వర్ణ్యాదిత్వాత్స్వార్థేష్యఞ్ప్రత్యయః. తదేవ రసాయన మౌషధవిశే షం, ఉపయుంజీత సేవేత, 'రసాయనం విహంగేఽపి జరావ్యాధిభిదౌషధ' ఇతి విశ్వః. 'యజ్జరావ్యాధివిధ్వంసభేషజం తద్రసాయన మి'తి వాహటశ్చ. ఏవ సత్య స్యోపయో. క్తరంగాని, స్వామ్యాదీని 'స్వామిజనపదోఽమాత్యఃకోశోదుర్గ బలంసుహృత్, రాజ్యం సప్తప్రకృత్యఙ్గం నీతిజ్ఞా స్సంప్రచక్షతే' ఇతి. గాత్రాణిచ స్థాస్నూని, స్థిరాణి, కాలాంతరక్షమాణీత్యర్థః. 'గ్లాజిస్థశ్చక్స్ను' రితి గ్స్నుప్రత్యయః బల వంతిచ పరపీడనక్షమాణిచ, భవంతి, శ్లిష్టపరంపరితరూపకం.

స్థానే శమవతాం శక్త్యా వ్యాయామే వృద్ధి రంగినామ్,
అయథాబల మారంభో నిదానం క్షయసంపదః. ౯౪

టీ. స్థానే=అశక్యములపట్ల, శమవతాం=ఓర్పుగలిగిన, అంగి నాం=సప్తాంగములతోఁగూడిన రాజులకు (దేహధారులకు), శక్త్యా= ప్రభావాద్యనుసరణముచే (బలానుసరణముచే), వ్యాయామే=వ్యాపా రముగలుగఁగా, వృద్ధిః = అభివృద్ధి (అగును), అయథాబలం = శక్తిని మించి, ఆరంభః=వ్యాయామము, క్షయసంపదః=మిక్కిలి క్షీణించు టకు, నిదానం=మూలకారణము.

తా. అశక్తులగు మానవు లోపికపట్టి తమకున్న బలమునకు తగునట్లు నడుచుట మున్నగు వ్యాయామములను జేసినచోఁ పుష్టిగలిగి వారిశరీరము వృద్ధిజెందునట్లు అశక్యమయిన చోటులయం దోర్పుగల వారై సప్తాంగములతోఁ గూడిన రాజులు తమకుగల ప్రభావాదులకు తగినట్లు షడ్గుణములను ప్రయోగించుచువచ్చినఁ దమ రాజ్య మభివృద్ధి నొందును. శక్తికి మించిన వ్యాయామ మంగములకు మిగుల హానికర మగును. కాఁబట్టి మన మకస్మాత్తుగా శిశుపాలు నెదుర్కొని పోవుట శ్రేయస్కరము గాదని భావము.

శ. స.—స్థానే, స్థానే స్థానయోః స్థానేషు స్థానశబ్దః అ. న. స.ఏ. శమః ఏషా మస్తీతి శమవంతః తేషాం శమవతాం, శమవతః శమవతోః శమవతాం శమవచ్ఛబ్దః త. పు. ష.ఏ. శక్త్యా, శక్త్యా శక్తిభ్యాం శక్తిభిః శక్తిశబ్దః ఇ. స్త్రీ. తృ.ఏ. వ్యాయామే, వ్యాయామే వ్యాయామయోః వ్యాయామేషు వ్యాయామశబ్దః అ. పు. స. ఏ. వృద్ధిః, వృద్ధిః వృద్ధీ వృద్ధయః వృద్ధిశబ్దః ఇ. స్త్రీ. ప్ర.ఏ. అంగాని ఏషాం సంతీతి అంగినః తేషాం అంగినాం, అంగినః అంగినోః అంగినాం అంగిశబ్దః న. పు. ష. బ. బలమనతిక్రమ్య యథాబలం న యథాబలం అయథాబలం అవ్యయీభావావ్యయం. ఆరంభః, ఆరంభః ఆరంభౌ ఆరంభాః ఆరంభశబ్దః అ. పు. ప్ర. ఏ. నిదానం, నిదానం నిదానే నిదానాని నిదానశబ్దః అ. న. ప్ర. ఏ. క్షయస్య సంపత్ క్షయసంపత్ తస్యాః క్షయసంపదః, క్షయసంపదః క్షయసంపదోః క్షయసంపదాం క్షయసంపచ్ఛబ్దః ద. స్త్రీ. ష. ఏ.

స్థానేతి. కించ, స్థానే అశక్యవిషయే, శమవతాం క్షమావతాం, అంగినాం సప్తాంగినాం రాజ్ఞాం శరీరిణాం చ, శక్త్యా ప్రభావాద్యనుసారేణ బలానుసారేణ చ, వ్యాయామే వ్యాపారే, సాధ్వ్యప్రయోగే గమనాదౌ చ సతీత్యర్థః. వృద్ధిరుపచయో రాజ్యస్య శరీరస్య చేతి భావః. విపక్షే బాధకమాహ—అయథాబలం శక్త్యతిక్రమేణ, 'యథాసాదృశ్యే' ఇత్యవ్యయీభావేన సమాసః. ఆరంభో వ్యాయామః క్షయసంపదోఽత్యంతహానేర్నిదానం ఆదికారణం, అంగానా మితి భావః. తస్మా దస్మాక మకస్మాచ్ఛైద్యాస్కందన మశ్రేయస్కర మితి భావః. అత్ర విశేష్యస్యాపి శ్లిష్టత్వా చ్ఛబ్దశక్తిమూలో వస్తునా వస్తుధ్వనిః. తతో ద్వయానా మంగినా మౌపమ్యం గమ్యత ఇతి సంక్షేపః.

అవ. సారాంశమును చెప్పుచున్నాఁడు.—

తదీశితారం చేదీనాం భవాం స్త్వ మవమం స్తమా,
నిహంత్యరీ నేకపదే య ఉదాత్త స్స్వరా నివ. ౯౫

టీ. తత్=అందువలన, చేదీనాం=చేదిదేశములకు, ఈశితారం=శాసకుఁడగు, తం=ఆ శిశుపాలుని, భవాన్=నీవు, మాఽవమంస్త=అవమానింపవలదు, యః=ఏ శిశుపాలుఁడు, ఉదాత్తః=ఉదాత్తస్వరము, స్వరానివ=స్వరితాది స్వరములనుంబోలె, అరీన్=శత్రువులను, ఏకపదే=ఒక్క అడుగులో, (ఏకపదమందు) నిహంతి=హింసించుచున్నాఁడో (అనుదాత్తములనుగాఁ జేయుచున్నది.)

తా. అశక్యమైన కార్యములు చేయరాదు గనుక చేదిదేశా ధీశ్వరు శిశుపాలు నీ వలక్ష్యముచేయఁబోరాదు. ఆతఁడిప్పుడతిశూరుఁడై యుదాత్తస్వరం బేకపదంబునందలి స్వరితాది స్వరములనన్నిటి ననుదాత్తములుగాఁజేయున ట్లొక్క యడుగులో శత్రువులనెల్ల నడంచుచున్నాఁడు.

శ. స.—తత్ అవ్య. ఈశితారం, ఈశితారం ఈశితారౌ ఈశితౄన్ ఈశితృశబ్దః ఋ.పు.ద్వి.ఏ.చేదీనాం ఇ.పు.ని.బ.ష.బ. భవాన్, భవాఁ భవంతౌ భవంతః భవచ్ఛబ్దః త.పు.ప్ర.ఏ. తం, తం తౌ తాన్ తచ్ఛబ్దః ద.పు. ద్వి. ఏ. అవమంస్త అవమంసాతాం అవమంసత అవపూర్వకమను అవబోధన ఇత్యస్మాత్సకర్మకాద్ధాతోః కర్తరి భూతేలుజి ఆత్మనే.ప్ర.పురు.ఏ. మా అవ్య. నిహంతి నిహతః నిఘ్నంతి నిపూర్వక హనహింసాగత్యోరిత్యస్మా త్సకర్మకా త్కర్తరి వర్తమానేలటి పరస్మై.ప్ర.పురు.ఏ.అరిం, అరిం అరీ అరీన్ అరిశబ్దః ఇ.పు.ద్వి.బ. ఏకంచ తత్పదంచ ఏకపదం తస్మిన్ ఏకపదే, ఏకపదే ఏకపదయోః ఏకపదేషు ఏకపదశబ్దః అ. న. స. ఏ. యః, యః యౌ యే యచ్ఛబ్దః ద. పు. ప్ర. ఏ. ఉదాత్తః ఉదాత్తౌ ఉదాత్తాః ఉదాత్తశబ్దః అ. పు. ప్ర. ఏ. స్వరం, స్వరం స్వరౌ స్వరాన్ స్వరశబ్దః అ. పు. ద్వి. బ. ఇవ అవ్య.

ఫలిత మాహ.—

తదితి. తత్తస్మా దశక్యార్థ స్యాకార్యత్వా చ్చేదీనా మీశితారం శిశుపాలం భవా న్మావమంస్త నావమన్యస్వ, మన్యతే ర్మాజి లుజ్. అనుదాత్తత్వా న్నేడాగమః. కుతః య శ్చైద్య ఉదాత్త (స్స న్నుదాత్త ఇతి శ్లిష్టో దాత్తః) స్వరాఁ పరిశిష్టాఁ స్వరితాదీ నివారీ నేకపదే ఏకస్మిఁ పదన్యాసే, సుప్తిజంతలక్షణే చ నిహంతి హినస్తి, నీచైః కరోతిచ, అతిశూరత్వాత్. 'అనుదాత్తంపదమేకవర్జమి'తి పరిభాషా బలాచ్చేతి భావః.

అవ. ఈశిశుపాలుఁ డొంటరివాఁడు మన నేమి జేయఁగలఁడని తలంచరాదని చెప్పుచున్నాఁడు.—

మా వేది య దసా వేకో జేతవ్య శ్చేదిరా డితి,
రాజయక్ష్మే వ రోగాణాం సమూహ స్స మహీభృతామ్. ౫౭

టీ. అసౌ=ఈ, చేదిరాట్=చేదిదేశపురాజు (శిశుపాలుఁడు),

ఏకః=ఒంటిగాఁడు, (కనుక) జేతవ్యః=జయింపశక్యమైనవాఁడు, ఇతి= అని, మావేది=తెలిసికొనవలదు, యత్=ఎందువలన, సః = వాఁడు, రాజయక్ష్మ=క్షయరోగము, రోగాణామివ = రోగములయొక్కయుం బోలె, మహీభృతాం=రాజులయొక్క, సమూహః=మొత్తమో.

తా. ఈశిశుపాలుఁ డేకాకియై యున్నవాఁడు గదా మనము సుకరముగా జయింపవచ్చునని తలంప నయితిగాదు. క్షయరోగ మెల్ల రోగములయొక్కయు సమష్టిరూపమైనట్లు ఈతఁడు సమస్త రాజుల యొక్కయు సమష్టి స్వరూపుఁడై వెలుంగుచున్నవాఁడు ఒక్కఁడే రాజ పుంజంబునంత బలంబు గలవాఁడుగనుక క్షయరోగమువలె నసాధ్యుఁ డని తాత్పర్యము.

శ. స.—మాఅవ్య. వేది వేదిషాతాం వేదిషత విదజ్ఞాన ఇత్యా స్మాత్సకర్మకాత్కర్మణి భూతేలజి ఆత్మ. ప్ర.పురు. ఏ. యత్ అవ్య. అసౌ, అసౌ అమూ అమీ అదశ్శబ్దః స. పు. ప్ర. ఏ. ఏకః ఏకశబ్దః అ. పు. ని. ఏ. ప్ర. ఏ. జేతుః శక్యః జేతవ్యః, జేతవ్యః జేతవ్యౌ జేత వ్యాః జేతవ్యశబ్దః అ.పు.ప్ర.ఏ. చేదీనాంరాట్ చేదిరాట్, చేదిరాట్ చేదిరాజౌ చేదిరాజః చేదిరాట్ఛబ్దః జ.పు.ప్ర.ఏ. ఇతి అవ్య. రాజ్ఞః య క్ష్మ రాజయక్ష్మ (రాజాచాసౌ యక్ష్మాచ రాజయక్ష్మా) యక్ష్మా యక్ష్మాణౌ యక్ష్మాణః రాజయక్ష్మశబ్దః న. పు. ప్ర. ఏ. ఇవ అవ్య. రోగస్య, రోగస్య రోగయోః రోగాణాం రోగశబ్దః అ. పు. ష. బ. సమూహః, సమూహః సమూహౌ సమూహాః సమూహశబ్దః అ. పు. ప్ర.ఏ. సః తౌ తే తచ్ఛబ్దః ద.పు.ప్ర.ఏ. మహీంబిభర్తీతి మహీభృతః తేషాం మహీభృతామ్, మహీభృతః మహీభృతోః మహీభృతాం మహీభృచ్ఛబ్దః త. పు. ష. బ.

న చాయ మేకాకీ శిశుపాలః కిం నః కరిష్య తీతి మంతవ్య మి త్యాహ.—

మావేదీతి. అసౌ చేదిరాట్ ఏక ఏకాకీ అతో జేతవ్యః సుజయ్య ఇతి మావేది మాజ్ఞాయి, వేత్తేః కర్మణి మాజి లుఙ్. య ద్యస్మాత్స చేదిరాట్ రాజ్ఞ శ్చంద్రస్య యక్ష్మ యద్వా రా జాసౌ యక్ష్మేతి వా రాజయక్ష్మ క్షయరోగః రోగాణా మివ మహీభృతాం సమూహః సమష్టిరూపః, యథాహ బాహటః—'అనేకరోగానుగతో బహురోగపురోగమః, రాజయక్ష్మ క్షయ శ్శోషో రోగరా డితి చ స్మృతః. నతు

త్రాణాం ద్విజానాం చ రాజ్ఞో౽భ్యుదయం పురా, యచ్చ రాజా చ యక్ష్మా చ రాజయక్ష్మా తతో మత' ఇతి. అతో దుర్జేయ ఇతిభావః. ఏ తేన 'చిరస్య మిత్త్రవ్యసనీ సుదమో దమఘోషజ' ఇతి వాక్యార్థో నిరస్తః.

అవ. ఇఁక నీతనియెల్లవాఁడుల మొత్తపుందనమును వివరించు చున్నాఁడు.—

సంపాదితఫల స్తేన సపక్షః పరభేదకః,
కార్ముకే నేవ గుణినా బాణ స్సంధాన మేష్యతి. ౯౭

టీ. సంపాదితఫలః - సంపాదిత=సంపాదింపఁబడిన, ఫలః=లాభము (బాణము ములికి, అలుఁగు) కలిగినట్టియు, సపక్షః=చెలికాండ్రతోఁ (కంకపత్రములతోఁ) గూడినట్టియు, పరభేదకః=శత్రువులనుద్రుంచు, బాణః=బాణాసురుఁడు (అమ్ము), గుణినా=శౌర్యాదిగుణములుగల (అల్లెత్రాడుగలిగిన), తేన=ఆశిశుపాలునితో, కార్ముకేనేవ=ధనస్సుతోడనుంబోలె, సంధానం=సంధిని, ఏష్యతి=పొందఁగలఁడు.

తా. ములుకు లమర్చి వేగముగాఁబోవ రాపులుఁగుఱెక్కలు గట్టినబాణము శత్రుభేదకమై యెక్కుపెట్టిన ధనుస్సుతో సంధానమునకు సిద్ధమగునట్లు కోశాది సంపత్తిలాభము సంపాదించుకొని సుహృద్బలముతోఁ గూడుకొనిన బాణాసురుఁడు శత్రుసంహారమునకుఁ జాలినవాఁడై శౌర్యాదిసంపన్నుఁడగు శిశుపాలునికి సహాయపడఁగలఁడు కావున నీతఁ డేకాకిగాఁడని భావము.

శ. స.—సంపాదితం ఫలంయస్యసః సంపాదితఫలః, ఫలః ఫలౌ ఫలాః సంపాదితఫలశబ్దః అ.పు.ప్ర.ఏ. తేన, తేన తాభ్యాం తైః తచ్ఛబ్దః ద. పు. తృ. ఏ. పక్షైః సహావర్తత ఇతి సపక్షః, సపక్షః సపక్షౌ సపక్షాః సపక్షశబ్దః అ. పు. ప్ర.ఏ. పరేషాం భేదకః పరభేదకః, భేదకః భేదకౌ భేదకాః పరభేదకశబ్దః అ. పు. ప్ర. ఏ. కర్మణే ప్రభవతీతి కార్ముకమ్ తేన కార్ముకేన, కార్ముకేన కార్ముకాభ్యాం కార్ముకైః కార్ముకశబ్దః అ. న. తృ. ఏ. ఇవ అవ్య. గుణాః అస్య సంతీతి గుణీ తేన గుణినా, గుణినా గుణిభ్యాం గుణిభిః గుణిశబ్దః న. పు. తృ. ఏ. (గుణాః అస్మిన్ అస్తీతి గుణీ తేన గుణినా, గుణినా గుణిభ్యాం గుణిభిః గుణి

శబ్దః ఇ.న.తృ. ఏ.) బాణః, బాణః బాణౌ బాణాః బాణశబ్దః అ.పు.తృ. ఏ. సంధానం, సంధానం సంధానే సంధానాని సంధానశబ్దః అ.న.ద్వి.ఏ. ఏష్యతి ఏష్యతః ఏష్యంతి ఇణ్ గతా విత్యస్మాత్సకర్మకాత్కర్తరి భవిష్యదర్థేల్రుటి పర. ప్ర. పురు. ఏ.

అథాస్య సర్వరాజసమష్టితామేవ ద్వాభ్యా మాచష్టే.—

సంపాదితేతి. సంపాదితం, ఫలం లాభః, శరాగ్రంచ యస్యసః, 'ఫలం లాభశరాగ్రయో రి'తి శాశ్వతః. సపక్షః స్వసుహృత్, కంకాదిపత్త్రియుక్తశ్చ పరేషాం భేదకశ్చ శత్రువిదారణః, బాణో బాణాసురశ్శరశ్చ, గుణినా శౌర్యాదిగుణవతా, అధిజ్యేన చ తేన చైద్యేన, కర్మణే ప్రభవ తీతి కార్ముకం, 'కర్మణఉకఞ్' తేనైవ సంధానం సంధి మేష్యతి అర్థో నైకా క్తీతి భావః. అత్రాప్యుపమా శ్లేషో వా మతభేదాత్.

యేచాన్యే కాలయవన సాల్వరుక్మి ద్రుమాదయః,
తమస్స్వభావా స్తేఽప్యేనం ప్రదోష మనుయాయినః. ౯౦

టీ. అన్యే = ఇతరులగు, కాలయవనసాల్వరుక్మిద్రుమాదయః = కాలయవనుఁడు, సాల్వుఁడు, రుక్మి, ద్రుముఁడు మొదలగు, యేచ = ఏయే రాజులు, తమస్స్వభావాః = తమోగుణముస్వభావముగాఁగలవారు (కలరో), కనుకనే, తేఽపి = వారును, ప్రదోషం = దుష్టుఁడగు (తామసుఁడే యగు), ఏనం = వీనిని, అనుయాయినః = అనుసరించువారు.

తా. చీకటి ప్రదోషకాలము ననుసరించి యుండినట్లు కాలయవనుఁడు సాల్వుఁడు రుక్మి ద్రుముఁడు మున్నగు తమోగుణప్రధానులైన మఱికొందఱురాజులును దమవలె తామసుఁడగు నీశిశుపాలుని వెంబడించి యుందురు.

శ. స.—యః, యః యౌ యే యచ్ఛబ్దః ద.పు.ప్ర.బ.చ అవ్య. అన్యః, అన్యః అన్యౌ అన్యే అన్యశబ్దః అ.పు.ప్ర.బ. కాలయవనశ్చ సాల్వశ్చ రుక్మీచ ద్రుమశ్చ కాలయవన సాల్వరుక్మిద్రుమాః కా...ద్రుమాః ఆదయః యేషాంతే కాలయవనసాల్వరుక్మిద్రుమాదయః, ఆదిః ఆదీ ఆదయః కాలయ...మాదిశబ్దః ఇ. పు. ప్ర. బ. తమః స్వభావః యేషాం తే తమస్స్వభావాః, స్వభావః స్వభావౌ స్వభావాః తమస్వభావశబ్దః అ. పు. ప్ర. బ. సః, సః తౌ తే తచ్ఛబ్దః ద.పు.ప్ర.బ. అపి అవ్య. ఏనం,

ఏనం ఏనౌ ఏనాన్ ఇదంశబ్దః మ.పు.ద్వి.ఏ. ప్రకృష్టః దోషః యస్యసః ప్రదోషః తం ప్రదోషం, ప్రదోషం ప్రదోషౌ ప్రదోషాన్ ప్రదోష శబ్దః అ. పు. ద్వి. ఏ. అనుసృత్య యాస్యంతీత్యనుయాయినః, అనుయాయీ అనుయాయినౌ అనుయాయినః అనుయాయిన్‌శబ్దః న. పు. ప్ర. బ.

యేచేతి. కిం చ అన్యే కాలయవనసాల్వరుక్మిద్రుమాదయో యే రాజానః తమస్స్వభావా స్తమోగుణాత్మకాః, అతఏవ తేఽపి ప్రదోషం ప్రకృష్టదోషం, తామసమేనైనం, సైన్యం అనుయాయిన అనుయాస్యంతః, సాదృశ్యా దితి భావః. 'భవిష్యతి గమ్యాదయ'ఇతి ణినిః భవిష్యదర్థే. 'అకేనోర్భవిష్యదాధమర్ణ్యయో రి'తి షష్ఠీప్రతిషేధా ద్ద్వితీయా. యథా ధ్వాంతం రజనిముఖం అనుయాతి తద్వ దితి వస్తు నాలంకారధ్వనిః. 'రాహు ధ్వాంతే గుణే తమ' ఇత్యమరః. 'ప్రదోషో దుష్టరాత్ర్యంశా వి'తి వైజయంతీ.

అవ. ఓయీ!(పైఁజెప్పిన) బాణాదులిప్పుడు మనతో సంధిగలిగియున్నవారు భేదిల్లరు అనునెడ చెప్పుచున్నాఁడు.—

ఉపజాపః కృత స్తేన తా నాకోపవత స్త్వయి,
ఆశు దీపయితా ల్పోఽపి సాగ్నీ నేధానివా నిలః. ౯౯

టీ. తేన=ఆశిశుపాలునిచేత, కృతః=చేయఁబడిన, అల్పోఽపి=కొంచెమాత్రమైనను, ఉపజాపః=భేదము, త్వయి=నీయందు, ఆకోపవతః=మిక్కిలికోపముగల, తాన్=ఆబాణాదులను, అనిలః=వాయువు, సాగ్నీన్=అగ్నితోఁగూడిన, ఏధానివ=చిదుకులనుంబోలె, ఆశు=తోడనే, దీపయితా=మండింపఁగలదు.

తా. కొంచెము నిప్పంటుకొనియున్న చిదుకులు గాలితగిలినతోడనే భగ్గుమనిమండునట్లు శిశుపాలుఁడేమాత్రపుభేదము పుట్టించినను అంతవైరముగల బాణాదులు మండిపడుదురు.—మనమెంత సంధిచేసికొనియున్నను లోలోపల పగగలవారు సందుదొరికినప్పుడు వేవైపగదీర్చుకొందురని తాత్పర్యము.

శ. స.—ఉపజాపః, ఉపజాపః ఉపజాపౌ ఉపజాపాః ఉపజాపశబ్దః అ.పు.ప్ర.ఏ. కృతః, కృతః కృతౌ కృతాః కృతశబ్దః అ. పు. ప్ర. ఏ. తేన, తేన తాభ్యాం తైః తచ్ఛబ్దః ద.పు.తృ. ఏ. తం, తం తౌ తాన్ తచ్ఛబ్దః

ద. పు. ద్వి. బ. ఆకోపవంతం, ఆకోపవన్తం ఆకోపవంతౌ ఆకోపవతః ఆకోపవచ్ఛబ్దః త. పు. ద్వి. బ.త్వయి, త్వయి యువయోః యుష్మాసు యుష్మచ్ఛబ్దః ద. పు. స. ఏ. ఆశు అవ్య. దీపయితా, దీపయితా దీపయితారౌ దీపయితారః దీపీ దీప్తా విత్యస్మాద్ధాతోః ణిజంతాత్సకర్మకాత్కర్తర్యనద్యతనభవిష్యతిలుటి పర. ప్ర. పు. ఏ. అల్పః, అల్పః అల్పౌ అల్పాః అల్పశబ్దః అ. పు. ప్ర. ఏ. అపి అవ్య.. అగ్నినాసహావర్తంత ఇతి సాగ్నయః తాన్ సాగ్నీన్, సాగ్నిం సాగ్నీ సాగ్నీన్ సాగ్నిశబ్దః ఇ. పు. ద్వి. బ. ఏధం, ఏధం ఏధౌ ఏధాన్ ఏధశబ్దః అ. పు. ద్వి. బ. ఇవ అవ్య. అనిలః, అనిలః అనిలౌ అనిలాః అనిలశబ్దః అ. పు. ప్ర. ఏ.

ననుబాణాదయోఽస్మాభి రిదానీం కృతసంధా నాఽన విరాధ్యంతీ త్యత్రాహ.—ఉపజాపఇతి. తేన చైద్యేన కృత అల్పోఽప్యుపజాపో భేదః, 'భేదోపజాపావుపధే' త్యమరః. త్వయి ఆకోపవతః ప్రకోపవత స్తాన్ బాణాదీన్, అనిలః సాగ్నీ నేధా నింధనానీవ, 'కాష్ఠం దా ర్వింధనం త్వేధ ఇధ్మ మేధ స్సమిత్ స్త్రియా మి'త్యమరః. ఆశు దీపయితా సద్యః ప్రజ్వలయిష్యతి. 'దీపే ర్ణ్యంతాల్లుట్' అంతర్వైరాస్సంహితా అపి సతి రంధ్రే సద్యో విశ్లిష్యం తీతి భావః. ఉపమా.

బృహత్సహాయః కార్యాంతం క్షోదీయానపి గచ్ఛతి,
సంభూయాంభోధి మభ్యేతి మహానద్యానగాపగా. ౧౦౦

టీ. బృహత్సహాయః=గొప్పసహాయము గలిగిన, క్షోదీయానపి=మిక్కిలియల్పుఁడుంగూడ, కార్యాంతం=పనియొక్క ముగింపును, గచ్ఛతి=పొందును, నగాపగా=సెలయేఱు, మహానద్యా=పెద్దయేఱుతో, సంభూయ=కలిసి, అంభోధిం=సముద్రమును, అభ్యేతి = పొందుచున్నది.

తా. మిక్కిలియల్పుఁడైనను గొప్పసహాయము గలవాఁడైన చోఁ గార్యసిద్ధిఁ బొందఁగలుగును. చిన్నచిన్న సెలయేళ్లు మహానదితోఁ గలసి సముద్రముఁ జొచ్చుచున్నవి గదా ? అల్పుఁడే యిట్లయిన ప్పుడు అట్టిమహావీరుండగు శిశుపాలుని సంగతి వేఱ చెప్పవలయునా?

శ. స.—బృహన్ సహాయో యస్యసః బృహత్సహాయః,సహాయః సహాయౌ సహాయాః బృహత్సహాయశబ్దః అ.పు.ప్ర.ఏ. కార్యస్య

అంతః కార్యాంతః తం కార్యాంతం, కార్యాంతం కార్యాంతౌ కార్యాంతాన్ కార్యాంతశబ్దః అ. పు. ద్వి. ఏ. అత్యంతంక్షుద్రః క్షోదీయాన్, క్షోదీయాన్ క్షోదీయాంసౌ క్షోదీయాంసః క్షోదీయశ్శబ్దః స. పు. ప్ర. ఏ. అపి అవ్య. గచ్ఛతి గచ్ఛతః గచ్ఛంతి గమ్లుగతావిత్యస్మాత్సకర్మకాత్కర్తరి వర్తమానే లటి పర. ప్ర. పురు. ఏ. సంభూయ ల్యబంతమవ్య. అంభాంసి ధీయంతే అస్మిన్ ఇతి అంభోధిః తం అంభోధిం, అంభోధిం అంభోధీ అంభోధీన్ అంభోధిశబ్దః ఇ. పు. ద్వి. ఏ. అభ్యేతి అభీతః అభియంతి అభిపూర్వక ఇణ్ గతావిత్యస్మాత్సకర్మకాత్కర్తరి వర్తమానే లటి పరస్మై. ప్ర. పురు. ఏ. మహతీచ సా నదీచ మహానదీ తయా మహానద్యా, నద్యా నదీభ్యాం నదీభిః మహానదీశబ్దః ఈ. స్త్రీ. తృ. ఏ. అపాం సమూహః ఆపం తేనగచ్ఛతీత్యాపగా, నగచ్ఛతీతి నగః నగే ఆపగానగాపగా, నగాపగా నగాపగే నగాపగాః నగాపగాశబ్దః ఆ. స్త్రీ. ప్ర. ఏ.

బృహదితి. బృహత్సహాయో మహాసహాయవాన్, క్షోదీయాన్ క్షుద్రతరోఽపి, స్థూలదూరే'త్యాదినా యణాదిపరలోపః,పూర్వగుణశ్చ. కార్యస్యాంతంపారంగచ్ఛతి, తథాహి—అపాం సమూహః ఆపం, 'తస్యసమూహ'ఇత్యణ్. తేన గచ్ఛతీత్యాపగా నగాపగా గిరినదీ, మహానద్యా గంగాదికయాసంభూయ మిళిత్వా అంభోధిమభ్యేతి, క్షుద్రోఽప్యేవం తాదృఙ్మహావీరశ్చేద్యస్తు కిము వక్తవ్య మిత్యపిశబ్దార్థః. విశేషేణ సామాన్యసమర్థనరూపోఽర్థాంతరన్యాసః.

అవ. మఱియును, శత్రువు సాధింపఁబడమియేగాక మీఁదు మిక్కిలి యనర్థావహమగు మిత్రవిరోధముగూడ నగునని చెప్పుచున్నాఁడు.—

తస్య మిత్రా ణ్యమిత్రా స్తే యే చ యే చో భయే నృపాః,
అభియుక్తం త్వ యైనం తే గంతార స్త్వా మతోఽపరే. ౧౦౧

యేచ=ఎవరెవరు, తస్య=ఆశిశుపాలునికి,మిత్రాణి=మిత్రులగు, నృపాః=రాజులో, యేచ=ఎవరెవరు, తే=నీకు,అమిత్రాః=శత్రులగు, నృపాః=రాజులో, తే=ఆ, ఉభయే=రెండు తెగలవారును, త్వయా=నీచేత, అభియుక్తం=ఎదురుకొనఁబడిన, ఏనం=ఈశిశుపాలుని, గంతా

రః=పొందుదురు, అతః=ఈరెండు తెగలవారికంటె, అపరే = వేఱైన వారు, నీమిత్రులును, వానిశత్రువులును, త్వాం=నిన్ను, గంతారః= పొందుదురు.

తా. నీవు యుద్ధ సన్నద్ధుఁడవై శిశుపాలుని యెదిరించినప్పుడు నీశత్రువును, వానిమిత్రులును నగురాజులెల్లరును వానికి తోడై వత్తురు. వానిశత్రువులును నీకు మిత్రులును నగురాజులెల్లరును నీకు తోడై నీపక్షమున వత్తురు.

శ. స.—తస్య, తస్య తయోః తేషాం తచ్ఛబ్దః ద.పు.ష.ఏ. మిత్రం, మిత్రం మిత్రే మిత్రాణి మిత్రశబ్దః అ.న.ప్ర.బ. అమిత్రః, అమిత్రః అమిత్రౌ అమిత్రాః అమిత్రశబ్దః అ. పు. ప్ర. బ. తవ తే యువయోః వాం యుష్మాకం వః యుష్మచ్ఛబ్దః ద. పు. ష. ఏ. యః,యః యౌ యే యచ్ఛబ్దః ద. పు. ప్ర. బ. చ అవ్య. యః, యః యౌ యే యచ్ఛబ్దః ద. పు. ప్ర. బ. చ అవ్య. ఉభయః ఉభయే ఉభయశబ్దః అ.పు.ప్ర.బ. నౄన్ పాంతీతి నృపాః, నృపః నృపౌ నృపాః నృపశబ్దః అ. పు. ప్ర. బ. అభియుక్తం, అభియుక్తం అభియుక్తౌ అభియుక్తాన్ అభియుక్తశబ్దః అ. పు. ద్వి. ఏ. త్వయా యువాభ్యాం యుష్మాభిః యుష్మచ్ఛబ్దః ద. పు.తృ.ఏ. ఏనం, ఏనం ఏనౌ ఏనాన్ ఇదంశబ్దః మ.పు.ద్వి.ఏ. సః, సః తౌ తే తచ్ఛబ్దః ద. పు. ప్ర. బ. గంతా గంతారౌ గంతారః గమ్లగతావిత్యస్మాత్సకర్మకాద్ధాతోః కర్తరి అనద్యతనభవిష్యతి లుటి పర. ప్ర.పురు. బ. త్వాం, త్వాం యువాం వాం యుష్మాన్ వః యుష్మచ్ఛబ్దః ద. పు. ద్వి. ఏ. అతః అవ్య. అపరః అపరౌ అపరే అపరశబ్దః అ. పు. ప్ర. బ.

కించ న కేవలం శత్రోరసాధ్యత్వం మిత్త్రవిరోధశ్చాధికోఽనర్థకర ఇత్యాహ.—

తస్యేతి. యేచ తస్య చైద్యస్య మిత్త్రాణి నృపాః యేచ తేత వామిత్రాః నృపాః తేఉభయే రాజానః త్వయాభియుక్తం అభియాత మేనం చైద్యం, గంతారో గమిష్యంతి, గమేః కర్తరి లుట్. అతోఽపరే ఉక్తోభయవ్యతిరిక్తాః, తే తవ మిత్త్రాణి తస్యామిత్త్రా శ్చేత్యర్థః. త్వాం గంతారః.

దానంజేసి యేమగు ననినం జెప్పుచున్నాఁడు.—

మఖవిఘ్నాయ సకల మిత్థ ముత్థాప్య రాజకమ్,
హంత జాత మజాతారేః ప్రథమేన త్వయారిణా, ౧౦౨

టీ. ఇత్థం=ఇట్లు, మఖవిఘ్నాయ-మఖ=యజ్ఞముయొక్క, విఘ్నాయ=విఘాతముకొఱకు, సకలం=సమస్తమైన, రాజకం=రాజబృందమును, ఉత్థాప్య=లేవదీసి (కలఁతపఱచి), హంత=అన్న, అజాతారేః=అజాతశత్రువగు ధర్మరాజునకు, త్వయా=నీచేత, ప్రథమేన=మొట్టమొదటి, అరిణా=శత్రువుగా, జాతం=అగుట (పుట్టుట.)

తా. ఈవిధముగా నీవురాజులనందఱను కలఁతపెట్టి యుద్ధమునకు లేవఁజేయుటవలన ధర్మరాజుచేయఁబూనిన రాజసూయయాగమునకు పెద్దవిఘాతము సంప్రాప్తమగును. దానంజేసి యజాతశత్రువని పేరు వడిన ధర్మరాజునకు మొట్ట మొదటి శత్రువుగాఁ బుట్టిన వాఁడగుదువు.

శ. స.—మఖస్యవిఘ్నః మఖవిఘ్నః తస్మై మఖవిఘ్నాయ, మఖవిఘ్నాయ మఖవిఘ్నాభ్యాం మఖవిఘ్నేభ్యః మఖవిఘ్నశబ్దః అ. పు. చ.ఏ. సకలం, సకలం సకలే సకలాని సకలశబ్దః అ.న.ద్వి.ఏ.ఇత్థమ్ థము ప్రత్యయాంతావ్య. ఉత్థాప్య ల్యబంతా రాజ్ఞాం సమూహో రాజకం తత్ రాజకం, రాజకం రాజకే రాజకాని రాజకశబ్దః అ. న. ద్వి. ఏ. హంత అవ్య. జాతం, జాతం జాతే జాతాని జాతశబ్దః అ. న. ప్ర. ఏ. అజాతాః అరయః యస్యసః అజాతారిః తస్య అజాతారేః, అజాతారేః అజాతార్యోః అజాతారీణాం అజాతారిశబ్దః ఇ.పు.ష.ఏ. ప్రథమేన, ప్రథమేన ప్రథమాభ్యాం ప్రథమైః ప్రథమశబ్దః అ. పు. తృ. ఏ. త్వయా, త్వయా యువాభ్యాం యుష్మాభిః యుష్మచ్ఛబ్దః ద. పు. తృ. ఏ. అరిణా, అరిణా అరిభ్యాం అరిభిః అరిశబ్దః ఇ. పు. తృ. ఏ.

తతః కి మత ఆహ.—

మఖేతి. ఇత్థ మనేన ప్రకారేణ, 'ఇదమస్థము ర్'ఇతి థముప్రత్యయః. మఖస్య విఘ్నాయ విఘాతాయ, సకలం రాజకం రాజసమూహం, 'గోత్రోక్షే'త్యాదినా వుఞ్. ఉత్థాప్య క్షోభయిత్వా, హంతేతి ఖేదే. అజాతారేః అజాతశత్రోః, యుధిష్ఠిరస్య త్వయా ప్రథమే నారిణా, జాత మజని, నపుంసకే భావే క్తః.

అవ. ఆతండును శత్రువుగానిమ్ము, చెఱుపేమి ? యనుప్రశ్నయందిట్లు చెప్పుచున్నాఁడు.—

సంభావ్య త్వా మతిభరక్షమస్కంధం సబాంధవః,
సహాయ మధ్వరధురాం ధర్మరాజో వివక్షతే. ౧౦౩

టీ. బాంధవః=బంధువుఁడగు, సః=ఆ, ధర్మరాజః=ధర్మరాజు, అతి...ధం-అతిభర=మిక్కిలిభారమునకు, క్షమ=సమర్థమైన, స్కంధం = భుజముగల, త్వాం=నిన్ను, సహాయం=సహాయునిగా, సంభావ్య=తలఁచుకొని, అధ్వరధురాం=యజ్ఞభారమును, వివక్షతే = వహింప నిచ్ఛగించుచున్నాఁడు.

తా. ముఖ్యబంధువగు ధర్మరాజు సమానస్కంధుఁడవగు నిన్ను సహాయునిగాఁ జూచుకొని కష్టసాధ్యమయిన రాజసూయ యాగమును జేయసమకట్టియున్నవాఁడు. ఇట్లుండగా విరోధించుట విశ్వాసఘాతము బంధుద్రోహము నగు నని తాత్పర్యము.

శ. స.—సంభావ్య. ల్యబంతం త్వాం త్వా యువాం వాం యుష్మాన్ వః యుష్మచ్ఛబ్దః ద. పు.ద్వి.ఏ. అత్యంతం భరః అతిభరః అతిభరస్య క్షమః అతిభరక్షమః అతిభరక్షమః స్కంధః యస్యసః అతిభరక్షమస్కంధః తం అతి...ధం, స్కంధం స్కంధౌ స్కంధాన్ అతిభరక్షమస్కంధశబ్దః అ. పు. ద్వి. ఏ. సః, సః తౌ తే తచ్ఛబ్దః ద. పు. ప్ర. ఏ. బంధురేవబాంధవః, బాంధవః బాంధవౌ బాంధవాః బాంధవశబ్దః అ.పు.ప్ర.ఏ. సహాయం,సహాయం సహాయౌ సహాయాన్ సహాయశబ్దః అ. పు. ద్వి. ఏ. అధ్వరస్య ధూః అధ్వరధురా తాం అధ్వరధురాం, అధ్వరధురాం అధ్వరధురే అధ్వరధురాః అధ్వరధురాశబ్దః ఆ. స్త్రీ. ద్వి. ఏ. ధర్మశ్చాసౌ రాజాచ ధర్మరాజః, ధర్మరాజః ధర్మరాజౌ ధర్మరాజాః ధర్మరాజశబ్దః అ. పు. ప్ర. ఏ. వివక్షతే వివక్షే తే వివక్షంతే వహప్రాపణ ఇత్యస్మాద్ధాతోస్సన్నంతాత్సకర్మకాత్కర్తరి వర్తమానేలటి ఆత్మ. ప్ర. పురు. ఏ.

అస్తు సోఽపి శత్రుః కో దోష స్తత్రాహ.—

సంభావ్యేతి. బంధురేవ బాంధవ స్స ధర్మరాజః, అతిభరస్య క్షమః సమర్థస్స్కంధో యస్యతం సమానస్కంధమిత్యర్థః. త్వాం సహాయం, సంభావ్య అభిసంధాయ, అధ్వరస్య ధురం అధ్వరధురాం. 'ఋక్పూర' త్యాదినా సమాసాంతోఽచ్ప్రత్యయః. సమాసాంతానాం ప్రకృతిలింగత్వా త్తత్పురుషే పరవల్లింగత్వే టాప్. వివక్షతే వోఢుమిచ్ఛతి. వహతే స్స్వరితేత స్సన్నంతా ల్లట్. తథాపి విరోధే విశ్వాసఘాతో

బంధుద్రోహశ్చ స్యాతా మితి భావః. విశేషణసామ్యా దప్రస్తుతయాగధర్మప్రతీతే స్సమాసో క్తిః.

అవ. ఓయీ! ముందుచేసెదనని మాట యిచ్చి చేయకుండుటయే దోషముకాని మావల్ల కాదని చెప్పిన నింకేమి తప్పు అనువిషయమునఁ జెప్పుచున్నాఁడు.—

మహాత్మానోఽనుగృహ్ణంతి భజమానాన్ రిపూనపి,
సపత్నీః ప్రాపయం త్యబ్ధిం సింధవో నగనిమ్నగాః. ౧౦౪

టీ. మహాత్మానః = మహానుభావులు (నిగ్రహానుగ్రహసమర్థులు), భజమానాన్=శరణుజొచ్చుచున్న, రిపూనపి = శత్రువులనుసైతము,అనుగృహ్ణంతి=అనుగ్రహింతురు, సింధవః = మహానదులు, సపత్నీః=సవతులగు, నగనిమ్నగాః = సెలయేఱులను, అబ్ధిం = సముద్రమును, ప్రాపయంతి=పొందించుచున్నవి.

తా. మహానుభావులగు వారు శరణుబొందిన శత్రువులను సైతము దయతో జూచుచున్నారు. ఇఁక బంధువులను గుఱించి వేఱె చెప్పవలయునా? గంగానదిమున్నగు మహానదులు తమతోఁ గలసి వచ్చుచున్న సవతులగు కొండయేఱులను సముద్రము జేర్చి తమ సౌభాగ్యమును వాని కొసంగుచున్నయవిగదా. కావున మావల్ల గాదని పరిహరించుటయుఁ దగదని భావము.

శ. స.—మహాన్ ఆత్మా యేషాం తే మహాత్మానః ఆత్మా, ఆత్మా ఆత్మానౌ ఆత్మానః మహాత్మశబ్దః న. పు. ప్ర. బ. అనుగృహ్ణాతి, అనుగృహ్ణీతః అనుగృహ్ణంతి అనుపూర్వకగ్రహ ఉపాదాన ఇత్యస్మా త్సకర్మకాద్ధాతోః కర్తరి వర్తమానే లటి పర. ప్ర. పురు. బ. భజమానం,భజమానం భజమానౌ భజమానాన్ భజమానశబ్దః అ. పు. ద్వి. బ. అనిష్టం రపన్తీతి రిపవః తాన్ రిపూన్ రిపుం, రిపూ రిపూన్ రిపుశబ్దః ఉ. పు. ద్వి. బ. అపి అవ్య. సమానః పతిః యాసాం తాః సపత్న్యః తాః సపత్నీః, సపత్నీం సపత్న్యౌ సపత్నీః సపత్నీశబ్దః ఈ. స్త్రీ. ద్వి. బ. ప్రాపయతి ప్రాపయతః ప్రాపయంతి ప్రపూర్వక ఆప్లవ్యాప్తా విత్యస్మాద్ధాతోర్ణిజన్తా త్సకర్మకాత్క

_త్తరి వర్తమానేలటి పర. ప్ర. పురు. బ. ఆపః ధీయంతే అస్మిన్నితి, అబ్ధిః తం అబ్ధిం, అబ్ధిం అబ్ధీ అబ్ధీన్ అబ్ధిశబ్దః ఇ. పు. ద్వి. ఏ. సింధుః, సింధుః సింధూ సింధవః సింధుశబ్దః ఉ.స్త్రీ.ప్ర.బ. నిమ్నం గచ్ఛంతీతి నిమ్నగాః నగచ్ఛన్తీతి నగాః నగేషు నిమ్నగాః నగనిమ్నగాః తాః నగనిమ్నగాః, నిమ్నగాం నిమ్నగే నిమ్నగాః నగనిమ్నగాశబ్దః ఆ. స్త్రీ. ద్వి. బ.

నను ప్రతిశ్రుత్యాకరణే దోషః ప్రాగేవ పరిహారే కో దోష స్తత్రాహ.—

మహాత్మానఇతి. మహాత్మానో నిగ్రహానుగ్రహసమర్థాః, భజమానాన్ శరణాగతాన్,రిపూనపిఅనుగృహ్ణంతి, కిముత బంధూనితి భావః. అర్థాంతరంన్యస్యతి— సింధవో మహానద్యః సమానఃఏకః పతి ర్యాసాం తా స్సపత్న్యః. 'నిత్యం సపత్న్యాదిష్వి' తి జీప్. నకారశ్చ నగనిమ్నగాః గిరినిర్ఝరిణీః, అబ్ధిం ప్రాపయంతి, స్వసౌభాగ్యం తాభ్యః ప్రయచ్ఛంతీత్యర్థః. అతః పరిహారోఽప్యన ర్థ ఇతి భావః.

అవ. అట్లయిన నిప్పుడు పేక్షించియును దరువాత వేఁడుకొని నైన ధర్మరాజు ననుకూల పఱచుకొనియెద నను విషయమును గుఱించి చెప్పుచున్నాఁడు.—

చిరాదపి బలాత్కారో బలిన స్సిద్ధయేఽరిషు,
ఛందానువృత్తిదుస్సాధ్యా స్సుహృదో విమనీకృతాః. ౧౦౫

టీ. బలినః=బలవంతునికి, అరిషు=శత్రువులవిషయమున, బలాత్కారః=బలాత్కారముగా దండించుట, చిరాత్=చాలాకాలమునకైనను, సిద్ధయే=సిద్ధికొఱకు (అగును), విమనీకృతాః=వైమనస్యముకలవారుగాఁ జేయఁబడిన, సుహృదః = మిత్రులు, ఛందా...ధ్యాః-ఛంద=అభిప్రాయముయొక్క, అనువృత్తి=అనుసరణముచేత నైనను, దుస్సాధ్యాః =(అనుకూలపఱచుకొనుటకు) సాధ్యపడరు.

తా. బలవంతుఁడు శత్రువుల నప్పుడే కాకపోయిన మఱికొంత కాలమునకైనను బలాత్కారముగా సాధించి వశపఱచుకొనవచ్చును. గాని మనస్సు విరిగినపిమ్మట మిత్రుల నెంతమంచితనము జేసియు ననుకూలపఱచుకొనుట మిగులదుష్కరము.

శ. స.—చిరాత్. అవ్య. అపి అవ్య. బలాత్కారః, బలాత్కారః బలాత్కారౌ బలాత్కారాః బలాత్కారశబ్దః అ. పు. ప్ర.ఏ.

బలమస్యాస్తీతి బలీ. తస్య బలినః, బలినః బలినోః బలినాం బలిశబ్దః న.పు. ష.ఏ. సిద్ధయే, సిద్ధయే సిద్ధిభ్యాం సిద్ధిభ్యః సిద్ధిశబ్దః ఇ.స్త్రీ.చ.ఏ. అరౌ, అరౌ అర్యోః అరిషు అరిశబ్దః ఇ.పు.స.బ. ఛందస్యానువృత్తిః ఛందానువృత్తిః దుఃఖేన సాధితుంశక్యాః ఛందానువృత్త్యా దుస్సాధ్యాః ఛందానువృత్తి దుస్సాధ్యాః, దుస్సాధ్యః దుస్సాధ్యౌ దుస్సాధ్యాః ఛందానువృత్తి దుస్సాధ్యశబ్దః అ. పు. ప్ర. బ. శోభనం హృదయంయేషాం తే సుహృదః, సుహృత్ సుహృదౌ సుహృదః సుహృచ్ఛబ్దః ద.పు.ప్ర.బ. అవిమనసః విమనసస్సంపద్యమానాః కృతాః విమనీకృతాః, విమనీకృతః విమనీకృతౌ విమనీకృతాః విమనీకృతశబ్దః అ. పు. ప్ర. బ.

తర్హి సంప్రత్యుపేక్ష్యాపి పశ్చాత్ప్రార్థనయాపి పార్థమావర్జయేయ మిత్యత్రాహ.—

చిరాదితి. బలినస్స్వయంప్రబలస్య, అరిషు విషయే బలాత్కారః బలాత్కారేణ దండ్యః, చిరాచ్చిరకాలేనాపి, సద్యో మాభూదిత్యర్థః, సిద్ధయే వశంవదత్వసిద్ధయే, భవతీతి శేషః. అవిమనసోవిమనసస్సంపద్యమానాః కృతాః విమనీకృతాః, వైమనస్యం ప్రాపితా ఇత్యర్థః. 'అరుర్మనశ్చక్షుశ్చేతోరహోరజసాంలోపశ్చే'తి చ్విప్రత్యయసలోపౌ. 'అస్య చ్వా వి'తీకారః. శోభనం హృదయం యేషాం తే సుహృదో మిత్రాణి. 'సుహృద్దుర్హృదౌ మిత్రామిత్రయో రి'తి నిపాతః. ఛందస్యాభిప్రాయస్య, అనువృత్త్యా చిత్తానురోధేనాపి దుస్సాధ్యాః ఆవర్జయితు మశక్యా ఇత్యర్థః. 'అభిప్రాయశ్ఛంద ఆశయ' ఇత్యమరః. శత్రుస్తు దండేనాపి వశగో భవతి, మిత్రం తు వైమనస్యే సతి న సామ్నాపీత్యర్థః.

అవ. ఓయీ! మిత్రులకార్యముకన్న దేవకార్యము ప్రబలమైనది (ముఖ్యము) అనువిషయమునుగురించి చెప్పుచున్నాఁడు.—

మన్యసేఽరివధః శ్రేయః ప్రీతయే నాకినామితి,
పురోడాశభుజా మిష్ట మిష్టం కర్తు మలంతరామ్. ౧౦౬

టీ. నాకినాం=దేవతలయొక్క, ప్రీతయే=సంతోషముకొఱకు, అరివధః=శత్రుసంహారము, శ్రేయః=ప్రశస్తమైనది, ఇతి=అని, మన్యసే (చేత్)=తలఁచితివేని, పురోడాశభుజాం=హవిస్సుల, (యజ్ఞముకొఱకగు పిష్టాపూపాదులను భక్షించు వారగు కనుకనే) దేవతలయొక్క,

ఇష్టం=వాంఛితమును, కర్తుం=చేయుటకు, ఇష్టం=యాగము, అలంత రామ్=పూర్తిగాఁ జాలును.

తా. శత్రువులను సంహరించినచో దేవతలకు సంతోషముకలుగునని తలంచెదవు గాబోలు. సరే అటులయిన యజ్ఞములలో హవిస్సుల ననుభవించి సంతసించెడు దేవతలకు యాగమును నిర్వహించుటయు ప్రీతిజనక మేగదా? అదిగాక శత్రువధకన్న యాగమే మిక్కిలిప్రీతికరము. హవిస్సులను భుజించి పిమ్మట యైనను శత్రుసంహారముగూడ గావింప వచ్చును. ముందుగా శత్రుసంహారమునకు గడంగిన యజ్ఞవిఘ్నమై మహివిర్భోజనము సున్న యగును. ఇందు నీకును విశ్వాసఘాతము బంధుద్రోహము రాకుండ సుహృత్కార్యమును దేవకార్యములును గూడ కలిసి వచ్చునని తాత్పర్యము.

శ. స.—మన్యసే మన్యేథే మన్యధ్వే మనజ్ఞాన ఇత్యస్మాత్సకర్మకాత్కర్తరి వర్తమానేలటి ఆత్మ. మధ్య. పుు. ఏ. అరీణాం వధః అరివధః, వధః వధౌ వధాః అరివధశబ్దః అ. పు. ప్ర. ఏ. అత్యంతం ప్రశస్యః శ్రేయాన్, శ్రేయాన్ శ్రేయాంసౌ శ్రేయాంసః శ్రేయశ్శబ్దః స. పు. ప్ర. ఏ. ప్రీతయే, ప్రీతయే ప్రీతిభ్యాం ప్రీతిభ్యః ప్రీతిశబ్దః ఇ. స్త్రీ. చ. ఏ. న. అకం అస్మిన్నితి నాకః నాకః యేషామస్తీతి నాకినః తేషాం నాకినాం, నాకినః నాకినోః నాకినామ్ నాకిశబ్దః న. పు. ష. బ. ఇతి అవ్య. పురోడాశాన్ భుంజతఇతి పురోడాశభుజః తేషాం పురోడాశభుజాం, భుజః భుజోః భుజాం పురోడాశభుక్ఛబ్దః జ. పు. ష. బ. ఇష్టం ఇష్టే ఇష్టాని ఇష్టశబ్దః అ. న. ప్ర. ఏ. ఇష్టం ఇష్టే ఇష్టాని ఇష్టశబ్దః అ. న. ద్వి. ఏ. కర్తుం తుమున్నంత అలంతరామ్ అవ్య.

నను సుహృత్కార్యాత్సురకార్యం బలీయ ఇ త్యత్రాహ.—

మన్యసఇతి. నాకినాం దేవానాం ప్రీతయే అరివధః శ్రేయాన్ ప్రశస్యతరః, 'ప్రశస్యస్య శ్ర' ఇతి శ్రాదేశః. ఇతి మన్యసే చేత్తర్హి పురోడాశభుజాం హవిర్భుజాం, అతఏవ నాకినా మిష్టం ఈప్సితం, కర్తుం, ఇషేః కర్మణిక్తః. ఇష్టం ఇష్టి ర్యాగ ఇతియావత్. యజే ర్భావేక్తః. వచిస్వ పీత్యాదినా సంప్రసారణం. అలంతరా మతి పర్యాప్తం, అవ్యయాదాము ప్రత్యయః, శత్రు వధా దతిప్రియకరో యాగఏవ నాకినాం భుక్త్వాపి శత్రువధస్య సుకరత్వాదితిభావః.

అవ. అశ్లేయయినను అమృతంబు గ్రోలువారినా యీపిండితిండి కానగొల్పుట ? అనునాశంకవలన చెప్పుచున్నాఁడు.—

అమృతంనామ యత్సంతో మంత్రజిహ్వేషు జుహ్వతి,
శోభైవ మందరక్షుబ్ధక్షుభితాంభోధివర్ణనా. ౧౦౭

టీ. అమృతంనామ=అమృతమనఁగా, సంతః=విద్వాంసులు, మంత్రజిహ్వేషు=అగ్నులయందు, యత్=యే పురోడాశాదికమును, జుహ్వతి=హోమముచేయుచున్నవారో, తదేవ=అదియే, మందర... నా, మందర=మందర పర్వతమను, క్షుబ్ధ=కవ్వముచేత, క్షుభిత = చిలుకఁబడిన, అంభోధి=సముద్రముయొక్క, వర్ణనా=వర్ణించుట, శోభైవ =అలంకారము మాత్రమే.

తా. మంత్రవేత్తలగు విద్వాంసులు మంత్రములే నాలుకలుగా గల త్రేతాగ్నులయందు హోమము జేయుపురోడాశము ఆజ్యము మొదలగునవియే యగ్నిముఖులగు దేవతల కమృతంబుగాని వేఱొండు గాదు. మందరపర్వతమును కవ్వముగాఁజేసి పాలసముద్రమును తరుచుట వలన నమృతంబు పుట్టినది యనుట చమత్కారకల్పనము మాత్రమే యని గ్రహింపవలయును.

శ. స.—అమృతం, అమృతం అమృతే అమృతాని అమృతశబ్దః అ. న. ప్ర. ఏ. నామ అవ్య. యత్, యత్ యే యాని యచ్ఛబ్దః ద. న. ద్వి. ఏ. సత్, సత్ సంతౌ సంతః సచ్ఛబ్దః త. పు. ప్ర. బ. మంత్రా ఏవ జిహ్వా యేషాంతే మంత్రజిహ్వాః తేషుమంత్రజిహ్వేషు, జిహ్వే జిహ్వయోః జిహ్వేషు మంత్రజిహ్వాశబ్దః అ. పు. స. బ. జుహోతి జుహుతః జుహ్వతి హుదానాదనయో రిత్యస్మా త్సకర్మకా ద్ధాతోః కర్తరి వర్తమానే లటి పర. ప్ర. పురు. బ. శోభా, శోభా శోభే శోభాః శోభాశబ్దః ఆ. స్త్రీ. ప్ర. ఏ. ఏవ. అవ్య. మందరఏవక్షుబ్ధః, మందరక్షుబ్ధః మందరక్షుబ్ధేన క్షుభితః మందరక్షుబ్ధక్షుభితః అంభాసి ధీయంతే అస్మిన్నితి అంభోధిః మందరక్షుబ్ధ క్షుభిత శ్చాసా వంభోధిశ్చ మందరక్షుబ్ధక్షుభితాంభోధిః మందరక్షుబ్ధ క్షుభితాంభోధే ర్వర్ణనా మందరక్షుబ్ధక్షుభితాంభోధి వర్ణనా, వర్ణనా వర్ణనే వర్ణనాః మందరక్షుబ్ధ క్షుభితాంభోధివర్ణనాశబ్దః ఆ. స్త్రీ. ప్ర. ఏ.

తథా ప్యమృతాశినాం తేషాం కిమేభిః పిష్టభక్షణప్రలోభనై రత ఆహ.—

అమృతమితి. అమృతంనామ, సంతో విద్వాంసః, మంత్రా ఏవ జిహ్వా యేషాం తేషు మంత్రజిహ్వేష్వగ్నిషు, 'మంత్రజిహ్వ స్సప్తజిహ్వః స్రుగ్జిహ్వో హవ్యవాహన' ఇతి వైజయంతీ. యత్పురోడాశాదికం జుహ్వతి, తదేవేతి శేషః. యత్తదో ర్నిత్యసంబంధాత్. మందర ఏవ క్షుబ్ధో మంథదండః.' క్షుబ్ధస్వాంతే' త్యాదినా అస్మిన్నర్థే నిపాతనా దనిట్త్వం. తేన క్షుభితస్య మథితస్య అంభోధేః, వర్ణనా శోభైవ అలంకార ఏవ అబ్ధిమథనేన అమృత ముత్పాదిత మితి యత్' తత్కీర్తిమాత్రం అతో హుతమేవామృత మితి భావః. వాక్యార్థయో స్తైతు హేతుమద్భావా ద్వాక్యార్థ హేతుకం కావ్యలింగ మలంకారః.

అవ. యుద్ధయాత్రకు నీవుదాఁటరాని ప్రతిబంధక మొకఁడు గలదని చెప్పుచున్నాఁడు.—

సహిష్యే శతమాగాంసి సూనో స్త ఇతియత్త్వయా,
ప్రతీక్ష్యం తత్ప్రతీక్ష్యాయై పితృష్వస్రే ప్రతిశ్రుతమ్. ౧౦౮

టీ. ప్రతీక్ష్యాయై=పూజ్యురాలగు, పితృష్వస్రే=మేనత్తకొఱకు, తే=నీయొక్క, సూనోః=కుమారునియొక్క, శతం=నూఱు, ఆగాంసి=అపరాధములను, సహిష్యే=సహింపఁగలను, ఇతి=అని, యత్=ఏ, త్వయా=నీచేతను, ప్రతి శ్రుతం=ప్రతిజ్ఞచేయఁబడినదియో, తత్=అది, ప్రతీక్ష్యం=పరిపాలించఁదగినది.

తా. నీకొడుకుయొక్క నూఱుతప్పులను మన్నించెద నని మున్ను పూజ్యురాలగు మీమేనత్త యిష్టానుసారముగాఁ బ్రతిజ్ఞచేసియున్నావు. ఆప్రతిజ్ఞను నెరవేర్చుకొనక తప్పదు లేనిచో మహాదోషము వచ్చునని తాత్పర్యము.

శ. స.—సహిష్యే సహిష్యావహే సహిష్యామహే షహమర్షణ ఇత్యస్మా త్సకర్మకాత్కర్తరి భవిష్యతి ల్రుటి ఆత్మ. ఉ. పురు. ఏ. శతం, శతం శతే శతాని శతశబ్దః అ. న. ప్ర. ఏ. ఆగః, ఆగః ఆగసీ ఆగాంసి ఆగశ్శబ్దః స. న. ద్వి. బ. సూనోః, సూనోః సూన్వోః సూనూనాం సూనుశబ్దః ఉ.పు.ష.ఏ.తవ, తవ తే యువయోః వాం యుష్మాకం వః యుష్మచ్ఛబ్దః ద. పు. ష. ఏ. ఇతి. అవ్య. యత్, యత్ యే యాని

యుచ్ఛబ్దః ద. న. ప్ర. ఏ. త్వయా, త్వయా యువాభ్యాం యుష్మాభిః యుష్మచ్ఛబ్దః ద. పు. తృ. ఏ. ప్రతీక్షితుంయోగ్యం ప్రతీక్ష్యం, ప్రతీక్ష్యం ప్రతీక్ష్యే ప్రతీక్ష్యాణి ప్రతీక్ష్యశబ్దః అ. న. ప్ర. ఏ. తత్, తత్ తే తాని తచ్ఛబ్దః ద. న. ప్ర. ఏ. ప్రతీక్ష్యాయై, ప్రతీక్ష్యాయై ప్రతీక్ష్యాభ్యాం ప్రతీక్ష్యాభ్యః ప్రతీక్ష్యాశబ్దః ఆ. స్త్రీ. చ. ఏ. పితుః స్వసా పితృష్వసా, తస్యై పితృష్వస్రే, స్వస్రే స్వసృభ్యాం స్వసృభ్యః పితృష్వసృశబ్దః ఋ. స్త్రీ. చ. ఏ. ప్రతిశ్రుతం, ప్రతిశ్రుతం ప్రతిశ్రుతే ప్రతిశ్రుతాని ప్రతిశ్రుతశబ్దః అ. న. ప్ర. ఏ.

యాత్రాయాః కశ్చిత్ప్రతిబంధో దుస్తర స్తవా స్తీత్యాహ.—

సహిష్యఇతి. ప్రతీక్ష్యాయై పూజ్యాయై 'పూజ్యః ప్రతీక్ష్య' ఇత్యమరః. పితృష్వస్రే పితృభగిన్యై, 'విభాషాస్వసృపత్యో' రితి వికల్పాదలుగభావః. 'మాతృపితృభ్యాం స్వ సే'తి షత్వం. తే తవ, మానో కృత మాగాంసి అపరాధాన్, 'ఆగో ఒపరాధో మంతు శ్చే' త్యమరః. సహిష్యే సోఢాహే ఇతి, య త్త్వయా ప్రతిశ్రుతం ప్రతిజ్ఞాతం, త త్ప్రతీక్ష్యం ప్రతిపాలనీయం అన్యథా మహాదోషస్మరణా దితి భావః.

అవ. అవును ప్రతిజ్ఞచేసినదినిజమేకాని వీనియొక్క తలమీఁదికెన పొగరు చూచి యిప్పుడదియును విడువవలసినది యనుచోఁ జెప్పుచున్నాఁడు.—

తీక్ష్ణా నారుంతుదా బుద్ధిః కర్మశాంతం ప్రతాపవత్,
నోపతాపి మన స్సోష్మ వాగేకా వాగ్మిన స్సతః. ౧౦౯

టీ. సతః=సత్పురుషునియొక్క, బుద్ధిః=బుద్ధి, తీక్ష్ణా=చురుకైనది, (స్యాదితి=అగునని, విద్ధి=ఎఱుంగుము,) (తథాపి=అట్లయినను) అరుంతుదా=(శస్త్రమువలె) మర్మభేదకము, న భవేత్=కాదు, కర్మ=వ్యాపారము, ప్రతాపవత్=తేజోవంతము, (స్యాత్=అగును), (తథాపి=అయినను), శాంతం=శాంతమైనది, (స్యాత్=అగును), మనః=చిత్తము, సోష్మ = అభిమానముచేతనుష్ణమైనది, (స్యాత్=అగును), (తథాఽపి=అటులయినను), ఉపతాపి= అగ్నివలె సంతాపపెట్టునది, నస్యాత్=కాదు, వాగ్మినః = వక్తయగు, సతః=సత్పురుషునియొక్క, వాక్=మాట, ఏకా=ఒక్కవిధమయినది, (స్యాత్=అగును).

తా. సత్పురుషునియొక్క బుద్ధి విషయగ్రహణమందు మిక్కిలి చురుకైనదిగానుండునుగాని యాచురుకుదనము పరుల యాయువుపట్టులనుదాఁకి ములుకులట్లు బాధపెట్టునదిగాదు. వానికృత్యమును తేజోవంతమై భీకరముగాఁ గన్పట్టునుగాని సింహవ్యాఘ్రాదులయట్లు హింసించునదిగాదు. మఱియు వాని మనస్సు అభిమానము, గర్వము, పరాక్రమము మొదలగువానిచేత నత్యుగ్రమైయుండునుగాని యాయుగ్రభావము నిప్పుకలయట్లు సంతాపమును బుట్టించునదిగాదు. మహావాగ్మియైన నట్టివానియొక్క వాక్కును నోకేతీరున నుండునుగాని చలింపదు. కావున సత్యసంధునికి ప్రతిజ్ఞాభంగ మయుక్తమని తాత్పర్యము.

శ. స.—తీక్ష్ణా, తీక్ష్ణా తీక్ష్ణే తీక్ష్ణాః తీక్ష్ణాశబ్దః ఆ. స్త్రీ. ప్ర. ఏ. న. అవ్య. అరూంషి తుదతీత్యరుంతుదా అరుంతుదా, అరుంతుదా అరుంతుదే అరుంతుదాః అరుంతుదాశబ్దః ఆ. స్త్రీ. ప్ర. ఏ. బుద్ధిః, బుద్ధిః బుద్ధీ బుద్ధయః బుద్ధిశబ్దః ఇ. స్త్రీ. ప్ర. ఏ. కర్మ, కర్మ కర్మణీ కర్మాణి కర్మశబ్దః న. న. ప్ర. ఏ. శాంతం, శాంతం శాంతే శాంతాని శాంతశబ్దః అ. న. ప్ర. ఏ. ప్రతాపః అస్యాస్తీతి ప్రతాపవత్, ప్రతాపవత్ ప్రతాపవతీ ప్రతాపవంతి ప్రతాపవచ్ఛబ్దః త. న. ప్ర. ఏ. న. అవ్య. ఉపతాపయతీత్యుపతాపి ఉపతాపి, ఉపతాపి ఉపతాపినీ ఉపతాపీని ఉపతాపిశబ్దః న. న. ప్ర. ఏ. మనః, మనః మనసీ మనాంసి మనశ్శబ్దః స. న. ప్ర. ఏ. ఊష్మణాసహవర్తత ఇతి సోష్మ, సోష్మ సోష్మణీ సోష్మాణి సోష్మశబ్దః న. న. ప్ర. ఏ. వాక్, వాక్ వాచౌ వాచః వాక్ఛబ్దః చ. స్త్రీ. ప్ర. ఏ. ఏకా ఏకాశబ్దః ఆ. స్త్రీ. ని. ఏ. ప్ర. ఏ. వాచః అస్యసంతీతివాగ్మీ తస్య వాగ్మినః, వాగ్మినః వాగ్మినోః వాగ్మినాం వాగ్మిశబ్దః న. పు. ష. ఏ.

సత్య మస్తి ప్రతిశ్రుతం, కిం త్వ స్యోన్మత్తత్వా ద్ధార్త్యా త్తదపి జిహాసిత మత ఆహ.—

తీక్ష్ణేతి. సత స్సత్పురుషస్య, బుద్ధిః తీక్ష్ణా నిశితా స్యా దితి విధ్యర్థత్యధ్యాహారః. ఏవ ముత్తరత్రాపి. తథా ప్యరుంతుదతీత్యరుంతుదా శస్త్రమివ న్మర్మభేదినీ న భవేత్, అహింసయైవ పరం పీడయేదిత్యర్థః. కర్మవ్యాపారః, ప్రతాపవత్ తేజస్వి భయదం స్యాత్, తథాపి శాంతం స్యాత్ నతు సింహాదివ ద్ధింస్రిం భవే దిత్యర్థః. మన శ్చిత్తం

సోఽప్య అభిమానోపం స్యాత్, తథా పృ్యపతాపయ తీ త్యుపతాపి, అగ్న్యాదివ త్పరమసంతాపి న స్యాత్ వాగ్మినోవక్తుః సతో వా గేకా ఏకరూపా స్యాత్, వాగ్మిసత్యమేవ వదే దిత్యర్థః. అత స్సత్యసంధస్య ప్రతిశ్రుతార్థహాని రన స్త్రితి భావః. అత్ర ప్రకృతాయావాచోఽప్రకృతానాంబుద్ధికర్మమనసాంచ తుల్యధర్మాదౌపమ్యావగమా ద్దీపకాలంకారః. 'ప్రస్తుతాప్రస్తుతానాం తు సామర్థ్యే తుల్యధర్మతః, ఔపమ్యం గమ్యతే యత్ర దీపకం త న్నిగద్యత' ఇతి లక్షణాత్. బుద్ధ్యాదీనాం శస్త్రాదివ్యతిరేకశ్చ వ్యజ్యతే.

అవ. సమయము రానిదే శిశుపాలుని చంపుట యశక్యమని యుఁ జెప్పుచున్నాఁడు.—

స్వయంకృత ప్రసాదస్య తస్యాహ్నో భానుమా నివ,
సమయావధి మప్రాప్య నాంతాయా లం భవానపి. ౧౧౦

టీ. అహ్నః = పగటియొక్క, అంతాయ=సమాప్తికొఱకు, భానుమానివ=సూర్యుఁడుంబోలె, స్వయం=స్వయముగా, కృతప్రసాదస్య=చేయఁబడిన యనుగ్రహముగల (తాను గలుగఁజేసిన వెలుతురుగల), తస్య=ఆశిశుపాలునియొక్క, అంతాయ=సంహారముకొఱకు, సమయావధిం=నియతకాలముయొక్క, సమాప్తిని, అప్రాప్య = పొందక, భవానపి=నీవును, నాలం=సమర్థుఁడవుగావు.

తా. తాను వెలుతురునిచ్చి పగటిని జేయు పగలింటిదొర నియతకాలము గడవనిదే యాపగటికాలమును ముగింపఁజాలనియట్లు నీయంతట నీవే యనుగ్రహించి వరమిచ్చిన యా శిశుపాలుని ప్రతిజ్ఞాకాలము పూర్తియగుదాక నీవును సంహరింపఁజాలవు. కనుక నీయకాల ప్రయత్నము వ్యర్థముగా నపకీర్తియేగాని లాభమేమియు లేదని తాత్పర్యము.

శ. స.—స్వయం అవ్య. కృతః ప్రసాదః యస్యసః కృతప్రసాదః తస్య కృతప్రసాదస్య, ప్రసాదస్య ప్రసాదయోః ప్రసాదానాం కృతప్రసాదశబ్దః అ. పు. ష. ఏ. తస్య, తస్యతయోః తేషాం తచ్ఛబ్దః ద. పు. ష. ఏ. అహ్నః, అహ్నః అహ్నోః అహ్నామ్ అహన్‌శబ్దః న. న. ష. ఏ. భానవః అస్యసంతీతి భానుమాన్, భానుమాన్ భానుమంతౌ భానుమంతః భానుమచ్ఛబ్దః త. పు. ప్ర. ఏ. ఇవ అవ్య. సమ

యస్యావధిః సమయావధిః తం సమయావధిం, అవధిం అవధీ అవధీన్ సమయావధిశబ్దః ఇ. పు. ద్వి. ఏ. అప్రాప్య ల్యబం. న అవ్య. అంతాయ, అంతాయ అంతాభ్యాం అంతేభ్యః అంతశబ్దః అ. పు. చ. ఏ. అలం అవ్య. భవాన్, భవాన్ భవంతౌ భవంతః భవచ్ఛబ్దః త. పు. ప్ర. ఏ. అపి అవ్య.

అశక్య శ్చాకాలే చైద్యవధ ఇ త్యాహ.—

స్వయమితి. కించ అహ్నో భానుమా నంశుమానివ, స్వయం కృతః ప్రసాదః అనుగ్రహః,ప్రకాశశ్చ యస్య తస్య చైద్యస్యాంతాయ వధాయ,సమయావధిం నియత కాలావసానం, అప్రాప్య భవానపి నాలం నశక్తః తథాచ వృథాపకీర్తి రే వాన్య న్న కించిత్ఫలం స్యా దితి భావః.

అవ. అట్లైన వీని నుపేక్షించి యూరకుండవలసినదియేనా ? కాదు. అని చెప్పుచున్నాడు.—

కృత్వా కృత్యవిద స్తీర్థే ష్వంతః ప్రణిధయః పదం,
విదాం కుర్వంతు మహాత స్తలం విద్విషదంభసః. ౧౧౧

టీ. కృత్యవిదః=కార్యవేత్తలగు (శాస్త్రవేత్తలగు), ప్రణిధయః=గూఢచారులు, తీర్థేషు = మంత్రాద్యష్టాదశస్థానములయందు (రేవులయందు), అంతః=లోపల, పదం=స్థానమును (పాదక్షేపమును), కృత్వా=చేసి, మహాతః=దురవగాహమైన (పూజ్యమైన), విద్విషదంభసః=శత్రువను జలముయొక్క, తలం=స్వరూపమును (ప్రమాణమును), విదాంకుర్వంతు=తెలిసికొందురుగాక.

తా. విచక్షణులగువారు రేవులయందు లోపలగా కాలువెట్టి నీటియొక్క లోతును కనిపెట్టునట్లు కార్యజ్ఞానముగల చారులు వారి మంత్రాద్యష్టాదశ స్థానములయందు నంతఃప్రవేశముచేసి దురవగాహమైన శత్రువుయొక్క స్వరూపమును కనిపెట్టవలయును కనుక గూఢచారులను బంపి శత్రువుయొక్క గుట్టు మట్లు కనుఁగొనుచుండుమని తాత్పర్యము.

శ. స.—కృత్వా క్త్వాప్రత్యయాంత మవ్య. కర్తుం యోగ్యం కృత్యం కృత్యం విదంతీతి కృత్యవిదః, విత్ విదౌ విదః కృత్యవిచ్ఛబ్దః

ద. పు. ప్ర. బ. తరంత్యేభిరితి తీర్థాని తేషు తీర్థేషు, తీర్థే తీర్థయోః తీర్థేషు తీర్థశబ్దః అ. న. స. బ. అంతః అవ్య. ప్రణిధీయంత ఇతి ప్రణిధయః, ప్రణిధిః ప్రణిధీ ప్రణిధయః ప్రణిధిశబ్దః ఇ. పు. ప్ర. బ. పదం, పదం పదే పదాని పదశబ్దః అ. న. ద్వి. ఏ. విదాంకరోతు విదాంకురుతాత్ విదాంకురుతాం విదాంకుర్వంతు విదజ్ఞాన ఇత్యస్మాదామంతాల్లిదనుప్రయుక్తాత్కృఞ్ ధాతోస్సకర్మకాత్కర్తరి విధ్యాదౌలోటి పర. ప్ర. పురు. బ. మహాతః, మహాతః మహాతోః మహాతాం మహాచ్ఛబ్దః త. న. ష. ఏ. తలం, తలం తలే తలాని తలశబ్దః అ. న. ద్వి. ఏ. విద్విషన్నేవ అంభః విద్విషదంభః తస్య విద్విషదంభసః, అంభసః అంభసోః అంభసాం విద్విషదంభశ్శబ్దః స. న. ష. ఏ.

తర్హి కిమయ ముపేక్ష్య ఏవ నే త్యాహ.—

కృత్వేతి. కింతు కృత్యవిదః కార్యజ్ఞాః, విధిజ్ఞాశ్చ, ప్రణిధీయంత ఇతి ప్రణిధయో గూఢచారిణః, 'ప్రణిధి ర్గూఢపురుష' ఇతి హలాయుధః. తరంత్యేభి రితి తీర్థాని మంత్రాద్యష్టాదశస్థానాని' జలావతారాశ్చ 'యోనౌ జలావతారే చ మంత్రాద్యష్టాదశస్వపి, పుణ్యక్షేత్రే తథా పాత్రే తీర్థం స్యా ద'తి హలాయుధః. తేష్వంతః, పదం స్థానం పాదప్రక్షేపం చ కృత్వా, మహాతో దురవగాహస్య పూజ్యస్యచ, విద్విషశ్శత్రురేవ అంభః, తస్య తలం స్వరూపం, ప్రమాణ మితి యావత్. 'అథ స్వరూపయో రస్త్రీ తల మి' త్యమరః. విదాంకుర్వంతు విదంతు విద జ్ఞానే లోట్. 'విదాంకుర్వంత్విత్యన్యతరస్యా మి'తి వికల్పా దాంప్రత్యయనిపాతః. అంభస ఇవ శత్రోః కృతతీర్థస్య సుప్రవేశత్వాత్ ప్రాగంతః ప్రవిశ్య పరీక్ష్య ఇత్యర్థః. శ్లిష్టపరంపరితరూపకాలంకారః.

అవ. ఇయ్యది యావశ్యకమైనదియునని చెప్పుచున్నాఁడు.—

అనుత్సూత్రపదన్యాసా సద్వృత్తి స్సన్నిబంధనా,
శబ్దవిద్యేవ నో భాతి రాజనీతి రపస్పశా. ౧౧౨

టీ. అనుత్సూత్రపదన్యాసా=నీతిశాస్త్రవిరుద్ధమైన యొక్కపదప్రక్షేప (స్వల్పవ్యవహార) మేనియు లేని, (విడువఁబడని సూత్రముల యక్షరములుగల, అనఁగా "ఇష్టి, ఉపసంఖ్యానము" లక్కఱలేకయే సూత్రాక్షరములవలన నంతయర్థమును దెలియఁజేయు "న్యాస" మను "వృత్తి" వ్యాఖ్యానగ్రంథముగల) సద్వృత్తిః-సత్=(చక్క

గాఁ గల్పించుటచేత) శోభించుచున్న, వృత్తిః=(భృత్యులు మొదలగు వారి) జీవిక (కాశికావృత్తి) కలిగినట్టియు, సన్నిబంధనా = అనుజీవులకు పనియైన తరువాత నిచ్చెడు శాశ్వత పారితోషికములు కలిగినట్టియు (మహాభాష్యము కలిగినట్టియు), రాజనీతిః=రాజవృత్తి, అపస్పశా=దూరీభూతమైన చారులుగలదియేని ("పస్పశ" మను నుపోద్ఘాత (గ్రంథములేని) శబ్దవిద్యేవ=వ్యాకరణశాస్త్రమునట్లు, నోభాతి=ప్రకాశించదు.

తా. 'ఇష్యతే (ఇష్టిః), ఉపసంఖ్యానమ్' అనుపదములతోఁ జేరిన వాక్యములు కొన్నికలవు. అవి సూత్రములయందు చెప్పఁబడని యర్థమును బోధించునవిగా నేర్పడినవి. కాని వానియపేక్షలేక సూత్రాక్షరములవలననే యావదర్థమునుఁ దెలియచేయును 'కాశికావృత్తికి' వ్యాఖ్యానముగా 'న్యాస' మను నొక మహాగ్రంథము వ్రాయఁబడియున్నది. అదియును, చక్కనిరచనగలిగి యొప్పారు 'కాశికావృత్తి' యు నత్యుత్తమంబగు మహాభాష్య గ్రంథమునుం గలిగియు 'పస్పశాహ్నిక' మనియెడు శాస్త్రారంభ ప్రయోజన సమర్థకమగు నుపోద్ఘాత ప్రకరణము లేనిచో వ్యాకరణశాస్త్రము శోభింపనియట్లు గొంచెమయినను దప్పక నీతిశాస్త్రాను గుణమగు సర్వవ్యవహారములును, తగునట్లుగా నేర్పఱచిన భృత్యామాత్యాదుల జీవికలును, అయ్యెకార్యంబులు నెఱవేఱినతోడనే యనుచరులకు శాశ్వతముగా నిచ్చుగోవులు హిరణ్యము మున్నగు పారితోషిక దానములునుం గలిగియుండియు గూఢచారులులేనిదే రాజనీతి శోభిల్లదు. కనుక చారప్రేషణము ముఖ్యముగాఁ జేయవలెను. అదిలేనిచో రాజు గుడ్డివాఁడేగదా! అని తాత్పర్యము.

శ. స.—ఉల్లంఘితం సూత్రంయేనసః ఉత్సూత్రః పదస్య న్యాసః పదన్యాసః ఉత్సూత్రశ్చాసౌ పదన్యాసశ్చ ఉత్సూత్రపదన్యాసః అవిద్యమానః ఉత్సూత్రపదన్యాసః యస్యాం సా అనుత్సూత్రపదన్యాసా (సూత్రస్య పదాని సూత్రపదాని అనుత్సృష్టాని సూత్రపదాని యేనసః అనుత్సూత్రపదః అనుత్సూత్రపదః న్యాసః యస్యాం సా అనుత్సూత్రపదన్యాసా) న్యాసా, న్యాసా న్యాసే న్యాసాః అనుత్సూత్ర

పదన్యాసాశబ్ద ఆ. స్త్రీ. ప్ర. ఏ. సతీ వృత్తి ర్యస్యాంసా సద్వృత్తిః, వృత్తిః వృత్తీ వృత్తయః సద్వృత్తిశబ్దః ఇ. స్త్రీ. ప్ర. ఏ. సంతి నిబంధ నాని యస్యాంసా (సత్ నిబంధనం యస్యాంసా) సన్నిబంధనా, నిబం ధనా నిబంధనే నిబంధనాః సన్నిబంధనాశబ్దః ఆ. స్త్రీ. ప్ర. ఏ. శబ్దానాం విద్యా శబ్దవిద్యా, విద్యా విద్యే విద్యాః శబ్దవిద్యాశబ్దః ఆ. స్త్రీ. ప్ర. ఏ. ఇవ అవ్య. నో అవ్య. భాతి భాతః భాంతి భాదీప్తావిత్య స్మా దకర్మకాద్ధాతోః కర్తరి వర్తమానేలటి పర. ప్ర. పు. ఏ. రాజ్ఞాం నీతిః రాజనీతిః, నీతిః నీతీ నీతయః రాజనీతిశబ్దః ఇ. స్త్రీ. ప్ర. ఏ. అప గతాః స్పశాః యస్యాంసా (అవిద్యమానః పస్పశో యస్యాం సా) అపస్పశా, అపస్పశా అపస్పశే అపస్పశాః అపస్పశాశబ్దః ఆ. స్త్రీ. ప్ర. ఏ.

ఆవశ్యకం చైత దిత్యాహ.—

అనుత్సూత్రేతి. ఉత్సూత్రః ఉచ్ఛాస్త్రః, నీతిశాస్త్రవిరుద్ధః, పదన్యాసః ఏక పదప్రక్షేపోఽపి, స్వల్పవ్యవహారోఽపీతి యావత్. స నాస్తి యస్యాం సా అనుత్సూత్రపదన్యాసా, నీతిపూర్వక సర్వవ్యవహారేత్యర్థః. అన్యత్ర అనుత్సూ త్రపదోఽనుత్సృష్టసూత్రాక్షరః, ఇష్ట్యుపసంఖ్యానసైరపేక్ష్యేణ సూత్రాక్షరై రేవ సర్వార్థ ప్రతిపాదకః, న్యాసః వృత్తివ్యాఖ్యాన గ్రంథవిశేషో యస్యాం సా త థోక్తా యథా సతీ యథార్థకల్పనయా శోభనా, వృత్తిః భృత్యామాత్యాది జీవికా, కాశికావృత్తిశ్చ యస్యాం సా, 'వృత్తిర్గ్రంథే చ జీవన' ఇతి వైజయంతీ. సంతి నిబంధనాని అనుజీవ్యాదీనాం క్రియావసానేషు దత్తాని, గోహిరణ్యాది శాశ్వతిక పారితోషికదానాని యస్యాం సా, ఏతచ్చ 'దత్వా భూమిం నిబంధం చే' త్యేత ద్వచనవ్యాఖ్యానే మితాక్షరాయాం ద్రష్టవ్యం. అన్యత్ర సన్నిబంధనం భాష్య గ్రంథో యస్యాం సా, ఏవంభూతాపి రాజనీతిః రాజవృత్తిః, అపగతః స్పశ శ్చారో యస్యాం సా, అపస్పశా చేత్. 'యథార్హవర్ణో మర్మజ్ఞః స్పశో హారక ఉ చ్యతే, అపసర్ప శ్చర స్పశ' ఇత్యమరః. అన్యత్ర అవిద్యమానః, పస్పశః శాస్త్రా రంభసమర్థక ఉపోద్ఘాతగ్రంథసందర్భో యస్యాం సా అపస్పశా, శబ్దవిద్యా వ్యాక రణవిద్యేవ సా నోభాతి న శోభతే, తస్మా చ్చారప్రేషణ మావశ్యకం, తద్రహితస్య రాజ్ఞోఽంధప్రాయత్వా దితి భావః, అత్రాపస్పశేతి జతుకాష్ఠవ చ్ఛబ్దయో రేవ శ్లిష్ట త్వా చ్ఛబ్దశ్లేషః. సద్వృత్తి స్సన్నిబంధ నేత్యత్ర ఏకనాళావలంబి ఫలద్వయ వదర్థ యో రేవ శ్లిష్టత్వా దర్థశ్లేషః, అనుత్సూత్రపదన్యాసేత్యత్ర తూభయ సంభవా దుభ యశ్లేషః. శబ్దవిద్యేవేతి పూర్ణోపమా వ్యక్తైవ, తయోః సాపేక్షత్వా త్సంకరః.

చారులద్వారా పరవృత్తాంతమును దెలిసికొనుట మాత్రమే కాదు. భేదమునుఁగూడ బుట్టింపవలయునని చెప్పుచున్నాఁడు.—

అజ్ఞాతదోషై ర్దోషజ్ఞై రుద్దూష్యోభయ వేతనైః,

భేద్యా శ్శత్రో రభివ్యక్తశాసనై స్సామవాయికాః. ౧౧౩

టీ. అజ్ఞాతదోషైః - అజ్ఞాత=(పరులచేత) తెలియఁబడని, దోషైః = (తమ) మర్మములు గలిగినవారును, దోషజ్ఞైః=(పరుల) మర్మములను దెలిసికొనినవారును, అభివ్యక్తశాసనైః - అభివ్యక్త=(భేద్యుల యెదుట) ప్రకటింపఁబడిన, శాసనైః=కూటశాసనములు గలవారును, ఉభయవేతనైః=రెండువైపుల (తమ యజమానునివద్ద, భేదింపఁబోవుపరుని వద్ద) జీతమును పొందువారును (నగు చారుల) చేత, శత్రోః=విరోధి యొక్క, సామవాయికాః=సంఘముఖ్యులు (మంత్రిమొదలగువారు), ఉద్దూష్య=దూషింపఁజేసి, భేద్యాః=వేఱుపఱచఁదగినవారు.

తా. ఇదియునుఁగాక మనము పంపించిన గూఢచారులు శత్రుపురంబులకుఁబోయి యక్కడ నివసించియుండి మనవద్దనుండియే గాక వారివద్దనుండియుంగూడ జీతములు గొనుచుఁ దమ మర్మంబులు బయల్పడనీయక యచ్చటివారి మర్మంబులన్నియుఁ దెలిసికొనుచు నారాజుతో వాని మంత్రులు మొదలగు పరివారముఖ్యులమీఁద చాడీలు చెప్పుచు వారు వ్రాసిన ట్లేవియో కొన్ని యపనమ్మకము పుట్టించు వ్రాతలను సృష్టించి చూపుచు వారిలో వారికి భేదములు గలుగునట్లు చేయవలయును.

శ. స.—న జ్ఞాతాః అజ్ఞాతాః అజ్ఞాతాః దోషాః యేషాం తే అజ్ఞాతదోషాః తైః అజ్ఞాతదోషైః, దోషేణ దోషాభ్యాం దోషైః అజ్ఞాతదోషశబ్దః అ. పు. తృ. బ. దోషాన్ జానంతీతి దోషజ్ఞాః తైః దోషజ్ఞైః, దోషజ్ఞేన దోషజ్ఞాభ్యాం దోషజ్ఞైః దోషజ్ఞశబ్దః అ. పు. తృ. బ. ఉద్దూష్య ల్యబం. ఉభయత్ర వేతనం యేషాం తే ఉభయవేతనాః తైః ఉభయవేతనైః, వేతనేన వేతనాభ్యాం వేతనైః ఉభయవేతనశబ్దః అ. పు. తృ. బ. భేత్తుం యోగ్యాః భేద్యాః, భేద్యః భేద్యా

భేద్యాః భేద్యశబ్దః అ పు. ప్ర. బ. శత్రోః, శత్రోః శత్రోర్వాః శత్రూణాం శత్రుశబ్దః ఉ. పు. ష. ఏ. అభివ్యక్తాని శాసనాని యైస్తై అభివ్యక్తశాసనాః తైః అభివ్యక్తశాసనైః, శాసనేన శాసనాభ్యాం శాసనైః అభివ్యక్తశాసనశబ్దః అ. పు. తృ. బ. సమవాయాన్ సమవయంతీతి సామవాయికాః, సామవాయికః సామవాయికౌ సామవాయికాః సామవాయికశబ్దః అ. పు. ప్ర. బ.

న కేవలం చారముఖేన పరవృత్తాంతజ్ఞానం అపి తూపజాపశ్చ కర్తవ్య ఇత్యాహ.—

అజ్ఞాతేతి. కించ అజ్ఞాతదోషైః పరైః, అజ్ఞాతస్వమర్మభిః, దోషజ్ఞైః స్వయం పరమర్మజ్ఞైః, అభివ్యక్తాని భేద్యస్యాగ్రే ప్రకటితాని శాసనాని, తదమాత్యాద్యనాశ్వాసకరాణి కూటలిఖితాని, యేషాం తైః ఉభయవేతనైః, ఉభయత్ర భేద్యే స్వామిని చ వేతనం భృతిః యేషాం తైః ఉభయత్ర జీవికాగ్రాహిభిశ్చ, భేద్యనగరవాస్తవ్యైశ్చరైరిత్యర్థః. 'భృతయో భర్మ వేతన మి'త్యమరః. శత్రోస్సంబంధినః, సమవాయం సమవయంతీతి సామవాయికాః, సంఘముఖ్యాస్సచివాదయః, 'సమవాయాన్ సమవైతీ'తి ఠక్. ఉద్ఘాష్య ద్విషామేతే దత్తహస్తాః అస్మాభిరేషాం లిఖితాని ఏతాని గృహీతానీత్యుచ్చైరుక్త్వా దూషయిత్వా, భేద్యాః విఘటనీయాః, సపత్నాత్పృథక్కరణీయాః.

ఉపేయివాంసి కర్తారః పురీ మాజాతశాత్రవీమ్,
రాజన్యకా నుపాయజ్ఞై రేకార్థాని చరైస్తవ. ౧౧౪

టీ. ఉపాయజ్ఞైః=(కార్యసాధకమగు) ఉపాయమెఱిఁగిన, తవ=నీయొక్క, చరైః=గూఢచారులచేత, ఏకార్థాని=ఒకే ప్రయోజనము గల, రాజన్యకాని=రాజబృందములు, ఆజాతశాత్రవీం=ధర్మరాజుగారి సంబంధమైన, పురీం=ఇంద్రప్రస్థపురమును, ఉపేయివాంసి=పొందినవిగా, కర్తారః=చేయఁబడుఁగాక.

తా. కార్యమును సాధించుకొని రాఁగల నేర్పరులగు నీవేఁగువాండ్రనుబంపి అక్కడ జరుగబోవు రాజకార్యమునకు యుద్ధసన్నద్ధులరై ధర్మరాజుగారి యజ్ఞమును మిషగాఁ బెట్టుకొని యింద్రప్రస్థమునకు రండని గుప్తముగాఁ దెలియపఱచి యచ్చట నీమిత్రులందఱును ఘోగుబడునట్లు చేయవలయును.

శ. స.—ఉపేయివత్, ఉపేయివత్ ఉపేయుషీ ఉపేయివాంసి ఉ. పేయివచ్ఛబ్దః స. న. ప్ర. బ. కర్తా, కర్తా కర్తారౌ కర్తారః డుకృఞ్ కరణ ఇత్యస్మా త్సకర్మకాత్కర్మణి భవిష్యతి లుటి ఆత్మ. ప్ర.పురు.బ. పురిం, పురిం పుర్యౌ పురీః పురీశబ్దః ఈ. స్త్రీ. ద్వి. ఏ. అజాతాః శత్రవః యస్యసః అజాతశత్రుః అజాతశత్రోరియం ఆజాతశాత్రవీ తాం ఆజాతశాత్రవీం, శాత్రవీం శాత్రవ్యౌ శాత్రవీః ఆజాతశాత్రవీశబ్దః ఈ. స్త్రీ. ద్వి. ఏ. రాజన్యానాం సమూహః రాజన్యకం తాని రాజన్యకాని, రాజన్యకం రాజన్యకే రాజన్యకాని రాజన్యకశబ్దః అ. న. ప్ర. బ. ఉపాయంజానంతీత్యుపాయజ్ఞాః తైః ఉపాయజ్ఞైః, ఉపాయజ్ఞేన ఉపాయజ్ఞాభ్యాం ఉపాయజ్ఞైః ఉపాయజ్ఞశబ్దః అ. పు. తృ. బ. ఏకః అర్థః ఏషాంతాని ఏకార్థాని, అర్థం అర్థే అర్థాని ఏకార్థశబ్దః అ. న. ప్ర. బ. చరంతీతి చరాః తైః చరైః, చరేణ చరాభ్యాం చరైః చరశబ్దః అ. పు. తృ. బ. తవ, తవ తే యువయోః వాం యుష్మాకం వః యుష్మచ్ఛబ్దః ద. పు. ష. ఏ.

ఉపేయివాంసీతి. కించ, ఉపాయజ్ఞైః కార్యసాధన కుశలైః, తవ తే, చరంతీతి చరైః గూఢచారిభిః,పచాద్యచ్, ఏకార్థాని త్వయాసహైకప్రయోజనాని, రాజన్యానాం సమూహః రాజన్యకాని, 'గోత్రోక్షే'త్యాదినా వుఞ్. అజాతశత్రోరిమా మాజాతశాత్రవీం పురీ మింద్రప్రస్థం ఉపేయివాంసి ప్రాప్తవంతి, 'ఉపేయివాననాశ్వా ననూచాన శ్చే'తి క్వసుప్రత్యయాంతో నిపాతః, కర్తారః కరిష్యంతే, కృఞః కర్మణి లుట్. ఇంద్రప్రస్థే ఽస్మాకం మహద్రాజకార్యం భవిష్యతి తద ద్వారయాత్రావ్యాజేన నస్సద్ధై రాగంతవ్య మితి గూఢం సందిశ్య తత్ర సర్వే మేళయితవ్యా ఇత్యర్థః 'అజాతశత్రు శ్శల్యారి ర్ధర్మపుత్రో యుధిష్ఠిర' ఇతి హేమః.

అయ్యా! అచ్చట యజ్ఞము జరుగుచుండ యుద్ధమున కవకాశ మెక్కడిది యని శంకించికొని యక్కడనే గొప్పకలహకారణము తటస్థించునని చెప్పుచున్నాఁడు.—

సవిశేషం సుతే పాండో ర్భక్తిం భవతి తన్వతి,
వైరాయితార స్తరళా స్స్వయం మత్సరిణః పరే. ౧౧౫

టీ. పాండోః=పాండురాజుయొక్క, సుతే=కొడుకు(ధర్మరాజు), భవతి=పూజ్యుఁడవగు నీయందు, సవిశేషం=అతిశయముగా, భక్తిం= భక్తిని, తన్వతిసతి=చేయుచుండఁగా, తరళాః=చంచలులును, మత్సరిణః= ద్వేషముగలవారునగు, పరే=శత్రువులు, స్వయం = తమంతటతామే, వైరాయితారః=విరోధము చేయుదురు.

తా. ధర్మరాజు యజ్ఞకాలమున భక్తిమంతుఁడై జగత్పూజ్యుఁడవగుని న్నందఱిలో నెక్కువగౌరవముగాఁ బూజించును. అదిచూచి యోర్చలేక చంచలులగు నీ విరోధులు కలహమునకు డీకొందురు.

శ. స.—విశేషేణ సహావర్తనం యస్మిన్ కర్మణి తద్యథాభవతి తథా సవిశేషం క్రియావిశేషణమవ్య. సుతే, సుతే సుతయోః సుతేషు సుతశబ్దః అ. పు. స. ఏ. పాండోః, పాండోః పాండ్వోః పాండూనాం పాండుశబ్దః ఉ. పు. ష. ఏ. భక్తిం, భక్తిం భక్తీ భక్తీః భక్తిశబ్దః ఇ. స్త్రీ. ద్వి. ఏ. భవతి, భవతి భవతోః భవత్సు భవచ్ఛబ్దః త.పు.స.ఏ. తనోతీతి తన్వన్ తస్మిన్ తన్వతి, తన్వతి తన్వతోః తన్వత్సు తన్వచ్ఛబ్దః త. పు. స. ఏ. వైరం కర్తారః వైరాయితారః, వైరాయితా వైరాయితారౌ వైరాయితారః వైరాయ ఇతి కరణార్థక క్యజంతాద్ధాతోర కర్మకాత్కర్తరి భవిష్యతి లుటి ఆత్మ. ప్ర. పురు. బ. తరళః, తరళః తరళౌ తరళాః తరళశబ్దః అ. పు. ప్ర. బ. స్వయం అవ్య. మత్సరః యేషామస్తీతి మత్సరిణః, మత్సరీ మత్సరిణౌ మత్సరిణః మత్సరిశబ్దః న. పు. ప్ర. బ. పరః, పరః పరౌ పరే పరాః పరశబ్దః అ. పు. ప్ర. బ.

నను తత్ర అధ్వరకర్మణి కో యుద్ధావకాశ ఇత్యాశంక్య తత్రైవ మహాకలహబీజం సంభవతీత్యాహ.—

సవిశేషమితి. పాండోస్సుతే యుధిష్ఠిరే, భవతి పూజ్యే త్వయి, సవిశేషం యథాతథా, భక్తిం తన్వతిసతి తరళాశ్చపలాః, మత్సరిణో ద్వేషవంతః, పరే శత్రవః, స్వయమేవ వైరాయితారో వైరం కర్తారః, 'శబ్దవైరకలహాభ్రకణ్వమేఘేభ్యః కరణ' ఇతి క్యజ్, తతః కర్తరి లుట్.

అవ. వారందఱును వైరముచేయుదురా యేమి? అట్లుకాదని చెప్పుచున్నాఁడు.—

య ఇహాత్మవిదో విపక్షమధ్యే
సహసంవృద్ధియుజోఽపి భూభుజస్స్యుః,
బలిపుష్టకులాదివాన్యపుష్టైః
పృథగస్మాదచిరేణ భావితాస్తైః. ౧౧౬

టీ. ఇహ = ఈ, విపక్షమధ్యే = శత్రువులలోపల మధ్యమున, సహసంవృద్ధియుజోఽపి=(శిశుపాలునితో) కూడాపెరిగినవారయినను, యే=ఏ, భూభుజః=రాజులు, ఆత్మవిదః=ఆత్మవేత్తలు, స్యుః = అగుదురో, తైః=ఆరాజులచేత, బలిపుష్టకులాత్ = కాకులగుంపునుండి, అన్యపుష్టైరివ=కోకిలలచేతనుంబోలె, అచిరేణ=అప్పుడు, అస్మాత్ = ఈశత్రువుల మధ్యనుండి, పృథక్ భావితా=వేఱుకాబోవుట.

తా. ఈ శత్రుమండలియందు శిశుపాలుని బలగమైయుండియు తత్వవేత్తలును ఆభిజాత్యముకలవారు నగురాజులు కోకిలలు కాకుల గుంపులోనుండి వేఱై వీడిపోవునట్టులా శత్రువుల గుంపునుండి వేఱు పడి మనలో కలియుదురు.

శ. స.—యః, యః యౌ యే యచ్ఛబ్దః ద. పు. ప్ర. బ. ఇహ అవ్య. ఆత్మానం విదంతీత్యాత్మవిదః, విత్ విదౌ విదః ఆత్మవిచ్ఛబ్దః ద. పు. ప్ర. బ. విపక్షాణాం మధ్యః విపక్షమధ్యః తస్మిన్ విపక్షమధ్యే, మధ్యే మధ్యయోః మధ్యేషు విపక్షమధ్యశబ్దః అ. పు. స. ఏ. సహ సంవృద్ధిః సహసంవృద్ధిః సహసంవృద్ధిం యుంజతే (గచ్ఛంతి) ఇతి సహసంవృద్ధియుజః, యుక్ యుజౌ యుజః సహసంవృద్ధియుక్ఛబ్దః జ. పు. ప్ర. బ. అపి అవ్య. భువం భుంజత ఇతి భూభుజః, భుక్ భుజౌ భుజః భూభుక్ఛబ్దః జ. పు. ప్ర. బ. స్యాత్ స్యాతాం స్యుః అసభువీత్యస్మాదకర్మకాత్కర్తరి విధ్యాదౌ లిజి పర ప్ర.పురు.బ. బలినా పుష్టాః బలిపుష్టాః బలిపుష్టానాం కులం బలిపుష్టకులం తస్మాత్ బలిపుష్టకులాత్, కులాత్ కులాభ్యాం కులేభ్యః బలిపుష్టకులశబ్దః అ. న. పం. ఏ. ఇవ

అవ్య. అన్యైః పుష్టాః అన్యపుష్టాః తైః అన్యపుష్టైః, పుష్టేన పుష్టాభ్యాం పుష్టైః అన్యపుష్టశబ్దః అ. పు. తృ. బ. పృథక్ అవ్య. అస్మాత్, అస్మాత్ ఆభ్యాం ఏభ్యః ఇదంశబ్దః మ. పు. పం. ఏ. అచిరేణ అవ్య. భావితా భవితా భూసత్తాయా మిత్యస్మాదకర్మకాద్ధాతోర్భావేలుటి ఆత్మ. ప్ర. పుఱ. ఏ. తేన, తేన తాభ్యాం తైః తచ్ఛబ్దః ద. పు. తృ. బ.

కిం తే సర్వే వైరాయిష్యంతే నేత్యాహ.—

య ఇతి. యేఇహ విపక్షమధ్యే శత్రుమధ్యే, సహ సంవృద్ధియుజోఽపి చైద్యేనస హైశ్వర్యం గంతారోఽపి. 'సత్సూద్విషే' త్యాదినా క్విప్. యే భూభుజః రాజానః, ఆత్మవిదః స్వాభిజనవేదిన స్సన్తః, యద్వా స్వాత్మరూపవేదిన స్సన్తః, తై ర్భూభుగ్భిః, బలిపుష్టకులాత్ కాకకులాత్, 'కాకేతుకరటారిష్టబలిపుష్టసకృత్ప్రజా' ఇత్యమరః. అన్యపుష్టైః పరభృతైరివ అచిరేణ సద్యోఽస్మా ద్విపక్ష మధ్యాత్. అన్యారాదిత్యత్రాన్య శబ్దస్యార్థపరత్వాత్పృథగాదియోగేఽపి పంచమీ. పృథ గ్భావితా, పృథగ్భవిష్యతే, భావే లృట్, చిణ్వదిటివృద్ధిః, తేష్వపి కేచి దస్మాభి స్సంగచ్ఛంత ఇత్యర్థః. ఔపచ్ఛందసికం వృత్తమ్.

అవ. ఇఁక పర్యవసానమును ముగించుచు నాశీర్వచించుచున్నాఁడు.—

సహజచాపలదోషసముద్ధత శ్చలితదుర్బలపక్షపరిగ్రహః,
తవ దురాసదవీర్యవిభావసౌ శలభతాం లభతా మసుహృద్గణః.

టీ. సహజచాపలదోషసముద్ధతః - సహజ= స్వాభావికమైన, చాపల=దుర్వినయమను (నిలుకడలేమియను), దోష=దోషముచేత, సముద్ధతః = గర్వించినట్టియు, చలితదుర్బలపక్షపరిగ్రహః - చలిత = స్థిరములేని, దుర్బల=బలములేని, పక్ష=సహాయము (ఱెక్కల)యొక్క, పరిగ్రహః=స్వీకారముగల, అసుహృద్గణః=శత్రువర్గము, తవ=నీయొక్క, దురాసదవీర్యవిభావసౌ - దురాసద=దుస్సహమైన, వీర్య=తేజస్సను, విభావసౌ=అగ్నియందు, శలభతాం = మిడుతతనమును, లభతాం= పొందుఁగాక.

తా. స్వాభావికమైన దుర్వినయముతోఁపాటు గర్వాంధులై ఉండునో ఊఁడునోయను దుర్బలమైన సహాయసంపత్తిగల యీశత్రువులు

దుస్సహమగు నీవీర్యాగ్నియందు స్థిరవృత్తి లేక దుర్బలమైన ఱెక్కలు గల మిడుతలై పడి చత్తురుగాక.

శ. స.—సహ జాతం సహజం చపలస్య కర్మ చాపలం-సహజం చ తత్ చాపలంచ సహజచాపలం సహజచాపలమేవ దోషః సహజచాపలదోషః సహజచాపలదోషేణ సముద్ధతః సహజచాపలదోషసముద్ధతః, సముద్ధతః సముద్ధతౌ సముద్ధతాః సహజచాపలదోష సముద్ధత శబ్దః అ. పు. ప్ర. ఏ. దుర్బలశ్చాసౌ పక్షశ్చ దుర్బలపక్షః (దుర్బలౌచ తౌ పక్షౌచ దుర్బలపక్షౌ) దుర్బలపక్షస్య (...క్షయోః) పరిగ్రహః చలితః దుర్బలపక్షపరిగ్రహః యస్యసః చలితదుర్బలపక్ష పరిగ్రహః, పరిగ్రహః పరిగ్రహౌ పరిగ్రహాః చలితదుర్బలపక్ష పరిగ్రహ శబ్దః అ. పు. ప్ర. ఏ. తవ, తవ తే యువయోః వాం యుష్మాంకం వః యుష్మచ్ఛబ్దః ద. పు. ష. ఏ. దుఃఖేన ఆసదితుం శక్యః దురాసదః వీర్యమేవ విభావసుః వీర్యవిభావసుః దురాసదశ్చాసౌ వీర్యవిభావసుశ్చ దురాసదవీర్యవిభావసుః తస్మిన్ దురా...వసౌ, విభావసౌ విభావస్వోః విభావసుషు దురాసద వీర్యవిభావసుశబ్దః ఉ. పు. స. ఏ. శలభస్య భావః శలభతా తాం శలభతాం, శలభతాం శలభతే శలభతాః శలభతాశబ్దః ఆ. స్త్రీ. ద్వి. ఏ. లభతాం లభేతాం లభంతాం డులభష్ ప్రాప్తావిత్యస్మాత్సకర్మకాత్కర్తరి ఆశిషి లోటి ఆత్మ. ప్ర. పురు. ఏ. శోభనం హృదయం యేషాం తే సుహృదః నసుహృదః అసుహృదః అసుహృదాం గణః అసుహృద్గణః, గణః గణౌ గణాః అసుహృద్గణ శబ్దః అ. పు. ప్ర. ఏ.

అథ ఫలితం నిగమయ న్నాశిషం ప్రయుంక్తే.—

సహజేతి. సహజం స్వాభావికం, చాపలం, దుర్వినీతత్వ మనవస్థితత్వంచ, 'చపలః పారదే శీఘ్రే దుర్వినీతేఽనవస్థితే' ఇతి వైజయంతీ. తేనైవ దోషేణ, సముద్ధతో దృప్తః, పక్ష స్సహాయో గరుచ్చ, 'పక్షః పార్శ్వగరుత్సాధ్యసహాయబలభిత్తిషు' ఇతి వైజయంతీ. చలితః అస్థిరః దుర్బలపక్షపరిగ్రహో యస్యసః, అసుహృద్గణః శత్రువర్గః తవదురాసదవీర్యవిభావసౌ, దుస్సహతేజోఽగ్నౌ. 'వీర్యం శుక్లే ప్రభావే చ తేజస్సామర్థ్యయోరపీ'తి విశ్వః. 'సూర్యవహ్నీ విభావసూ' ఇత్యమరః. శలభతాం పతంగత్వంభావే తల్. 'సమౌపతంగశలభా వి'త్యమరః. లభతాం గచ్ఛంతు, రూపకాలంకారః. ద్రుతవిలంబితవృత్తమ్.

ఇతి విశకలితార్థా మౌద్ధవీం వాచ మేనా
మనుగతనయమార్గా మర్గళాం దుర్నయస్య,
జనితముద ముదస్థా దుచ్చకై రుచ్ఛ్రితోర
స్థ్సలనియతనిషణ్ణశ్రీశ్రుతాం శుశ్రువాన్ సః. ౧౧౮

ఇతి శ్రీ మాఘకృతౌ శిశుపాలవధే మహాకావ్యే శ్రీపదలాఞ్ఛనే
మన్త్రివర్ణనం నామ ద్వితీయ స్సర్గః.

టీ. సః=ఆ శ్రీకృష్ణమూర్తి,ఇతి=ఇట్లు, విశకలితార్థాం=వివేచన చేయఁబడిన యర్థముగలదియు, అనుగతనయమార్గాం = అనుసరింపఁబడిన నీతిమార్గముగలదియు, దుర్నయస్య=దుర్నీతికి, అర్గళాం = నివారకమైనదియు, (కనుకనె) జనితముదం=(కృష్ణునికి)కలిగింపఁబడిన సంతోషముకలదియు, ఉచ్ఛ్రితోరస్థలనియతనిషణ్ణశ్రీశ్రుతాం - ఉచ్ఛ్రిత = ఉన్నతమైన, ఉరస్థల=వక్షస్స్థలమందు, నియతనిషణ్ణా=నిత్యము నివసించియున్న, శ్రీ=లక్ష్మిచేత, శ్రుతాం=వినఁబడినదియు,ఔద్ధవీం=ఉద్ధవుని సంబంధమైనదియు నగు, ఏనాం=ఈ, వాచం = వాక్యమును, శుశ్రువాన్=వినినవాఁడై, ఉచ్చకైః=ఉన్నతుఁడై, ఉదస్థాత్ =(పీఠముమీఁద నుండి) లేచెను.

తా. శ్రీకృష్ణమూర్తి తనవక్షస్థ్సలమం దెప్పుడు నెడబాయక నివసించియుండు లక్ష్మిగాక మఱియెవ్వరును వినకుండ నేకాంతమందు విశదముగను నీతియుక్తముగను బలరాముఁడు చెప్పిన నీతివిరుద్ధములకు ఖండనముగను నుద్ధవుఁడు వక్కాణించినవాక్యములను విని యానందించి పీఠముమండిలేచెను.

శ. స.—ఇతి అవ్య. విశకలితః అర్థః యస్యాస్సా విశకలితార్థా తాం విశకలితార్థాం, అర్థాం అర్థే అర్థాః విశకలితార్థాశబ్దః ఆ. స్త్రీ. ద్వి. ఏ. ఉద్ధవస్యేయం ఔద్ధవీ తాం ఔద్ధవీం, ఔద్ధవీం ఔద్ధవ్యౌ ఔద్ధవీః ఔద్ధవీశబ్దః ఈ. స్త్రీ. ద్వి. ఏ. వాచం, వాచం వాచౌ వాచః వాక్ఛబ్దః చ. స్త్రీ. ద్వి. ఏ. ఏనాం, ఏనాం ఏనే ఏనాః ఇదంశబ్దః మ. స్త్రీ. ద్వి. ఏ. నయస్య మార్గః నయమార్గః అనుగతః నయమార్గః యయా సా అనుగత నయమార్గా తాం అనుగతనయమార్గాం, మార్గాం

మార్గే మార్గాః అనుగతనయమార్గాశబ్దః ఆ. స్త్రీ. ద్వి. ఏ. అర్గళాం, అర్గళాం అర్గళే అర్గళాః అర్గళాశబ్దః ఆ. స్త్రీ. ద్వి. ఏ. దుష్టశ్చాసౌ నయశ్చ దుర్నయః తస్య దుర్నయస్య, దుర్నయస్య దుర్నయయోః దుర్నయానాం దుర్నయశబ్దః అ. పు. ష. ఏ. జనితా ముత్ యయాసా జనితముత్ తాం జనితముదం, ముదం ముదా ముదః జనితముచ్ఛబ్దః ద. స్త్రీ. ద్వి. ఏ. ఉదస్థాత్ ఉదస్థాతాం ఉదస్థుః ఉత్పూర్వకస్థాగతి నివృత్తా” విత్యస్మాదకర్మకాద్ధాతోః కర్తరి భూతే లుజి పర. ప్ర. పురు. ఏ. ఉచ్చకైః అవ్య. ఉరసః స్థలం ఉరస్థ్సలం ఉచ్ఛ్రితంచతత్ ఉరస్థ్సలంచ ఉచ్ఛ్రితోరస్థ్సలం నియతం నిషణ్ణా నియతనిషణ్ణా ఉచ్ఛ్రితోరస్థ్సలే నియతనిషణ్ణా ఉచ్ఛ్రితోరస్థ్సలనియతనిషణ్ణా ఉచ్ఛ్రితోరస్థ్సలనియతనిషణ్ణాచ సా శ్రీశ్చ ఉచ్ఛ్రితోరస్థ్సల నియతనిషణ్ణశ్రీః ఉచ్ఛ్రి...శ్రియా శ్రుతా ఉచ్ఛ్రితోరస్థ్సలనియతనిషణ్ణ శ్రీశ్రుతా తాం ఉచ్ఛ్రి...శ్రుతాం, శ్రుతాం శ్రుతే శ్రుతాః ఉచ్ఛ్రితోరస్థలనియతనిషణ్ణశ్రీశ్రుతాశబ్దః. ఆ. స్త్రీ. ద్వి. ఏ. శుశ్రువాన్, శుశ్రువాన్ శుశ్రువాంసౌ శుశ్రువాంసః. శుశ్రువచ్ఛబ్దః స. పు. ప్ర. ఏ. సః, సః తౌ తే తచ్ఛబ్దః ద. పు. ప్ర. ఏ.

రెండవసర్గము ముగిసెను.

ఇతీతి. స హరిః, ఇ తీత్థం, విశకలితార్థాం వివేచితార్థాం, అనుగతనయమార్గాం నీతిమార్గానుసారిణీం,దుర్నయస్యబలభద్రాద్యుక్తస్యేత్యర్థః. అర్గళాం నివారయిత్రీమితి వైధర్మ్యేణరూపకాలంకారః.ని.తద్విష్కంభోర్గళంన నేత్యమరః, అతఏవ,జనితముదం, హరేఃకృతానందాంఉచ్ఛ్రితే ఉన్నతే ఉరస్థలే, నియతం నిషణ్ణయా నిత్యవిశ్రాంతయా శ్రియా శ్రుతా నాస్యైరితి మంత్రగుప్తిః,ఉద్ధవస్యేమా మాధవీం,ఏనాం పూర్వోక్తాం, వాచం,శుశ్రువాన్ శ్రుతవాన్-'భాషాయాం సదవసశ్రువ'ఇతి క్వసుప్రత్యయః.ఉచ్చైరే వోచ్చకైరున్నతస్సన్, 'అవ్యయసర్వనామ్నామకచ్ ప్రాక్టేరి'త్యకచ్ప్రత్యయః, ఉదస్థాత్ ఆసనాదుత్థితవాన్,ఉదోఽనూర్ధ్వకర్మణీ'త్యస్య ప్రత్యుదాహరణమేతత్. రూపకానుప్రాసాలంకారౌ. మాలినీవృత్తం.

ఇతి శ్రీ పద వాక్య ప్రమాణ పారావార పారీణ మహోపాధ్యాయ
కోలాచల మల్లినాథసూరి విరచితాయాం, మాఘవ్యాఖ్యాయాం
సర్వంకషాఖ్యాయాం ద్వితీయస్సర్గః.

తృతీయ స్సర్గః

కాబేరదిగ్భాగ మపాస్యమార్గ
మాగ స్త్య ముష్ణాంశు రివావతీర్ణః,
అపేతయుద్ధాభి నివేశసౌమ్యో
హరిర్హరిప్రస్థ మథప్రతస్థే. ౧

టీ. అథ=(ఉద్ధవుని మాటలు వినిన) పిమ్మట, అపేత యుద్ధాభి నివేశసౌమ్యః=వదలిపోయిన యుద్ధమందలి యాగ్రహము కలవాఁడు (గనుక) ప్రసన్నుఁడు. (కనుకనే), కాబేరదిగ్భాగం=కుబేరుని సంబంధ మయిన దిక్కుయొక్క ప్రదేశమును (ఉత్తరాయణమును), అపాస్య= విడిచి, ఆగస్త్యం-మార్గం=అగస్త్యునిసంబంధమైన మార్గము (నకు) ను (దక్షిణాయనమునకు), అవతీర్ణః=దిగిన, ఉష్ణాంశుః ఇవ (స్థితః)= సూర్యుఁడు వలె (నున్న), హరిః = కృష్ణమూర్తి, హరిప్రస్థం=ఇంద్రప్ర స్థ పురమును గుఱించి, ప్రతస్థే=బయలుదేరెను.

తా. ఉద్ధవుఁడు చెప్పిన పై నీతివాక్యములు విన్నతోడనే శ్రీ కృష్ణమూర్తి, ఉత్తరాయణము వదలి తీవ్రభావమును వీడి దక్షిణాయన మునకుఁ దిరిగిన సూర్యునట్లు, యుద్ధ యాత్రచేయవలయునను పట్టుదల నప్పటి కణఁచుకొని శాంతభావమునఁ గాలప్రతీక్షాపరుఁడై యింద్ర ప్రస్థపురమునకుఁ బ్రయాణమయ్యెను.

శ. స.—కుబేరస్యేయం కాబేరీ కాబేరీచ సా దిక్చ కాబేరదిక్ కాబేరదిశః భాగః కాబేరాదిగ్భాగః తంకాబేరదిగ్భాగం, భాగం భాగౌ భాగాన్ కాబేరదిగ్భాగ శబ్దః అ. పు. ద్వి. ఏ. అపాస్య, ల్యబం. మార్గం, మార్గం మార్గౌ మార్గాన్ మార్గశబ్దః అ. పు. ద్వి. ఏ. అగ స్త్యస్య,అయం ఆగస్త్యః తం ఆగస్త్యం, ఆగస్త్యం ఆగస్త్యౌ ఆగస్త్యాన్ ఆగస్త్య శబ్దః అ.పు.ద్వి.ఏ. ఉష్ణాః, అంశవః యస్యసః ఉష్ణాంశుః, అంశుః అంశూ అంశవః ఉష్ణాంశుశబ్దః ఉ. పు. ప్ర. ఏ. ఇవ అవ్య. అవతీర్ణః,

అవతీర్ణః అవతీర్ణౌ అవతీర్ణాః అవతీర్ణశబ్దః అ. పు. ప్ర. ఏ. యుద్ధే అభినివేశః యుద్ధాభినివేశః అపేతః యుద్ధాభినివేశః యస్యసః అపేత యుద్ధాభినివేశః అపేతయుద్ధాభినివేశశ్చాసౌ సౌమ్యశ్చ అపేతయుద్ధాభినివేశసౌమ్యః సౌమ్యః, సౌమ్యః సౌమ్యౌ సౌమ్యాః అపేతయుద్ధాభినివేశ సౌమ్యశబ్దః అ. పు. ప్ర. ఏ. హరిః, హరిః హరీ హరయః హరిశబ్దః ఇ. పు. ప్ర. ఏ. హరిప్రస్థం, హరిప్రస్థం హరిప్రస్థే హరిప్రస్థాని హరిప్రస్థశబ్దః అ. న. ద్వి. ఏ. అథ అవ్య. ప్రతస్థే ప్రతస్థాతే ప్రతస్థిరే ప్రపూర్వక స్థా గతినివృత్తౌ' విత్యస్మా త్సకర్మకాద్ధాతోః కర్తరి భూతానద్యతన పరోక్షార్థే లిటి ఆత్మ. ప్ర. పురు. ఏ.

కౌబేరీతి. అథ ఉద్ధవవాక్యశ్రవణానంతరమ్, అపేతో యుద్ధే అభినివేశః ఆగ్రహో యస్య సః శాంతక్రోధ ఇత్యర్థః. అతఏవ సౌమ్యః ప్రసన్నః, అతఏవ, కౌబేరీచ సా దిక్చ తస్యాః భాగః ఉత్తరాయణమిత్యర్థః. 'స్త్రియాః పుంవ ది'త్యాదినా పుంవద్భావః. తమపాస్య త్యక్త్వా అగస్త్య స్యేమ మాగస్త్యం మార్గ మవతీర్ణః, దక్షిణాయనం గత ఇత్యర్థః. ఉష్ణాంశుస్సూర్య ఇవ స్థితః, ఏతేన హరేః క్రోధః కార్యవశాదాకాల మంతస్సంభితః,న త్వేకాంతతో నివృత్తమితిసూచితమ్. హరిః శ్రీకృష్ణః, హరిప్రస్థం ఇంద్రప్రస్థం, ప్రతస్థే ప్రయయౌ 'ఇంద్రో దుశ్చ్యవనో హరి'రితి హలాయుధః. 'సమవప్రవిభ్యఃస్థ' ఇత్యాత్మనేపదం 'దేశకాలాధ్వగంతవ్యాః కర్మసంజ్ఞాహ్యకర్మణా' మితి గంతవ్యస్య కర్మత్వం. ఉపమాలంకారః, అస్మిన్సర్గే ఇంద్రోపేంద్రవజ్రామిశ్రణాదుపజాతివృత్తం. తౌ కీదృగ్విధౌ—'స్యాదింద్రవజ్రా యది తౌ జగౌగః ఉపేంద్రవజ్రా జతజా స్తతో గౌ, అనంతరోదీరితలక్ష్మభాజః పాదా యదీయా ఉపజాతయ స్తా' ఇతి వృత్తరత్నాకరోక్తత్వాత్.

అవ. ఇఁక నీతనిప్రయాణసన్నాహము వర్ణించుచు మొదట ఛత్రధారణముఁ జెప్పుచున్నాఁడు.—

జగత్పవిత్రై రపి తం న పాదై
స్స్ప్రష్టుం జగత్పూజ్య మయుజ్య తార్కః,
యతో బృహత్పార్వణచంద్రచారు
తస్యాతపత్రం బిభరాం బభూవే. ౩

టీ. అర్కః=సూర్యుఁడు, జగత్పూజ్యం=ప్రపంచమునకు (అంతకు) పూజనీయుఁడగు, తం=ఆకృష్ణుని, (కనుకనే) జగత్పవిత్రైరపి=జగత్తు

లను పావనముచేయునవి యయినను, పాదైః=కాళ్ల (కిరణముల) తోఁ, స్ప్రిష్టుం=స్పృశించుటకు, న అయుజ్యత=అర్హుఁడు కాలేదు. యతః= ఎందులకుగా, తస్య=ఆకృష్ణునికి, బృహత్పార్వణచంద్రచారు=పెద్దది యు పున్నమనాఁటి చంద్రుఁడుంబోలె సుందరమైనదియునగు, ఆతపత్రం=గొడుగు, బిభరాంబభూవే=ధరింపఁబడెనో.

తా. ఎంత పవిత్రములయినను సూర్యుఁడు తన పాదములతోఁ జగత్పూజ్యుఁడైన భగవంతుని (కిరణముల) స్పృశించుట యుక్తముగా దని అట్లుగాకుండ పున్నమనాఁటి చంద్రునివలె మనోహరమై గొప్పది యగు గొడుగు శ్రీకృష్ణమూర్తికి పట్టుకొనఁబడియెను.

శ. స.—జగతాం పవిత్రాః జగత్పవిత్రాః తైః జగత్పవిత్రైః, పవిత్రేణ పవిత్రాభ్యాం పవిత్రైః జగత్పవిత్రశబ్దః అ. పు. తృ. బ. అపి అవ్య. తం, తం తౌ తాన్ తచ్ఛబ్దః ద. పు. ద్వి. ఏ. న అవ్య. పాదేన, పాదేన పాదాభ్యాం పాదైః పాదశబ్దః అ.పు.తృ.ఏ. స్ప్రిష్టుం తుమున్నం జగతాం పూజ్యః జగత్పూజ్యః తం జగత్పూజ్యం, జగత్పూజ్యం జగత్పూజ్యౌ జగత్పూజ్యాన్ జగత్పూజ్యశబ్దః అ.పు.ద్వి.ఏ. అయుజ్యత అయుజ్యేతాం అయుజ్యంత యుజసమాధౌ విత్యస్మా దకర్మకాత్కర్తరి భూతే లజి. ఆత్మ. ప్ర. పురు. ఏ. అర్కః, అర్కః అర్కౌ అర్కాః అర్కశబ్దః అ. పు. ప్ర. ఏ. యతః అవ్య. పర్వణిభవః పార్వణః పార్వణశ్చాసౌ చంద్రశ్చ పార్వణచంద్రః పార్వణచంద్ర ఇవ. చారు. పార్వణచంద్రచారు బృహచ్చతత్ పార్వణచంద్రచారుచ బృహత్పార్వణ చంద్రచారు, చారు. చారుణీ చారూణి బృహత్పార్వణచంద్ర చారుశబ్దః ఉ. న. ప్ర. ఏ. తస్య, తస్య తయోః తేషాం తచ్ఛబ్దః ద. పు. ష. ఏ. ఆతపాత్త్రాయతఇతి ఆతపత్రం, ఆతపత్రం ఆతపత్రే ఆతపత్రాణి ఆతపత్రశబ్దః అ. న. ప్ర. ఏ. బిభరాంబభూవే బిభరాంబభూవాతే బిభరాంబభూవిరేడుభృఞ్ ధారణపోషణయోరిత్యస్మా దామంతాదనుప్రయుక్తాత్ భూధాతోః స్వకర్మకాత్కర్మణి భూతే లిటి ఆత్మ.ప్ర.పురు.ఏ.

అ థాస్య ప్రస్థానసన్నాహం వర్ణయ న్నాదౌ ఛత్రధారణ మాహ.—

జగదితి. అర్కః జగత్పూజ్యం తం హరిం, అతఏవ జగత్పవిత్రైః జగత్పావనైరపి, పాదైః చరణైః కిరణైశ్చ, స్ప్రిష్టుం నాయుజ్యత నార్హత, యుజే ర్దైవాది

కా త్కర్తరి లట్. కుతః యతః తస్య హరేః, బృహ ద్విపులం, పర్వణి భవః పార్వణః, సచాసౌ చంద్రశ్చ తద్వ చ్చారు పూర్ణేందుసుందరమిత్యుపమాలంకారః. ఆతపా త్త్రాయత ఇ త్యాతపత్రం ఛత్రం సుపీతి యోగవిభాగాత్కః. బిభరాంబభూవే దధ్రే. భృఞ్ః కర్మణి లిట్. 'భీహ్రీభృహువాం—' ఇతి వికల్పాదాం ప్రత్యయః. ఆతపత్రాం తర్హి తస్య ద్వయోరపి పాదైః స్ప్రష్టుమశక్యత్వాదితి భావః. జగత్పూజ్యస్య హరేః పాదేనస్పర్శనిషేధా దితిచ ధ్వనిః.

అవ. ఇఁక చామరధారణముఁ జెప్పుచున్నాఁడు.—

మృణాళసూత్రామల మంతరేణ
స్థిత శ్చల చ్చామరయో ర్ద్వయం సః,
భేజేఽభితః పాతుకసిద్ధసింధో
రభూతపూర్వాం శ్రియ మంబురాశేః. 3

టీ. మృణాళసూత్రామలం = తామరతూఁడులోని దారములవలె నిర్మలమును, చలత్=(వీఁచుటవలన) కదలుచున్న, చామరయోః ద్వయం అంతరేణ=వింజామరల రెంటికి నడుముగా, స్థితః=ఉన్న, సః= ఆకృష్ణుఁడు, అభితః పాతుక సిద్ధసింధోః=రెండువైపులను పడుచుండు నాకాశగంగ కల, అంబురాశేః=సముద్రునియొక్క, అభూతపూర్వాం= మున్నెన్నఁడును గలిగియుండని, శ్రియం= చక్కఁదనమును, భేజే= పొందెను.

తా. ఇరుపార్శ్వములయందును దామరతూడులలోని తంతువులవలె తెల్లని వింజామరలువీఁచుచుండ నామధ్యమున వేంచేసియున్న శ్రీకృష్ణమూర్తి యిరుప్రక్కలనుండియు గంగా ప్రవాహంబులు వచ్చి పడుచుండఁగా సముద్రుని కెట్టి యపూర్వశోభ గల్గునో యట్టి చక్కదనముగలిగి ప్రకాశించెను.

శ. స.—మృణాళస్య. సూత్రం మృణాలసూత్రం మృణాలసూత్రమి వామలం మృణాలసూత్రామలం తత్ మృణాళసూత్రామలం, అమలం అమలే అమలాని మృణాళసూత్రామలశబ్దః అ. న. ద్వి. ఏ. అంతరేణ అవ్య. స్థితః, స్థితః స్థితౌ స్థితాః స్థితశబ్దః అ. పు. ప్ర. ఏ. చలత్, చలత్ చలతీ చలంతి చలచ్ఛబ్దః త.న.ద్వి.ఏ. చామరయోః, చామరస్య చామరయోః చామరాణాం చామరశబ్దః అ. న. ష. ద్వి.

ద్వయం, ద్వయం ద్వయే ద్వయాని ద్వయశబ్దః అ. న. ద్వి. ఏ. సః,
సః తౌ తే తచ్ఛబ్దః ద. పు. ప్ర. ఏ. భేజే భేజాతే భేజిరే భజసేవాయా
మిత్యస్మాత్సకర్మకాద్ధాతోః కర్తరి భూతే లిటి ఆత్మ. ప్ర. పురు. ఏ.
పతతీతి పాతుకా అభితఃపాతుకా అభితఃపాతుకా సిద్ధానాం సింధుః
సిద్ధసింధుః అభితఃపాతుకాసిద్ధసింధుర్యస్యసః అభితఃపాతుకసిద్ధసింధుః
తస్య అభితఃపాతుకసిద్ధసింధోః, సింధోః సింధ్వోః సింధూనాం
అభితఃపాతుకసిద్ధసింధుశబ్దః ఉ. పు. ష. ఏ. పూర్వంభూతా
భూతపూర్వా నభూతపూర్వా అభూతపూర్వా తాం అభూతపూ
ర్వాం, అభూతపూర్వాం అభూతపూర్వే అభూతపూర్వాః అభూత
పూర్వాశబ్దః ఆ. స్త్రీ. ద్వి. ఏ. శ్రియం, శ్రియం శ్రియా శ్రియః శ్రీ
శబ్దః ఈ. స్త్రీ. ద్వి. ఏ. అంబూనాంరాశిః, అంబురాశిః తస్య అంబు
రాశేః, రాశేః రాశ్యోః రాశీనాం అంబురాశిశబ్దః ఇ. పు. ష. ఏ.

అథ చామరధారణ మాహ.—

మృణాళేతి. మృణాలసూత్రామలంబిసతంతువన్నిర్మలమిత్యుపమా. చలత్ వీజ
నాదితిభావః. చామరయోర్ద్వయ మంతరేణ స్థితః, చామరద్వయస్య మధ్యే స్థితఇత్య
ర్థః. 'అంతరాంతరే యుక్తే' ఇతి ద్వితీయా. స హరిః అభితః పాతుకా ఉభయతః
పాతినీ, సిద్ధసింధు రాకాశగంగా యస్య స తథోక్తః. 'పర్యభిభ్యాం చే'తి తసిల్ప్ర
త్యయః. 'సర్వోభయార్థవర్తమానాభ్యామిష్యతే' ఇత్యుభయార్థత్వం. 'సుప్సుపే'తి
సమాసః. పాతుకేతి. 'లషపతే'త్యాదినా ఉకఞ్ప్రత్యయః. తస్యాంబురాశేః సము
ద్రస్య న భూతా పూర్వం అభూతపూర్వా, 'సుప్సుపే'తి సమాసః. తాం శ్రియం
భేజే తాదృశీం శ్రియం ప్రాపేత్యర్థః. అతఏవ నిదర్శనా. సా చాంబురాశేః సం
భావనామాత్రోక్త్యా అభితః పాతుకసిద్ధసింధుసంబంధమూలయా అసంబంధే సం
బంధరూపాతిశయోక్త్యాసోజ్జీవకసంయోగేన సంకీర్యత ఇతి సంక్షేపః.

అవ. ఇక నెనిమిదిశ్లోకములలో నీయన యలంకారము వర్ణిం
చుచు కిరీటము దాల్చుటను గుఱించి చెప్పుచున్నాడు.—

చిత్రాభి రస్యోపరి మౌళిభాజాం
భాభి ర్మణీనా మనణీయసీభిః,
అనేకధాతు చ్ఛురితాశ్మరశ్మే
ర్గోవర్ధన స్యాకృతి రన్వకారి. ౮

టీ. అస్య=ఈ(శ్రీహరి)యొక్క, ఉపరి=(తల)మీఁది, మౌళిభాజాం=కిరీటమందున్న, మణీనాం=రత్నములయొక్క, అనణీయసీభిః=మిక్కిలి యధికములైన, చిత్రాభిః=నానారంగులుగల, భాభిః=కాంతుల చేత, అనేకధాతుచ్ఛురితాశ్మరశ్మేః = పలువిధముల గైరికాదిధాతువులచేఁ గప్పఁబడిన మరకతమణుల కిరణములుగల, గోవర్ధనస్య=గోవర్ధన పర్వతముయొక్క, ఆకృతిః =ఆకారము, అన్వకారి = అనుకరించఁబడెను.

తా. ఆ శ్రీకృష్ణమూర్తియొక్క-శిరస్సున మణిమయకిరీటమలంకరింపఁగనే యందలి చిత్రవిచిత్రము లైనకాంతులు నలుదెసలం గ్రమ్ముచున్న గోకులపరిత్రాణముకొఱకెత్తి పట్టుకొనఁబడిన పలువన్నెగుల ధాతువులతో మిశ్రితములైన మరకతమణికిరణముల నొప్పు గోవర్ధన పర్వతంపుసొంపును నింపుచున్నవి.

శ. స.—చిత్రయా, చిత్రయా చిత్రాభ్యాం చిత్రాభిః చిత్రాశబ్దః ఆ. స్త్రీ. తృ. బ. అస్య, అస్య అనయోః ఏనయోః ఏషాం ఇదంశబ్దః మ. పు. ష. ఏ. ఉపరి అవ్య. మౌళిం భజంతీతి మౌళిభాజః తేషాం మౌళిభాజాం, భాజః భాజోః భాజాం మౌళిభాక్ఛబ్దః జ. పు. ష. బ. భాసా, భాసా భాభ్యాం భాభిః భాశ్శబ్దః స. స్త్రీ. తృ. బ. మణేః, మణేః మణ్యోః మణీనాం మణిశబ్దః ఇ. పు. ష. బ. అణవోనభవంతీతి అనణవః అత్యంతం అనణవః అనణీయస్యః తాభిః అనణీయసీభిః, అనణీయస్యా అనణీయసీభ్యాం అనణీయసీభిః అనణీయసీశబ్దః ఈ. స్త్రీ. తృ. బ. అనేకేచ తేధాతవశ్చ అనేకధాతవః అనేకధాతుభిః ఛురితాః అనేకధాతుచ్ఛురితాః అనేకధాతుచ్ఛురితాశ్చ తే అశ్మానశ్చ అనేకధాతుచ్ఛురితాశ్మానః అనేకధాతుచ్ఛురితాశ్మానాం రశ్మయో యస్యసః అనేకధాతుచ్ఛురితాశ్మరశ్మిః తస్య అనేకధాతుచ్ఛురితాశ్మరశ్మేః, రశ్మేః రశ్మ్యోః రశ్మీనాం అనేకధాతుచ్ఛురితాశ్మరశ్మిశబ్దః ఇ. పు. ష. ఏ. గోవర్ధనస్య, గోవర్ధనస్య గోవర్ధనయోః గోవర్ధనానాం గోవర్ధనశబ్దః అ. పు. ష. ఏ. ఆకృతిః, ఆకృతిః ఆకృతీ ఆకృతయః ఆకృతిశబ్దః ఇ. స్త్రీ. ప్ర. ఏ. అన్వకారి అన్వకారిషాతాం అన్వకారిషత అనుపూర్వకడుకృఞ్ కరణ ఇత్యస్మాత్సకర్మకాత్కర్మణి భూతేలజి ఆత్మ. ప్ర. పురు. ఏ.

అథాష్టభి రస్య ప్రసాదనవిధిం వర్ణయన్ మకుటధారణ మాహ.—

చిత్రాభిరితి. అస్య హరే రుపరి మూర్ధోర్ధ్వదేశే, మౌళిభాజాం మకుటగతానాం మణీనా మననీయసీభిః చిత్రాభి రనేకవర్ణాభిః, భాభిః ప్రభాభిః కర్త్రీభిః, 'స్యుః ప్రభారుగ్రుచిస్త్విడ్భాభాశ్ఛవిద్యుతిదీప్తయః' ఇత్యమరః. సాంతపక్షే, భో భగో అఘో అపూర్వస్యయో శీత్యనేన రోర్యకారే 'తస్య హాలిసర్వేషా' మితి లోపః. అనేకై ర్ధాతుభి ర్గైరికాదిభిః, ఛురితానాం రూషితానాం, అశ్మనాం మరకతమణీనాం, రశ్మయో యస్య తస్య, గోవర్ధన స్యాకృతి రన్వకారి అనుకృతా, తత్సాదృశ్యమభాజీత్యర్థః ఇంద్రధ్వజమహోత్సవకాలే గోపికానీతపదార్థ స్వీకారాత్కుపితేంద్రప్రేషితపుష్కలావర్తకాదిభిః కృతాతివృష్ట్యా భీతగోకులపరిత్రాణాయ వర్షభయం నివారయితుం గోవర్ధనాద్రిం భుజే నోద్ధృత్య గాః పరి పాలయ దితి కథాచ. పూర్ణోపమేయమ్.

అవ. కుండలధారణమును వర్ణించుచున్నాఁడు.—

తస్యోల్లసత్కాంచనకుండలాగ్రప్రత్యుప్తగారుత్మతరత్నభాసా,
అవాప బాల్యోచితనీలకంఠపింఛావచూడాకలనా మి వోరః. ౫

టీ. తస్య=ఆ శ్రీకృష్ణమూర్తియొక్క, ఉరః=వక్షస్థ్సలము, ఉల్లసత్కాంచనకుండలాగ్రప్రత్యుప్తగారుత్మతరత్నభాసా = మెఱయుచున్న బంగారుకుండలముల కొనలయందు చెక్కఁబడిన మరకతమణుల కాంతిచేత, బాల్యోచితనీలకంఠపింఛావచూడాకలనాం = చిన్నతనమునం దభ్యాసపడిన నెమలిపురితోఁ (గట్టఁబడిన) మాలికయొక్క కూడికను, అవాపేవ=పొందెనో అనునట్లున్నది.

తా. శ్రీకృష్ణుఁడు అలంకరించుకొనిన బంగరు కుండలముల ముందటిభాగమున చెక్కిన మరకతమణుల మెఱయుచున్న కాంతులు వ్యాపింపఁగా శ్రీకృష్ణుని వక్షస్థ్సలము చిన్నతనమం దలవాటుపడిన నెమలిపింఛపుమాలిక వ్రేలాడ నొప్పుచున్నదో యనునట్లున్నది.

శ. స.—తస్య, తస్య తయోః తేషాం తచ్ఛబ్దః ద. పు. ష. ఏ. కాంచనస్యకుండలే, కాంచనకుండలే కాంచనకుండలయోః అగ్రే కాంచనకుండలాగ్రే కాంచనకుండలాగ్రయోః ప్రత్యుప్తాని కాంచనకుండలాగ్ర ప్రత్యుప్తాని గారుత్మతానీతిరత్నాని గారుత్మతరత్నాని కాంచనకుండలాగ్ర ప్రత్యుప్తానిచ తాని గారుత్మతరత్నానిచ కాంచన

కుండలాగ్ర ప్రత్యుప్త గారుత్మతరత్నాని కాంచనకుండలాగ్ర ప్రత్యుప్త గారుత్మతరత్నానాం భాః కాంచనకుండలాగ్ర ప్రత్యుప్త గారుత్మతరత్న భాః ఉల్లసంతీచ సా కాంచనకుండలాగ్ర ప్రత్యుప్తగారుత్మతరత్న భాశ్చ ఉల్లసత్కాంచనకుండలాగ్ర ప్రత్యుప్త గారుత్మతరత్న భాః తయా తాం...భాసా, భాసా భాభ్యాం భాభిః ఉల్లసత్కాంచనకుండలాగ్ర ప్రత్యుప్త గారుత్మతరత్న భాశ్శబ్దః స. స్త్రీ. తృ. ఏ. అవాప అవాపతుః అవాపుః అవపూర్వక ఆప్లవ్యాప్తావిత్యస్మాత్సకర్మకాద్ధాతోః కర్తరి భూతేలిటి పర. ప్ర. పురు. ఏ. బాలస్య భావః బాల్యం బాల్యే ఉచితం బాల్యోచితం నీలః కంఠః యస్యసః నీలకంఠః నీలకంఠస్య పింఛం నీలకంఠపింఛం బాల్యోచితంచ తత్ నీలకంఠపింఛంచ బాల్యోచితనీలకంఠపింఛం బాల్యోచితనీలకంఠపింఛమేవ అవచూడా బాల్యోచితనీలకంఠపింఛావచూడా బాల్యోచితనీలకంఠపింఛావచూడాయాః ఆకలనా బాల్యో...డాకలనా తాం బాల్యోచితనీలకంఠపింఛావచూడాకలనాం, ఆకలనాం ఆకలనే ఆకలనాః బాల్యోచితనీలకంఠపింఛావచూడాకలనా శబ్దః ఆ. స్త్రీ. ద్వి. ఏ. ఇవ అవ్య.ఉరః, ఉరః ఉరసీ ఉరాంసి ఉరశ్శబ్దః స. న. ప్ర. ఏ.

కుండలే చ ధృతే ఇత్యాహ.—

తస్యేతి. తస్య హరేః ఉరః ఉల్లసంత్యా కాంచనకుండలాగ్రయోః, ప్రత్యుప్తానాం ఖచితానాం, గారుత్మరత్నాం మరకతమణీనాం, భాసా దీప్త్యా ఉరసి ప్రసరంత్యేతి భావః. బాల్యం శైశవం, బ్రాహ్మణాదిత్వాత్ ష్యఞ్ ప్రత్యయః. తత్రోచిత మభ్యస్తం యన్నీలకంఠపింఛం మయూరబర్హం, 'అభ్యస్తేఽప్యుచితం న్యాయ్యమి' తి యాదవః. 'పింఛబర్హేనపుంసక' ఇత్యమరః. తేన నిర్మితావచూడా మాలికా, తస్యాః కలనా మామోచన మవమోచన మవాపేవేత్యుత్ప్రేక్షా. తదుక్తం.— 'యత్రాన్యధర్మసంబంధాదన్యత్వే నోపవర్ణితం, ప్రకృతంహి భవేత్ప్రాజ్ఞాస్తాముత్ప్రేక్షాం ప్రచక్షతే' ఇతి లక్షణాత్.

తమంగదే మందరకూటకోటి
వ్యాఘట్ట నోత్తేజనయా మణీనామ్,
బహ్వాయసా దీప్తివితానకేన
చకాసయామాసతు రుల్లసంతీ. ౬

టీ. తం=ఆ శ్రీకృష్ణుని, మంద...నయా-మందర=మందరపర్వతముయొక్క, కూట=శిఖరములయొక్క, కోటి = అగ్రములయొక్క, వ్యాఘట్టన=రాపిడియను, ఉత్తేజనయా=సానపట్టుటచేత, బహీయసా =అత్యధికమైన, మణీనాం=మాణిక్యములయొక్క, దీప్తివితానకేన= కాంతిపుంజముచేత, ఉల్లసంతీ=ప్రకాశించుచున్న, అంగదే=భుజకీర్తులు, చకాసయామాసతుః=శోభింపఁజేసినవి.

తా. మున్ను సముద్రమథనకాలమున మందరపర్వత శిఖరాగ్రముల రాపిడియే సానబట్టుటగాఁ గాంతి యతిశయించి మెఱయు మాణిక్యంబుల నొప్పారుభుజకీర్తుల ధరించె.

శ. స.—తం, తౌ తాన్ తచ్ఛబ్దః ద. పు. ద్వి. ఏ. అంగదం, అంగదం అంగదే అంగదాని అంగదశబ్దః అ. న. ప్ర. ద్వి. మందరస్య కూటాని మందరకూటాని మం...టానాం కోటయః మంద...టకోటయః మం...టీనాం వ్యాఘట్టనా మంద...టివ్యాఘట్టనా మం...ట్టనైవ ఉత్తేజనా మం...ట్టనోత్తేజనా తయా మంద...జనయా, ఉత్తేజనయా ఉత్తేజనాభ్యాం ఉత్తేజనాభిః మందర...త్తేజనాశబ్దః ఆ. స్త్రీ. తృ. ఏ. మణేః, మణేః మణ్యోః మణీనాం మణిశబ్దః ఇ. పు. ష. బ. అత్యంతం బహు బహీయః తేన బహీయసా, బహీయసా బహీయోభ్యాం బహీయోభిః బహీయశ్శబ్దః స. న. [illegible] దీప్తీనాం వితానకం దీప్తివితానకం తేన దీప్తివితానకేన, [illegible] వితానకాభ్యాం వితానకైః వితానకశబ్దః అ. న. తృ. ఏ. చకాసయామాస చకాసయామాసతుః చకాసయామాసుః చకాసృదీప్తా" విత్యస్మాణ్ణిజంతాదను ప్రయుక్తాత్సకర్మకాదసధాతోః కర్తరి భూతే లిటి పర. ప్ర. పురు. ద్వి. ఉల్లసత్, ఉల్లసత్ ఉల్లసంతీ ఉల్లసతి ఉల్లసచ్ఛబ్దః త. న. ప్ర. ద్వి.

తమితి. తం హరిం, మందరకూటకోటివ్యాఘట్టనం మందరాచలశిఖరాగ్రసంఘర్షణం, సైవఉత్తేజనా, శాణోల్లేఖనా, తయా బహీయసా బహుతరేణ, 'ప్రియస్థి'రే' త్యాదినా బహుశబ్దస్య ఇయసుని బహ్వాదేశః. మణీనాం దీప్తివితానకేన ప్రభాపటలేన, ఉల్లసంతీ దీప్యమానే, 'ఆచ్ఛీనద్యోర్నుమ్' ఇతి వికల్పాన్నుమాగమః. అంగదే కేయూరే, 'కేయూరమంగదంతుల్యే' ఇత్యమరః. చకాసయామాసతుః శోభయాం

చక్రతుః, అంగదే ధృతవానిత్యర్థః. చకాస్తేర్ణ్యంతాల్లిట్యాంప్రత్యయే, అస్తేరనుప్రయోగః. అత్రాంగదయోః ప్రాభవీయాంగదభేదేఽప్యభేదోక్తిముక్త్వైత్యతయోర్మందరకూటకోట్యసంబంధేఽపి సంబంధోక్త్యా ద్వయోరతిశయోక్త్యోస్సంకరః.

> నిసర్గరక్తైర్వలయావనద్ధ
>
> తామ్రాశ్మరశ్మిచ్ఛురితైర్నఖాగ్రైః,
>
> వ్యద్యోతతాద్యాపి సురారివక్షో
>
> విక్షోభజాసృక్స్నపితైరివాసౌ. ౭

టీ. అసౌ=ఈకృష్ణుఁడు, నిసర్గరక్తైః=స్వభావముచేతనే యెఱ్ఱనైనవియు, వలయావనద్ధతామ్రాశ్మ...తైః - వలయ = కడియములయందు, అవనద్ధ=చెక్కఁబడిన, తామ్రాశ్మ=పద్మరాగమణులయొక్క, రశ్మి=కాంతులచేత, ఛురితైః=పూయఁబడినవియుఁ గనుకనే, అద్యాఽపి=నేఁటివఱకును, సురా...పితైరివ-సురారి=హిరణ్యకశిపునియొక్క, వక్షః=వక్షస్థలముయొక్క, విక్షోభజ=చీల్చుటచేత జనించిన, అసృక్=రక్తముచేత, స్నపితైరివ=తడుపఁబడినవియో అనునట్లున్న, నఖాగ్రైః=గోటికొనలతో, వ్యద్యోతత=ప్రకాశించెను.

తా. స్వతస్సిద్ధముగానే యెఱ్ఱనై చేతి మురుగులయందు చెక్కిన పద్మరాగమణుల కాంతులుగూడ పైఁబర్వగా కృష్ణమూర్తి గోటికొనలు హిరణ్యకశిపు వక్షస్థలమును చీల్చినప్పు డంటుకొనిన రక్తము నేఁటివఱకు నట్లే యున్నదో యనునట్లు ప్రకాశింపుచున్నవి. శ్రీకృష్ణుఁడు కంకణములను ధరించెనని ఫలితార్థము.

శ. స.—నిసర్గేణ రక్తాని నిసర్గరక్తాని తైః నిసర్గరక్తైః, రక్తేన రక్తాభ్యాం రక్తైః నిసర్గరక్తశబ్దః అ. న. తృ. బ. వలయయోః అవనద్ధాః వలయావనద్ధాః తామ్రాశ్చ తే అశ్మానశ్చ తామ్రాశ్మానః వలయావనద్ధాశ్చ తే తామ్రాశ్మానశ్చ వల...శ్మానః వల...శ్మనాం రశ్మయః వల...శ్మయః వల... శ్మిభిః ఛురితాని తైః వల...రితైః, ఛురితేన ఛురితాభ్యాం ఛురితైః వల...రితశబ్దః అ. న. తృ. బ. నఖానాం అగ్రాణి నఖాగ్రాణి తైః నఖాగ్రైః, నఖాగ్రేణ నఖాగ్రాభ్యాం నఖాగ్రైః నఖాగ్రశబ్దః అ. న. తృ. ఏ. వ్యద్యోతత వ్యద్యో

తేతాం వ్యద్యోతంత విపూర్వకద్యుతదీప్తా విత్యస్మాదకర్మకాద్ధాతోః కర్తరి భూ తేలజి ఆత్మ. ప్ర. పురు. ఏ. అద్య అవ్య. అపి అవ్య. సురాణాం అరిః సురారిః సురారేః వక్షః సురారివక్షః సు...క్షసః విక్షోభః సు...భః సు...భేణ జాతం సు...భజం సురా...భజంచ తత్ అసృక్చ సు...సృక్ సు...సృజా స్నపితాని సురా...తాని తైః సు...స్నపితైః, స్నపితేన స్నపితాభ్యాం స్నపితైః సురారివక్షో విక్షోభజాసృక్స్నపితశబ్దః అ. న. తృ. బ. ఇవ అవ్య. అసౌ, అసౌ అమూ అమీ అదశ్శబ్దః స. పు. ప్ర. ఏ.

నిసర్గేతి. అసౌ హరిః, నిసర్గరక్తైస్స్వభావలోహితైః, కించ వలయే కటకే, 'కటకం వలయోఽస్త్రియా'మిత్యమరః. తయో రవనద్ధానాం ప్రత్యుప్తానాం, తామ్రాశ్మనాం పద్మరాగాణాం, రశ్మిభిః, ఛురితైః రూషితైః అతఏవ వాద్యాపి, సురారేర్హిరణ్యకశిపోః వక్షసః విక్షోభేణ విదారణేన, జాతా యా అసృక్తయా, స్నపితైః సిక్తైరివ స్థితైరిత్యుత్ప్రేక్షా. స్నాతేర్ణ్యంతాత్క్తః. 'అర్తిహ్రీ'త్యాదినా పుగాగమః. 'మితాంహ్రస్వః.' నఖాగ్రైర్వ్యద్యోతత కటకేచ ధృతవానిత్యర్థః.

ఉభౌ యది వ్యోమ్ని పృథక్ప్రవాహా
మాకాశగంగా పయసః ప్రవాహౌ,
తే నోపమీయేత తమాలనీల
మాముక్తముక్తాలత మస్య వక్షః. ౮

టీ. తమాలనీలం=తాపింఛపుష్పమువలె నల్లనైనట్టియు, ఆముక్తముక్తాలతం=వ్రేలాడుచున్న ముత్యాలసరములు గలిగినట్టియు, అస్య=ఈకృష్ణమూర్తియొక్క, వక్షః=వక్షస్థ్సలము, ఆకాశగంగాపయసః=ఆకాశగంగాజలముయొక్క, ఉభౌ=రెండు, ప్రవాహౌ=ప్రవాహములు, వ్యోమ్ని=ఆకాశమందు, పృథక్=ప్రత్యేకముగా, పతేతాం యది=ప్రవహించినయెని, తేన=దానితో, ఉపమీయేత = పోల్చఁబడును.

తా. కృష్ణుఁడు ధరించుకొనిన ముత్యాల హారములు తాపింఛ పుష్పమువలె నల్లనైన యాయనవక్షస్థ్సలమున వ్రేలాడుచున్నవి. అది ఆకాశమున గంగాప్రవాహములు రెండువైపులఁ బాఱుచుండిన దానితో బోల్పఁదగి యున్నది. నిరుపమానముగా నున్నది యనిభావము.

శ. స.—ఉభౌ ౨ ఉభాభ్యాం ౩ ఉభయోః ౨ అ. పు. ని. ద్వి. ప్ర. ద్వి. యది అవ్య. వ్యోమ్ని, వ్యోమ్ని వ్యోమ్నాః వ్యోమసు వ్యోమశబ్దః న. న. స. ఏ. పృథక్ అవ్య. పతేత్ పతేతాం పతేయుః పత్ఌగతా విత్యస్మా దకర్మకాద్ధాతోః కర్తరి సంభావనాయాం లిజ్ పర. ప్ర. పురు. ద్వి. ఆకాశేగంగా ఆకాశగంగా ఆకాశగంగాయాః పయః ఆకాశగంగాపయః తస్య ఆకాశగంగాపయసః, పయసః పయసోః పయసాం ఆకాశగంగాపయశ్శబ్దః స. న. ష. ఏ. ప్రవాహః,ప్రవాహౌ ప్రవాహా ప్రవాహాః ప్రవాహశబ్దః అ. పు. ప్ర. ద్వి. తేన, తేన తాభ్యాం తైః తచ్ఛబ్దః. ద. న. తృ. ఏ. ఉపమీయేత ఉపమీయే యాతాం ఉపమీయేరన్ ఉపపూర్వాకమాఙ్ మానే ఇత్యస్మాత్సకర్మకాద్ధాతోః కర్మణి విధ్యాదౌ లిఙ్ ఆత్మ. ప్ర. పురు. ఏ. తమాలమివ నీలం తమాలనీలం, నీలం నీలే నీలాని తమాలనీలశబ్దః అ. న. ప్ర. ఏ. ముక్తానాం లతే ముక్తాలతే ఆముక్తే ముక్తాలతే యస్మిన్ తత్ ఆముక్తముక్తాలతం, ముక్తాలతం ముక్తాలతే ముక్తాలతాని ఆముక్తముక్తాలతశబ్దః అ. న. ప్ర. ఏ. అస్య, అస్య అనయోః ఏనయోః ఏషాం ఇదంశబ్దః మ. పు. ష. ఏ. వక్షః, వక్షః వక్షసీ వక్షాంసి వక్షశ్శబ్దః స. న. ప్ర. ఏ.

ఉభావితి. తమాలవన్నీలం, ఆముక్తే ఆసంజితే, ముక్తాలతే మౌక్తికహారౌ, యస్మిన్ తత్, అస్య హరేః, వక్షః, ఆకాశగంగాయాః పయసః, ఉభౌ ప్రవాహౌ, వ్యోమ్ని పృథక్పతేతాంయది, ప్రవహేతాంచేత్, సంభావనాయాం లిఙ్. తేన వ్యోమ్నా. ఉపమీయేత సమీక్రియేత, నాన్యోపమానం కించిత్పశ్యామ ఇతి భావః.ముక్తాహారం ధృతవానిత్యర్థః. అత్రవ్యోమ్నః గంగాప్రవాహద్వయాసంబంధేఽపి సంభావనయా సంబంధకథనాదతిశయోక్తిః. తదేతత్, 'పుష్పం ప్రవాళోపహితం యది స్యాది'త్యాద్యుదాహృత్య అలంకారసర్వస్వకారః స్పష్టీచకార.

తేనాంభసాం సారమయః పయోధే
ర్దధ్రే మణి ర్దీధితిదీపితాశః,
అంత ర్వసన్ బింబగత స్తదంగే
సాక్షాది వాలక్ష్యత యత్రలోకః. ౯

టీ. తేన=ఆకృష్ణునిచేత, దీ...శః - దీధితి = కాంతులచేత, దీపిత=ప్రకాశింపఁజేయఁబడిన, ఆశః=దిక్కులుగల, పయోధేః=సముద్రముయొక్క, అంభసాం=ఉదకములయొక్క, సారమయః=సారమయమైన, మణిః=(కౌస్తుభ) మణి, ధృతః=ధరించఁబడెను, యత్ర=దేనియందు, బింబగతః=ప్రతిబింబించిన, లోకః= (బాహ్య) ప్రపంచము, తదంగే=ఆయనశరీరమందు, సాక్షాత్=ప్రత్యక్షమగు, అంతర్వసన్నివ =లోపలనున్న ప్రపంచమో యనునట్లు, అలక్ష్యత=కనఁబడెను.

తా. సముద్రపుజలముయొక్క సారభూతమై దిగంతములవఱకును వ్యాపించిన కాంతులతో నొప్పుచు అమృతమథనకాలమునఁ బుట్టిన కౌస్తుభమాణిక్యమును శ్రీహరి తనవక్షస్థలమున నలంకరించుకొనియె. అందు బాహ్యప్రపంచమంతయు ప్రతిఫలించి యాయన కుక్షిలోని ప్రపంచమెల్ల ప్రత్యక్షముగాఁ గాన్పించుచున్నదో యనునట్లు గన్పట్టె.

శ. స.— తేన, తేన తాభ్యాం తైః తచ్ఛబ్దః ద. పు. తృ. ఏ. అంభసః, అంభసః అంభసోః అంభసాం అంభశ్శబ్దః స. న. ష. బ. సారస్య వికారః సారమయః, సారమయః సారమయౌ సారమయాః సారమయశబ్దః అ. పు. ప్ర. ఏ. పయాంసి ధీయంతే అస్మిన్నితి పయోధిః తస్య పయోధేః,పయోధేః పయోధ్యోః పయోధీనాం పయోధిశబ్దః ఇ.పు.ష.ఏ.దధ్రే దధ్రాతే దధ్రిరే ధృఙ్ ధారణ ఇత్యస్మాత్స కర్మకాద్ధాతోః కర్మణి భూ తేలిటి ఆత్మ.ప్ర.పురు.ఏ.మణిః, మణిః మణీ మణయః మణిశబ్దః ఇ. పు. ప్ర. ఏ. దీధితిభిః దీపితాః దీధితిదీపితాః దీధితిదీపితాః ఆశాః యేనసః దీధితిదీపితాశః, ఆశః ఆశౌ ఆశాః దీధితిదీపితాశశబ్దః అ. పు. ప్ర. ఏ. అంతర్వసతీ త్యంతర్వసన్, వసన్ వసంతౌ వసంతః అంతర్వసచ్ఛబ్దః త. పు. ప్ర. ఏ. బింబంగతః బింబగతః, గతః గతౌ గతాః బింబగతశబ్దః అ. పు. ప్ర. ఏ. తస్య అంగం తదంగం తస్మిన్ తదంగే,తదంగే తదంగయోః తదంగేషు తదంగశబ్దః అ. న. స. ఏ. సాక్షాత్ అవ్య. ఇవ అవ్య. అలక్ష్యత అలక్ష్యేతాం అలక్ష్యంత లక్షదర్శనాంకనయో రిత్యస్మా త్సకర్మకాద్ధాతోః కర్మణి

భూ తేలజి ఆత్మ. ప్ర. పురు. ఏ. యత్ర, త్రలంతమవ్య. లోకః, లోకః లోకౌ లోకాః లోకశబ్దః అ. పు. ప్ర. ఏ.

తేనేతి. తేన హరిణా దీధితిభిః దీపితా ఆశా, యేన సః దిగన్తవిశ్రాన్తతేజా ఇత్యర్థః. పయోధేరంభసాం, సారస్య వికారః సారమయో మణిః అమృతమథనే సముద్రోత్థః కౌస్తుభాఖ్యఇత్యర్థః. దధే ధృతః, ధృఞ్ధారణే కర్మణి లిట్. యత్ర మణౌ బింబ గతః ప్రతిబింబితో లోకః, బాహ్యప్రపంచః, తదంగే తస్యహరేః కుక్షే, సాక్షాద్భూతో బహిః ప్రత్యక్షేణ లక్ష్యమాణఇత్యర్థః. అంతర్వసన్ అంతర్గతో లోక ఇవాలక్ష్యత, యత్ర మణౌ ప్రతిబింబితో బాహ్యలోకః తదంగస్య నైర్మల్యాద్బహిః ప్రతిఫలితః కుక్షిస్థలోకఇవ అలక్ష్యతేత్యుత్ప్రేక్షా.

ముక్తామయం సారసనావలంబి
భాతిస్మ దా మాప్రపదీన మస్య,
అంగుష్ఠనిష్ఠ్యూత మి వోర్ధ్వ ముచ్చై
స్త్రిస్రోతస స్సంతతధార మంభః. ౧౦

టీ. అస్య=ఈకృష్ణునియొక్క, ముక్తామయం=ముత్యములతో నిండినదియు, సారసనావలంబి=మొలనూలునందు వ్రేలాడుచున్నదియు, ఆప్రపదీనం=పాదాగ్రముల నంటుచున్నదియునగు, దామ=ముత్యాల కోవ, అంగుష్ఠనిష్ఠ్యూతం=బొట్టనవ్రేలిచేతవిడువఁబడినదియు, ఊర్ధ్వం=పైకిప్రవహించునదియు, ఉచ్చైః=ఉన్నతమైనదియునగు, త్రిస్రోతసః=ఆకాశగంగయొక్క, సంతతధారం=అవిచ్ఛిన్నప్రవాహముగల, అంభ ఇవ=ఉదకమనునట్లు, భాతిస్మ=ప్రకాశించెను.

తా. శ్రీహరియొక్క మొలత్రాడునందు పాదాగ్రములదాక వ్రేలాడునట్లొక మంచిముత్యాలకోవ యలంకరింపఁబడియె నది యా యన బొట్టనవ్రేలియం దుద్భవించి యూర్ధ్వముఖముగాఁ బాఱుచున్న యవిచ్ఛిన్నగంగాప్రవాహమో యనునట్లొప్పె.

శ. స.—ముక్తాభిః ప్రకృతం ముక్తామయం, ముక్తామయం ముక్తామయే ముక్తామయాని ముక్తామయశబ్దః అ. న. ప్ర. ఏ. సారసనే అవలంబతఇతి సారసనావలంబి, అవలంబి అవలంబినీ అవలంబీని సారసనావలంబిశబ్దః న. న. ప్ర. ఏ. భాతి భాతః భాంతి భాదీప్తౌ విత్యస్మాదకర్మకాద్ధాతోఃకర్తరి భూ తేలటి పర. ప్ర. పురు. ఏ. స్మ. అవ్య.

దామ, దామ దామ్నీ దామనీ దామాని దామశబ్దః న. న. ప్ర. ఏ. పాదస్య అగ్రం ప్రపదం ప్రపదపర్యంతం ఆప్రపదం ఆప్రపదం ప్రాప్నోతి ఆప్రపదీనం, ఆప్రపదీనం ఆప్రపదీనే ఆప్రపదీనాని ఆప్రపదీనశబ్దః అ. న. ప్ర. ఏ. అస్య, అస్య అనయోః ఏనయోః ఏషాం ఇదంశబ్దః మ. పు. ష.బ. అంగుష్ఠేన నిష్ఠ్యూతం అంగుష్ఠనిష్ఠ్యూతం, నిష్ఠ్యూతం నిష్ఠ్యూతే నిష్ఠ్యూతాని అంగుష్ఠనిష్ఠ్యూతశబ్దః అ. న. ప్ర. ఏ. ఇవ అవ్య. ఊర్ధ్వం, ఊర్ధ్వం ఊర్ధ్వే ఊర్ధ్వాని ఊర్ధ్వశబ్దః అ. న. ప్ర. ఏ. ఉచ్చైః అవ్య. త్రీణిస్రోతాంసి యస్యాస్సా త్రిస్రోతాః తస్యాః త్రిస్రోతసః, త్రిస్రోతసః త్రిస్రోతసోః త్రిస్రోతసాం త్రిస్రోతశ్శబ్దః స. స్త్రీ. ష. ఏ. సంతతా ధారా యస్యతత్ సంతతధారం, ధారం ధారే ధారాణి సంతతధార శబ్దః అ. న. ప్ర. ఏ. అంభః, అంభః అంభసీ అంభాంసి అంభశ్శబ్దః స. న. ప్ర. ఏ.

ముక్తామయతి. అస్య హారేః, ముక్తామయం ముక్తాప్రచురం తత్ప్రకృతవచనే మయట్. సారసనే కటిసూత్రే, అవలంబతఇతి సారసనావలంబి, 'క్లీబే సారసనం చాథ పుంస్కట్యాం శృంఖలం త్రిష్వి'త్యమరః. ఆప్రపదం ప్రాప్నోతీతి ఆప్రపదీనం పాదాగ్రచుంబి, 'ఆప్రపదం ప్రాప్నోతీ'తి ఖప్రత్యయః. దామ ముక్తాసరః, అంగుష్ఠే నిష్ఠ్యూతం విసృష్టమిత్యర్థః. గౌణార్థత్వాదగ్రామ్యత్వం యథాహ దండీ—'నిష్ఠ్యూతోద్గీర్ణవాంతాది గౌణవృత్తివ్యపాశ్రయం, అతిసుందర మన్యత్ర గ్రామ్యకక్ష్యాం విగాహతే' ఇతి. ఊర్ధ్వ మూర్ధ్వప్రవాహ ముచ్చైరున్నతం, త్రిస్రోతసో మందాకిన్యాః, సంతతధార మవిచ్ఛిన్నసంపాత మంభఇవ భాతి స్మే త్యుత్ప్రేక్షా.

స ఇంద్రనీలస్థలనీలమూర్తి
రరాజ కర్బూరపిశంగవాసాః,
విసృత్వరై రంబురుహాం రజోభి
ర్యమస్వసు శ్చిత్ర ఇవోదభారః. ౧౧

టీ. ఇంద్రనీల ... ర్తిః-ఇంద్రనీలస్థల=ఇంద్రనీలమణి ప్రదేశమువలె, నీల=నల్లనైన, మూర్తిః=శరీరముగలవాఁడును, కర్బూరపిశంగవాసాః-కర్బూర=హరితాళమువలె, పిశంగ=పచ్చనైన, వాసాః=వస్త్రముగలవాఁడునునగు, సః=ఆకృష్ణమూర్తి, విసృత్వరైః=ప్రసరించుచున్న, అంబురుహాం=పద్మములయొక్క, రజోభిః = పరాగములచేత,

చిత్రః=చిత్రవర్ణమైన, యమస్వసుః = యమునానదియొక్క, ఉదభార ఇవ=జలపూరముంబోలె, రరాజ=ప్రకాశించెను.

తా. ఇంద్రనీలములపోల్కి నల్లని దేహకాంతుల నొప్పారు గోపాలకృష్ణుండు పచ్చని పట్టుపుట్టములం గట్టుకొని తామరపూవులలోని పుప్పొడులు బర్వుటం జిత్రవర్ణంబైన యమునానదీ ప్రవాహంబునుంబోలె జెన్నారె.

శ. స.—సః, సః తౌ తే తచ్ఛబ్దః ద. పు. ప్ర. ఏ. ఇంద్రనీలానాం స్థలం ఇంద్రనీలస్థలం ఇం...లమివ నీలా ఇ...లనీలా ఇ...లా మూర్తిః యస్యసః ఇంద్రనీలస్థల నీలమూర్తిః, మూర్తిః మూర్తీ మూర్తయః ఇంద్రనీలస్థల నీలమూర్తిశబ్దః ఇ. పు. ప్ర. ఏ. రరాజ రరాజతుః రేజతుః రరాజుః రేజుః రాజృదీప్తా విత్యస్మాదకర్మకాద్ధాతోః కర్తరిభూతేలిట్ పర. ప్ర. పుర. ఏ. కర్బూరమివ పిశంగం కర్బూరపిశంగం క...గం-వాసఃయస్యసః క...గవాసాః, వాసాః వాససౌ వాససః కర్బూరపిశంగవాసశ్శబ్దః స. పు. ప్ర. ఏ. విసృత్వరేణ, విసృత్వరేణ విసృత్వరాభ్యాం విసృత్వరైః విసృత్వరశబ్దః అ. న. తృ. బ. అంబుని రోహంతీతి అంబురుంహి తేషాం అంబురుహాం, అంబురుహాః అంబురుహోః అంబురుహాం అంబురుట్ఛబ్దః హ. న. ష. బ. రజసా, రజసా రజోభ్యాం రజోభిః రజశ్శబ్దః స. న. తృ. బ. యమస్య స్వసా యమస్వసా తస్యాః యమస్వసుః, స్వసుః స్వస్రోం స్వసౄణాం యమస్వసృశబ్దః ఋ. స్త్రీ. ష. ఏ. చిత్రః, చిత్రః చిత్రౌ చిత్రాః చిత్రశబ్దః అ. పు. ప్ర. ఏ. ఇవ అవ్య. ఉదకస్య భారః ఉదభారః, ఉదభారః ఉదభారౌ ఉదభారాః ఉదభారశబ్దః అ. పు. ప్ర. ఏ.

సఇతి. ఇంద్రనీలస్థలమివ నీలమూర్తిః శ్యామాంగః, సంహితాయాం 'రోరి' తి రేఫలోపే. 'ఢ్రిలోపేపూర్వస్యదీర్ఘోఽణఇతి దీర్ఘః. కర్బూరం హరితాళమివ పిశంగం వాసో యస్యసః, పీతాంబరఇత్యర్థః. 'హరితాళంతు కర్బూర' మి'తి వైజయంతీ స హరిః విసృత్వరైః, 'విసృమరైః ఇణ్నశిజిస ర్తిభ్య'ఇతి క్వరప్. అంబురుహాం అంబుజానాం, రుహేఃక్విప్. రజోభిః పరాగైః, చిత్రశ్చిత్రవర్ణః యమస్వసుః యమునాయాః ఉదకస్య భారః పూరః ఉదభారః సఇవ, రరాజ బభాసే, 'మంథౌదన' త్యాదినా వికల్పా దుదకశబ్దస్య ఉదాదేశః.

ప్రసాధితస్యాస్య మధుద్విషోఽభూ
దన్యైవ లక్ష్మీ రితి యుక్తమేతత్,
వపుష్యశేషేఽఖిలలోకకాంతా
సానన్యకాంతా హ్యురసీతరాతు. ౧౨

టీ. ప్రసాధితస్య=అలంకరింపఁబడిన, అస్య=ఈ, మధుద్విషః=కృష్ణమూర్తికి, అన్యైవ=సాటిలేని (వేఱొక్కటేయగు), లక్ష్మీః=కాంతి (లక్ష్మీదేవి), అభూత్=అయ్యెను. ఇతి=ఇట్లు, ఏతత్=ఇది, యుక్తం=యుక్తమైనది, హి=ఏలయన, సా = ఆ యలంకారమువల్లఁ గలిగిన లక్ష్మి, అశేషే=సమస్తమైన, వపుషి=శరీరమందును, వసతి=ఉన్నది, అఖిలలోక=సమస్తలోకమునకును, కాంతాచ=ప్రియమైనది యును, ఇతరాతు=నిత్యలక్ష్మి, అనన్యకాంతా=అన్యులకు ప్రియురాలు గానిదై (ఆయనకుమాత్రమే కాంతయై), ఉరసి=వక్షస్స్థలమందు మాత్రమే నివసించియున్నది.

తా. పైఁజెప్పిన యలంకరింపువలన శ్రీకృష్ణునికొక యపూర్వమైన లక్ష్మి (చక్కఁదనము) యావిర్భవించినది. ఇయ్యది సర్వాంగములయందును నుండి యెల్లలోకులకుం గాంత (మనోహరము) యై యొప్పారుచుండె. నింతకుముందును నిత్యముగానుండు లక్ష్మిమాత్రము వక్షస్స్థలమునందే నివసించియుండి అన్యకాంత (పరభార్య) గాక యాయనకు మాత్రమే ప్రియురాలుగా నొప్పుచున్నది. ఈయలంకరింపువలన మిక్కిలి యెక్కువ చక్కఁదనము వచ్చినదియని తాత్పర్యము.

శ. స.—ప్రసాధితస్య, ప్రసాధితస్య ప్రసాధితయోః ప్రసాధితానాం ప్రసాధితశబ్దః అ. పు. ష. ఏ. అస్య, అస్య అనయోః ఏనయోః ఏషాం ఇదంశబ్దః మ. పు. ష. ఏ. మధుం ద్వేష్టీతి మధుద్విట్ తస్య మధుద్విషః, మధుద్విషః మధుద్విషోః మధుద్విషాం మధుద్విట్ఛబ్దః ష. పు. ష. ఏ. అభూత్ అభూతాం అభూవన్ భూసత్తాయా మిత్యస్మాద కర్మకాద్ధాతోః కర్తరిభూతే లుఙ్. పర. ప్ర. పురు. ఏ. అన్యా, అన్యా అన్యే అన్యాః అన్యాశబ్దః ఆ. స్త్రీ. ప్ర. ఏ. ఏవ అవ్య. లక్ష్మీః, లక్ష్మీః లక్ష్మ్యౌ లక్ష్మ్యః లక్ష్మీశబ్దః ఈ. స్త్రీ. ప్ర. ఏ. ఇతి అవ్య. యుక్తం,

యుక్తం యుక్తే యుక్తాని యుక్తశబ్దః అ. న. ప్ర. ఏ. ఏతత్, ఏతత్ ఏతే ఏతాని ఏతచ్ఛబ్దః ద. పు. ప్ర. ఏ. వపుషి, వపుషి వపుషోః వపుష్షు వపుశ్శబ్దః ష. న. స. ఏ. అశేషే, అశేషే అశేషయోః అశేషేషు అశేషశబ్దః అ. న. స. ఏ. అఖిలశ్చాసౌ లోకశ్చ అఖిలలోకః అఖిలలోకస్య కాంతా అఖిలలోకకాంతా, కాంతా కాంతే కాంతాః అఖిలలోకకాంతాశబ్దః ఆ. స్త్రీ. ప్ర. ఏ. సా, సా తే తాః తచ్ఛబ్దః ద. స్త్రీ. ప్ర. ఏ. అన్యస్య కాంతా అన్యకాంతా అన్యకాంతా నభవతీత్యనన్యకాంతా, కాంతా కాంతే కాంతాః అనన్యకాంతాశబ్దః ఆ. స్త్రీ. ప్ర. ఏ. హి. అవ్య. ఉరసి, ఉరసి ఉరసోః ఉరస్సు ఉరశ్శబ్దః స. న. స. ఏ. ఇతరా, ఇతరా ఇతరే ఇతరాః ఇతరాశబ్దః ఆ. స్త్రీ. ప్ర. ఏ. తు అవ్య.

ప్రసాధితస్యేతి. ప్రసాధితస్య అలంకృతస్య, అస్య మధుద్విషో హరేః, అసైవాసదృశీ విభిన్నా చ, 'అన్యా విభిన్నా సదృశా వి'తి వైజయంతీ. లక్ష్మీః శోభా పద్మా చ, 'శోభాసంపత్తిపద్మాసు లక్ష్మీశ్శ్రీరపి కథ్యతే' ఇతి విశ్వః. అథాపి త్యేతద్యుక్తం. కుతః హి యస్మాత్ సా ప్రసాధనరూపా లక్ష్మీః, అశేషే వపుషి వసతి కింతు, కించ అఖిలలోకస్య కాంతా ప్రియా చ, ఇతరా నిత్యా తు, అన్యస్య కాంతా ప్రియా నభవతీత్యనన్యకాంతా, కింతు తస్యైవేత్యర్థః. ఉరసి, ఉరస్యేవ వసతీత్యర్థః. అత్ర హరేః ప్రసాధనా దసాధారణీ శోభా సంజాతేతి పారమార్థికో వాక్యార్థః. అత్ర లక్ష్మీశబ్దేన శ్లేషమహిమ్నా వాచ్యాయాః శోభాయాః ప్రతీయమానయా శ్రీదేవ్యాసహాభేదాధ్యవసాయా దియ మన్యేవ లక్ష్మీ రిత్యభేదే భేదరూపాతిశయోక్తిః.

అవ. ఇఁక నీయర్థమునే మఱియొక ప్రకారముగాఁ జెప్పుచున్నాఁడు.—

> కవాటవిస్తీర్ణమనోరమోర
> స్స్థలస్థితశ్రీలలనస్య తస్య,
> ఆనందితాశేషజనా బభూవ
> సర్వాంగసంగి న్యప రైవ లక్ష్మీః. ౧౩

టీక. ...తస్య-కవాట=తలుపువలె, విస్తీర్ణ=విశాలమైన, మనోరమ=సుందరమైన, ఉరస్స్థల=వక్షస్స్థలమందు, స్థిత=ఉన్న, శ్రీ=లక్ష్మియను, లలనస్య=కాంతగల, తస్య=ఆ కృష్ణమూర్తికి, ఆనంది

తాశేషజనా-ఆనందిత=సంతోషింపఁబడిన, అశేషజనా=ఎల్లజనముం గలిగినట్టియు, సర్వాంగసంగినీ=శరీరమం దంతటను సంబంధించినట్టి దియు,(గనుకనే) అపరైవ=అసాధారణమైన (శ్రీదేవిగాక మఱియొక), లక్ష్మీః=శోభ (లక్ష్మీదేవి), బభూవ=అయ్యెను.

తా. విశాలమై సుందరమైన వక్షస్థ్సలమునందు లక్ష్మీదేవిని కూర్చుండఁ బెట్టుకొనిన యాకృష్ణమూర్తికిఁ బైఁజెప్పినయలంకారము లచే నెల్ల లోకములకుం జూడనింపై సర్వాంగములయందును బొల్పా రుచున్న యసాధారణ లక్ష్మీ (ఎక్కుడుచక్కదనము) యంకురించెను.

శ. స.—కవాటమివ విస్తీర్ణం కవాటవిస్తీర్ణం ఉరసః స్థలం ఉరస్థ్సలం మనోరమంచ తత్ ఉరస్థ్సలంచ మనోరమోరస్థ్సలం కవాట విస్తీర్ణంచ తత్ మనోరమోరస్థ్సలంచ కవా...స్థలం క...వె స్థితా క...లస్థితా శ్రీరితిలలనా శ్రీలలనా కవా...స్థితా శ్రీలలనా యస్యసః కవాట...లనః తస్య కవా...లనస్య, లలనస్య లలనయోః లలనా నాం కవాటవిస్తీర్ణ మనోరమోరస్థ్సలస్థిత శ్రీలలనశబ్దః అ. పు. ష. ఏ. తస్య, తస్య తయోః తేషాం తచ్ఛబ్దః ద. పు. ష. ఏ. అశేషశ్చా సౌజనశ్చ అశేషజనః ఆనందితః అశేషజనః యయాసా ఆనందితా శేషజనా, జనా జనే జనాః ఆనందితాశేషజనాశబ్దః ఆ. స్త్రీ. ప్ర. ఏ. బభూవ బభూవతుః బభూవుః భూసత్తాయా మిత్యస్మా దకర్మకాద్ధా తోః కర్తరి భూతేలిటి పర. ప్ర. పురు. ఏ. సర్వంచతత్ అంగంచ సర్వాంగం సర్వాంగే సజ్గతీతి సర్వాంగసంగినీ, సంగినీ సంగిన్యౌ సంగి న్యః సర్వాంగసంగినీశబ్దః ఈ. స్త్రీ. ప్ర.ఏ. అపరా, అపరా అపరే అపరాః అపరాశబ్దః ఆ. స్త్రీ. ప్ర. ఏ. ఏవ అవ్య. లక్ష్మీః, లక్ష్మీః లక్ష్మ్యౌ లక్ష్మ్యః లక్ష్మీశబ్దః ఈ. స్త్రీ. ప్ర. ఏ.

అథైన మే వార్థం భంగ్యంతరే ణాహ.—

కవాటేతి. కవాటవద్విస్తీర్ణే, మనోరమే సుందరేచ, ఉరస్థ్సలే స్థితా శ్రీ రితి లలనా కాంతా, యస్య తస్య తథోక్తస్యహరేః, ఆనందతాశేషజనా సర్వాంగసంగినీ, అతఏవ అపరైవ సాధారణ్యేవ శ్రీదేవ్యాః అన్యైవ చ లక్ష్మీః, శోభా రమాచ నూ వ, స ఏ వాలంకారః. ప్రాయే ణైకార్థక మప్యనేకం శ్లోకం ఉక్తివిశేషలోభాత్

లిఖంతి కవయః, యథానైషధే అదావేవ నిపీ యదిత్యాదిశ్లోకద్వయం తథా స్వకే ళిదేశ ఇత్యాదిశ్లోకద్వయంచే త్యాది ద్రష్టవ్యమ్.

అవ. ఇంక దేవీసమేతముగనే యాత్రని ప్రయాణమని సూచించుచుఁ బై యలంకరింపునకుఁ బ్రయోజనమును జెప్పుచున్నాఁడు.—

దైత్యాధిపప్రాణముషాం నఖానా
ముపేయుషాం భూషణతాం క్షతేన,
ప్రకాశకార్కశ్యగుణౌ దధానా
స్తనౌ తరుణ్యః పరివవ్రు రేనమ్. ౧౪

టీ. భూషణతాం=అలంకారత్వమును, ఉపేయుషాం=పొందిన, దై...షాం- దైత్యాధిప=హిరణ్యకశిపుయొక్క, ప్రాణముషాం=ప్రాణములనపహరించిన(పోఁగొట్టిన), నఖానాం=గోళ్లయొక్క, క్షతేన = గీఱుడుచేత, ప్రకాశ...ణౌ - ప్రకాశ=స్ఫుటపడిన, కార్కశ్య=కాఠిన్యమను, గుణౌ=గుణముగలిగిన, స్తనౌ=కుచములను, దధానాః=ధరించుచున్న, తరుణ్యః=జవరాండ్రు, ఏనం=ఈకృష్ణుని, పరివవ్రుః=చుట్టుకొనిరి.

తా. నరసింహావతారమునందు పొట్టచీల్చి హిరణ్యకశిపుని ప్రాణములు దీసినవియు నిప్పుడాయుధములుగఁ గాక భూషణముగానున్నవియునగు తన గోటిగిల్లుల నోర్పుటచే వ్యక్తపఱచుచున్న కాఠిన్యముగల స్తనములుగలిగిన జవరాండ్రు కృష్ణునిచుట్టుకొని వెంటబయలు వెడలిరి.

శ. స.—దైత్యానాం అధిపః దైత్యాధిపః దై...పస్య ప్రాణాః దై...పప్రాణాః దై...ణాన్ ముష్ణంతీతి దైత్యా...ణముషః తేషాం దై...షాం,ముషః ముషౌః ముషాం దైత్యాదిపప్రాణముట్ఛబ్దః ష.పు.ష.బ. నఖస్య, నఖస్య నఖయోః నఖానాం నఖశబ్దః అ.పు.ష.బ.ఉపేయుషః, ఉపేయుషః ఉపేయుషోః ఉపేయుషాం ఉపేయివచ్ఛబ్దః స.పు.ష.బ.భూషణస్య భావః భూషణతా తాం భూషణతాం,భూషణతాం భూషణతే భూషణతాః భూషణతాశబ్దః ఆ.స్త్రీ.ద్వి.ఏ.క్షతేన, క్షతేన క్షతాభ్యాం క్షతైః క్షతశబ్దః అ. న. తృ. ఏ. కార్కశ్యమేవగుణః కా

ర్కార్శ్యగుణః ప్రకాశః కార్కార్శ్యగుణః యయోస్తౌ ప్రకాశకార్కార్శ్య గుణౌ,గుణః గుణౌ గుణాః ప్రకాశకార్కార్శ్యగుణశబ్దః అ. పు. ప్ర. ద్వి. దధానా,దధానా దధానే దధానాః దధానాశబ్దః ఆ. స్త్రీ.ప్ర.బ. స్తనం, స్తనం స్తనౌ స్తనాన్ స్తనశబ్దః అ.పు.ద్వి.ద్వి. తరుణీ, తరుణ్యౌ తరుణ్యౌ తరుణ్యః తరుణీశబ్దః ఈ.స్త్రీ.ప్ర.బ. పరివవార పరివవ్రతుః పరివవ్రుః పరిపూర్వక వృఙ్ వరణ ఇత్యస్మాత్సకర్మకాద్ధాతోః కర్తరి భూతే లిటి పర. ప్ర. పురు. బ. ఏనం,ఏనం ఏనౌ ఏనాన్ ఇదంశబ్దః మ.పు.ద్వి.ఏ.

అథ దేవీసహచరస్యైవాస్య యాత్రేతి సూచయన్ ప్రసాధనవిధేః ఫల మాహ.—

దైత్యాధిపేతి. భూషణతా ముపేయుషాం, న తు ప్రహరతా మితి భావః. దైత్యాధిపస్య హిరణ్యకశిపోః, ప్రాణముషాం ప్రాణాపహారిణాం, వజ్రాదపి కఠోరా మిత్యర్థః. నఖానాం క్షతేన వ్రణేన, ప్రకాశో వ్యక్తః, కార్కశ్యమేవ గుణో యయోస్తౌ స్తనౌ; స్తనా నిత్యర్థః. జాతావేకవచనే ప్రాప్తే భూయసా స్తనాదిషు జాతేర్ద్విత్వావేశితత్వాత్ ద్వివచనం. యథాహ వామనః—'స్తనాదీనాం ద్విత్వవిశిష్టా జాతిః ప్రాయేణే'తి. దధానాస్తరుణ్యో యువతయః, 'వయసి ప్రథమ' ఇతి జీప్. ఏనం హరిం పరివవ్రుః,అత్ర హరినఖానాం నరహరినఖైరభేదేఽప్యభేదోక్త్యా స్తనయోశ్చ తాదృక్కాఠిన్యాసంబంధేఽపితత్సంబంధోక్త్యాచాతిశయోక్తిః. తయోశ్చ సాపేక్షత్వా త్సంకరః.

ఆకర్షతేవోర్ధ్వ మతిక్రశీయా
నత్యున్నతత్వా త్కుచమండలేన,
ననామ మధ్యోఽతిగురుత్వభాజా
నితాంత మాక్రాంతఇ వాంగనానామ్. ౧౫

టీ. అత్యున్నతత్వాత్=మిక్కిలి యున్నతమగుటవలన,ఊర్ధ్వం=మీఁదికి, ఆకర్షతేవ = లేవనెత్తుచున్నయట్లున్న, అతిగురుత్వభాజా=మిక్కిలి వృద్ధియగుటను (మిక్కిలి బరువగుటను) పొందిన, అంగనానాం=స్త్రీలయొక్క, కుచమండలేన = స్తనమండలముచేత, అతిక్రశీయాన్=మిక్కిలిసూక్ష్మమయిన (మిగులచిక్కిన), మధ్యః = నడుము, నితాంతం=మిక్కిలి,ఆక్రాంతఇవ=పీడింపఁబడినదియుంబోలె, ననామ= వంగెను (నమస్కరించెను).

తా. మిక్కిలి యభివృద్ధిగలవాఁడై యున్నతుండగు విజిగీషుని రాయిడులచేత స్రుక్కి బక్కచిక్కి యున్నవాఁడు నమ్రుఁడగువిధమున, మిక్కిలి బరువై యున్నతములగుటంబట్టి యెక్కలాగుచున్నవియో యనునట్లున్న పాలిండ్లచేఁ బీడింపఁబడినదియో యనునట్లు సూక్ష్మమైన నడుము నమ్రమగుచున్నది. ఎత్తైన పెద్దపెద్ద స్తనములును సన్నని నడుము నుంగలవారని తాత్పర్యము.

శ.స.—ఆకర్ష తా,ఆకర్ష తా ఆకర్ష ద్భ్యాం ఆకర్షద్భిః ఆకర్షచ్ఛబ్దః త.న.తృ.ఏ.ఇవ అవ్య.ఊర్ధ్వం,ఊర్ధ్వం ఊర్ధ్వౌఊర్ధ్వాః ఊర్ధ్వశబ్దః అ.పు.ద్వి.ఏ.అత్యంతంకృశః క్రశీయాన్ అత్యంతం క్రశీయాన్ అతిక్రశీయాన్, అతిక్రశీయాన్ అతిక్రశీయాంసౌ అతిక్రశీయాంసః అతిక్రశీయశ్శబ్దః స.పు. ప్ర. ఏ. అత్యంతం ఉన్నతః అత్యున్నతః అత్యున్నతస్య భావః అత్యున్నతత్వం తస్మాత్ అత్యున్నతత్వాత్, అత్యున్నతత్వాత్ అత్యున్నతత్వాభ్యాం అత్యున్నతత్వేభ్యః అత్యున్నతత్వశబ్దః అ. న. ప. ఏ. కుచానాంమండలం కుచమండలం తేన కుచమండలేన, మండలేన మండలాభ్యాం మండలైః కుచమండలశబ్దః అ. న. తృ. ఏ. ననామ నేమతుః నేముః ణమప్రహ్వత్వేశబ్దే ఇత్యస్మాదకర్మకాద్ధాతోః కర్తరి లిటి పర.ప్ర.పు.ఏ. మధ్యః,మధ్యః మధ్యౌ మధ్యాః మధ్యశబ్దః అ.పు.ప్ర.ఏ. గురోర్భావః గురుత్వం అత్యంతంగురుత్వం అతిగురుత్వం అతిగురుత్వం భజతీతి అతిగురుత్వభాక్ తేన అతిగురుత్వభాజా, భాజా భాగ్భ్యాం భాగ్భిః అతిగురుత్వభాక్ఛబ్దః జ.న.తృ.ఏ. నితాంతం అవ్య. ఆక్రాంతః, ఆక్రాంతః ఆక్రాంతౌ ఆక్రాంతాః ఆక్రాంతశబ్దః అ.పు.ప్ర.ఏ. ఇవ అవ్య. అంగనాయాః అంగనయోః అంగనానాం అంగనాశబ్దః ఆ. స్త్రీ.ష.బ.

ఆకర్షతేతి. అత్యున్నతత్వాద్ధేతోః ఊర్ధ్వమాకర్షతేవ, నమంతం మధ్యమున్నయతీవ స్థితేనేత్యుత్ప్రేక్షా, అతిగురుత్వే మతిప్రవృద్ధత్వే మతిభరత్వంచ, భజతీతి తద్భాక్, భజోణ్విః. తేన అంగనానాం కుచమండలేన, అతిక్రశీయా నత్యంతకృశతరః, తనీయాన్ క్షీణశ్చ, 'రఋతోహలాదేర్లఘోః'ఇతి రేఫాదేశః. మధ్యోనితాంతమాక్రాంతః పీడితఇవ,ననామ నతః ప్రణతశ్చ,అత్ర కుచమండలివిశేషణసామర్థ్యాదరిజిగీషురాజప్రతీతేస్సమాసోక్తిః. తయాచ వాచ్యయోః ప్రతీయమానార్థేనఆక్రమణక్రియాకర్మకర్తృభావం సంభావయంత్యావుత్ప్రేక్షే తేయం నమన స్యాక్రమణహేతుకత్వోత్ప్రేక్షే త్యనయోస్సంకరః. ఉత్ప్రేక్షయోస్తు నైరపేక్ష్యాత్సంసృష్టిరేవేతి వివేకః.

యాంయాం ప్రియః ప్రైక్షత కాతరాక్షీ
సాసా హ్రియా నమ్రముఖీ బభూవ,
నిశ్శంక మన్యా స్సమ మాహితేర్ష్యా
స్తత్రాంతరే జఘ్ను రముం కటాక్షైః. ౧౬

టీ. ప్రియః=వల్లభుఁడైనకృష్ణుఁడు, యాంయాం=ఏయేస్త్రీని, ప్రైక్షత=చూచెనో, సాసా=ఆయాస్త్రీ, కాతరాక్షీ=భయపడు(చలించు) చున్నకన్నులుగలదియై, హ్రియా=సిగ్గుచేత, నమ్రముఖీ=వంచిన ముఖముగలదిగా, బభూవ=అయ్యెను. అన్యాః=ఇతర(అట్లుచూడఁబడని) స్త్రీలు, ఆహితేర్ష్యాః=చేయఁబడినయసూయగలవారై, తత్రాంతరే=ఆ(చూచెడు)సమయమున, నిశ్శంకం = నిర్భయముగా, సమం = ఒక్కమాఱు,కటాక్షైః=కడకన్నులచేత,అముం=ఈకృష్ణుని, జఘ్నుః= కొట్టిరి.

తా. ఆస్త్రీలలోఁగృష్ణుఁ డెవ్వరెవ్వరివంకం దిలకించి చూచెనో వాళ్లు సాధ్వసంబుకన్నుల మిఱుమిట్లు గొలుపలజ్జించి ముఖములనించు కంతవంచిరి. తక్కుంగలజవరాండ్రదియోర్చక తమ్ముంజూడఁడయ్యెనని యాక్షణంబ యొక్కమాఱు నిశ్శంకంబుగా నాతనిపైఁ దీవ్రకటాక్షం బులం జొనిపిరి.

శ. స.—యాం,యాం యే యాః యచ్ఛబ్దః ద.స్త్రీ.ద్వి.ప్రియః, ప్రియః ప్రియౌ ప్రియాః ప్రియశబ్దః అ.పుం.ప్ర.ఏ. ప్రైక్షత ప్రైక్షే తాం ప్రైక్షంత ప్రపూర్వకఈక్షదర్శన ఇత్యస్మాత్సకర్మకాత్కర్తరి భూతేలజి ఆత్మ. ప్ర. పురు. ఏ. కాతరే అక్షిణీ యస్యాస్సా కాతరాక్షీ, అక్షీ అక్ష్యౌ అక్ష్యః కాతరాక్షీశబ్దః ఈ. స్త్రీ. ప్ర. ఏ. సా, సా తే తాః తచ్ఛబ్దః ద.స్త్రీ.ప్ర.ఏ. హ్రియా,హ్రియా హ్రీభ్యాం హ్రీభిః హ్రీశబ్దః ఈ.స్త్రీ.తృ.ఏ. నమ్రం ముఖంయస్యాస్సానమ్రముఖీ, ముఖీ ముఖ్యౌ ముఖ్యః నమ్రముఖీశబ్దః ఈ. స్త్రీ. ప్ర. ఏ. బభూవ బభూవతుః బభూవుః భూసత్తాయామిత్యస్మాదకర్మకాద్ధాతోః కర్తరి భూతేలిటి పర. ప్ర. పురు.ఏ. నిర్గతా శంకాయస్మిన్కర్మణి తద్యథాతథా నిశ్శంకం క్రియా విశేషణమవ్య. అన్యా,అన్యా అన్యే అన్యాః అన్యాశబ్దః ఆ.స్త్రీ.ప్ర.బ.

సమం అవ్య. అహితా ఈర్ష్యా యాభిస్తాః అహితేర్ష్యాః, ఈర్ష్యా ఈ ర్ష్యే ఈర్ష్యాః అహితేర్ష్యాశబ్దః ఆ.స్త్రీ.ప్ర.బ. తత్ర అవ్య. అంతరే, అంతరే అంతరయోః అంతరేషు అంతరశబ్దః అ.న.స.ఏ. జఘాన జఘ్నతుః జఘ్నుః హనహింసాగత్యోరిత్యస్మా త్సకర్మకాత్కర్తరిభూతేలిటి పర. ప్ర.పురు.బ. అముం, అముం అమూ అమూన్ అదశ్శబ్దః స.పు.ద్వి.ఏ. కటాక్షేణ, కటాక్షేణ కటాక్షాభ్యాం కటాక్షైః కటాక్షశబ్దః అ. పు. తృ. బ.

యాంయామితి. ప్రియో హరిః, యాం యాం అంగనాం, 'నిత్యవీప్సయో రి'తి వీప్సాయాంద్విర్భావః. ఏకపదం చైతత్. ప్రైక్షత, సా సా పూర్వావద్విర్భావః. కాతరాక్షీ సాధ్వసా చ్చకితలోచనా సతీ, ప్రియా నమ్రముఖీ బభూవ, ఏతేన కార్యద్వారా లజ్జాసాధ్వసభావోదయ ఉక్తః. అన్యాసామీర్ష్యాభావోదయ మాహ—అన్యాః అప్రేక్షితాంగనాః, అహితేర్ష్యాః కృతాక్షమాస్సత్యః. పరోత్కర్షాక్షమేర్ష్యా స్యా'దితి లక్షణాత్. త త్రాంతరే తస్మిన్నిరీక్షణావసరే, 'క్లీబే2న్తరంచావకాశేతాదర్థ్యే2వసరే2వధావి'తి వైజయంతీ. నిశ్శంకంతదనిరీక్షణాదేవవిస్రబ్ధం. సమం యుగపత్కటాక్షైః, అముం హరిం, జఘ్నుః ప్రజహ్రుః, సరోషమ్మదాక్షు రిత్యర్థః.

అవ. ఇంక నీయన కస్త్రుసాన్నిధ్యమును జెప్పుచున్నాఁడు.—

తస్యాతసీసూన సమానభాసో
భ్రామ్యన్మయూఖావలి మండలేన,
చక్రేణ రేజే యమునాజలౌఘః
స్ఫురన్మహావర్త ఇవైకబాహుః. ౧౭

టీ. అత...సః-అతసీసూన=నల్లయగిసిపూవులతో, సమాన=సరియగు, భాసః=కాంతిగల, తస్య=ఆకృష్ణమూర్తియొక్క, ఏకబాహుః=ఒకభుజము, భ్రామ్య...లేన - భ్రామ్యత్=చుట్టును ఆవరించుచున్న, మయూఖావళి=కిరణమాలికలయొక్క, మండలేన=సమూహముగల, చక్రేణ=సుదర్శనముచేత, స్ఫురన్మహావర్తః - స్ఫురత్=ప్రకాశించుచున్న, మహావర్తః = పెద్దసుడికలిగిన, యమునాజలౌఘఇవ = యమునానదిప్రవాహముంబోలె, రేజే=ప్రకాశించెను.

తా. నల్లని యగిసిపూవులుంబోలె నిగనిగలాడు మైచాయనొప్పుకృష్ణుఁ డొకబాహువున చుట్టును మిలమిలమని మెఱయు మెఱుఁ

గులతోఁగూడిన చక్రాయుధమును ధరియించె. ఆబాహువు సుడిదిరుగు చున్న యమునానదిప్రవాహమట్లు ప్రకాశించెను.

శ. స.—తస్య, తస్య తయోః తేషాం తచ్ఛబ్దః ద.పు.ష.ఏ. అత స్యాః సూనం అతసీసూనం అ... నేన సమానా అతసీసూనసమానా అ ...నా భాః యస్య సః అ...భాః తస్య అ...భాసః, భాసః భాసోః భాసామ్ అతసీసూనసమానభాశ్శబ్దః స. పు. ష. ఏ. మయూఖానాం ఆవళయః మయూఖావళయః మయూఖావళీనాం మండలం మయూఖా వళిమండలం భ్రామ్యత్ మయూ...లం యస్య తత్ భ్రామ్య...లం తేన భ్రా...లేన, మండలేన మండలాభ్యాం మండలైః భ్రామ్యన్మయూ ఖావళి మండలశబ్దః అ.న.తృ.ఏ. చక్రేణ, చక్రేణ చక్రాభ్యాం చక్రైః చక్రశబ్దః అ.న.తృ.ఏ. రేజే రేజాతే రేజిరే రాజృదీప్తా విత్యస్మాదకర్మ కాద్ధాతోః కర్తరిభూతే లిటి ఆత్మ. ప్ర. పురు.ఏ. యమునాయాః జలం యమునాజలం యమునాజలస్య ఓఘః యమునాజలౌఘః, ఓఘః ఓఘౌ ఓఘాః యమునాజలౌఘశబ్దః అ. పు. ప్ర. ఏ. మహాంశ్చాసావావర్త శ్చ మహావర్తః స్ఫురన్ మహావర్తః యస్మిన్ సః స్ఫురన్మహావర్తః, ఆ వర్తః ఆవర్తౌ ఆవర్తాః స్ఫురన్మహావర్తశబ్దః అ. పు. ప్ర. ఏ. ఇవ అ వ్య. ఏకశ్చాసౌ బాహుశ్చ ఏకబాహుః, బాహుః బాహూ బాహవః ఏకబాహుశబ్దః ఉ. పు. ప్ర. ఏ.

అథాస్య పంచభిః దివ్యాస్త్రసన్నిధాన మాహ.—

తస్యేతి. అతసీసూనేన తుమాపసుమేన, సమానభాసః తుల్యకాంతేః, స్నిగ్ధశ్యా మస్యేత్యర్థః. 'అతసీస్యాదుమాక్షుమే' త్యమరః. తస్య హరేరేకబాహుః, భ్రామ్యా దావర్తమానం మయూఖావళీనాం మండలంచక్రవాళంయస్య తేన, చక్రేణ సుదర్శనేన, స్ఫురన్మహానావర్తో భ్రమో యస్యసః, 'స్యాదావర్తోఽంభసాంభ్రమ' ఇత్యమరః. యమునాజలానా మోఘః పూరఇవ రేజే చక్రం దధావిత్యర్థః.

విరోధినాం విగ్రహభేద దక్షా
మూర్తేవ శక్తిః క్వచి దస్ఖలంతీ,
నిత్యం హరే స్సన్నిహితా నికామం
కౌమోదకీ మోదయతిస్మ చేతః. ౧౮

టీ. విరోధినాం=శత్రువులయొక్క, విగ్రహభేద=శరీరములుపగులగొట్టుటయందు, దక్షా=సమర్థమైనదియు, క్వచిత్=ఎక్కడను, అస్ఖలంతీ=చలించనిదియు, నిత్యం=ఎల్లప్పుడును, సన్నిహితా = విడువకయుండునదియు(కనుకనే), మూర్తా=మూర్తిమత్తైన, శక్తిరివ=సామర్థ్యమో అనునట్లున్న, కౌమోదకీ=గద, తస్య=ఆకృష్ణునియొక్క, చేతః=చిత్తమును, నికామం=అత్యంతమును, మోదయతిస్మ=ఆనందపఱచెను.

తా. శత్రుదేహముల నుగ్గుసేయఁజాలి యెయ్యెడను జ్యాతిలేక యెల్లప్పుడు నెడబాయక మూర్తిమత్తైన స్వకీయసామర్థ్యమో యనునట్లు సన్నిహితమై గద (కౌమోదకి) యాశ్రీకృష్ణునిచిత్తము నానందపఱచెను. అనఁగా కౌమోదకియనుగదఁ దాల్చెనని తాత్పర్యము.

శ. స.—విరోధః ఏషామస్తీతి విరోధినః తేషాం విరోధినాం, విరోధినః విరోధినోః విరోధినాం విరోధిశబ్దః న. పు. ష. బ. విగ్రహాణాం భేదః విగ్రహభేదః విగ్రహభేదే దక్షా విగ్రహభేదదక్షా, దక్షే దక్షే దక్షాః విగ్రహభేదదక్షాశబ్దః ఆ. స్త్రీ). ప్ర.ఏ. మూర్తా, మూర్తా మూర్తే మూర్తాః మూర్తాశబ్దః ఆ. స్త్రీ). ప్ర.ఏ.ఇవ అవ్య.శక్తిః, శక్తిః శక్తీ శక్తయః శక్తిశబ్దః ఇ. స్త్రీ). ప్ర. ఏ. క్వచిత్ అవ్య. నస్ఖలంతీ అస్ఖలంతీ, అస్ఖలంతీ అస్ఖలంత్యౌ అస్ఖలంత్యః అస్ఖలంతీశబ్దః ఈ. స్త్రీ). ప్ర.ఏ.నిత్యం క్రి అవ్య. హరేః, హరేః హర్యోః హరీణాం హరిశబ్దః ఇ.పు.ష.ఏ.సన్నిహితా, సన్నిహితా సన్నిహితే సన్నిహితాః సన్నిహితాశబ్దః అ. స్త్రీ). ప్ర. ఏ. నికామం అవ్య. కౌమోదకీ, కౌమోదకీ కౌమోదక్యౌ కౌమోదక్యః కౌమోదకీశబ్దః ఈ. స్త్రీ). ప్ర. ఏ. మోదయతి మోదయతః మోదయంతి ముదహర్షే ఇత్యస్మాణ్ణిజంతాద్ధాతోః స్వకర్మకాత్కర్తరి భూతేలటి పర. ప్ర. పురు. ఏ. స్మ అవ్య. చేతః, చేతః చేతసీ చేతాంసి చేతశ్శబ్దః స. న. ద్వి. ఏ.

విరోధినా మితి. విరోధినాం వైరిణాం, విగ్రహభేదే శరీరవిదారణే, దక్షా. 'శరీరంవర్ష్మవిగ్రహః' ఇత్యమరః. క్వచిత్ క్వాప్యస్ఖలంతీ సర్వత్రాప్రతిహతప్రవృత్తిరిత్యర్థః. నిత్యం సన్నిహితా అనపాయినీ, అతఏవ మూర్తా మూర్తిమతీ, శక్తిః సామర్థ్యమివ, స్థితేత్యుత్ప్రేక్షా. కౌమోదకీ గదా, తస్య హరేః, చేతః నికామం మోదయతిస్మ, స్వసన్నిధానేనేతి భావః.

న కేవలం య స్స్వతయా మురారే
రనన్యసాధారణతాం దధానః,
అత్యర్థ ముద్వేజయితా పరేషాం
నామ్నాపి తస్యైవ సనందకో భూత్. ౧౯

టీ. అనన్యసాధారణతాం=ఇతరులకుసమానముకాకపోవుటను, దధానః=ధరించుచున్నది(యయ్యును), యః=ఏనందకము, స్వతయా కేవలం=తనదియగుటచేతమాత్రమే, మురారేః = కృష్ణునిసంబంధమైన నందకము, న=కాదు, (కింతు=ఇఁకేమన) పరేషాం=శత్రులకు, అత్యర్థం=మిక్కిలి,ఉద్వేజయితా=భయమునుగలుగఁజేయుచున్నదై,(కనుకనే)నామ్నా ఽపి=పేరుచేతనుంగూడ (సంతోషపఱచుటచేఁ గూడ), తస్యైవ=ఆయన సంబంధమైనదియేదో, సః=ఆ, నందకః=నందకమను ఖడ్గము, అభూత్=(సన్నిహితము)అయ్యెను.

తా. నందకమను ఖడ్గము సర్వసాధారణముకాదు. శ్రీకృష్ణునికిమాత్రమే తగియున్నది. ఇట్లగుటనది గజాశ్వాదులవలె స్వంతమయినంతమాత్రముచేతనే యాతనినందకముకాలేదు. పరుల (శత్రుల) నందఱను భయపఱచునదియై యాతని సంతోషపఱచుటచేతనుం గూడ నాతనినందకమే (ఆహ్లాదకరము) అయ్యెను. అట్టి నందకంబను ఖడ్గంబు సన్నిహితముగాఁగాఁ గృష్ణుఁడు ధరియించె నని తాత్పర్యము.

శ.స.—న అవ్య. కేవలం అవ్య. యః, యః యౌ యే యచ్ఛబ్దః ద. పు. ప్ర. స్వస్య భావః స్వతా తయా స్వతయా, స్వతయా స్వతాభ్యాం స్వతాభిః స్వతాశబ్దః ఆ. స్త్రీ. తృ. ఏ. మురస్య అరిః మురారిః తస్యమురారేః,మురారేః మురార్యోః మురారీణాం మురారిశబ్దః ఇ.పు. ష. ఏ. అన్యస్య సాధారణః అన్యసాధారణః న అన్యసాధారణః అనన్యసాధారణః అనన్యసాధారణస్య భావః అనన్యసాధారణతా తాం అనన్యసాధారణతాం, సాధారణతాం సాధారణతే సాధారణతాః అనన్యసాధారణతాశబ్దః ఆ. స్త్రీ. ద్వి. ఏ. దధానః, దధానః దధానౌ దధానాః దధానశబ్దః అ. పు. ప్ర. ఏ. అత్యర్థం అవ్య. ఉద్వేజయితా, ఉద్వేజయితా ఉద్వేజయితారౌ ఉద్వేజయితారః ఉద్వేజయితృశబ్దః ఋ. పు.

ప్ర. ఏ. పరస్య, పరస్య పరయోః పరేషాం పరశబ్దః అ. పు. ష. బ. నామ్నా నామభ్యాం నామభిః నామశబ్దః న. న. తృ. ఏ. అపి అవ్య. తస్య, తస్య తయోః తేషాం తచ్ఛబ్దః ద. పు. ష. ఏ. ఏవ అవ్య. సః, సః తౌ తే తచ్ఛబ్దః ద.పు.ప్ర.ఏ. నందయతీతి నందకః, నందకః నందకౌ నందకాః నందకశబ్దః అ. పు. ప్ర. ఏ. అభూత్ అభూతాం అభూవన్ భూసత్తాయామిత్యస్మాదకర్మకాద్ధాతోః కర్తరిభూతేలజి పర. ప్ర.పురు. ఏ.

నేతి. అన్యస్యసాధారణ స్సమో న భవతీత్యనన్యసాధారణః తస్య భావ స్తత్తాం దధానః, తథాపి యో నందకః స్వతయా కేవలం గజా ఠ్యాపి న దసాధారణస త్త్వేనైవ మురారే ర్న మురారిసమ్బంధిన, కింతుపరేషాం శత్రూణాం, ఆత్యర్థ ముద్వేజయితా భీషయితాసత్, అతఏవ నామ్నాపిచంద్రవ న్నందయతీతి నందక ఇత్యన్వర్థసంజ్ఞాబలేనాపి, నందయితృత్వేనాపీతియావత్. తస్యైవ తదీయఏవ యోఽనన్యసాధారణత్వా త్పరోద్వేజకత్వాచ్చ తస్యైవనందకో నందయితా చేత్యర్థః. సనందకో నందకాఖ్యః ఖడ్గోభూత్ సన్నిహితోఽభూదిత్యర్థః. సంబంధానువాదేన సన్నిధానమేవాత్ర విధేయం ప్రకరణాత్. అత్రానన్యసాధారణత్వ పరోద్వేజకత్వ పదార్థాభ్యాం విశేషణగత్యా నందకస్య తదీయతాసమర్థనా త్పదార్థహేతుకం కావ్యలింగమలంకారః.

నసీత మన్యేన నతిం కదాచి
త్కర్ణాంతికప్రాప్తగుణం క్రియాసు,
విధేయ మస్యా భవ దంతికస్థం
శార్ఙ్గం ధను ర్మిత్రమివ ద్రఢీయః. ౨౦

టీ. కదాచిత్=ఒకప్పుడును, అన్యేన=మఱియొకనిచేత, నతిం=ఆకర్షణమును (భేదముచే తనవైపగుటను), నసీతం=పొందింపఁబడనిదియు, క్రియాసు=యుద్ధక్రియలయందు (హితములు అహితములునగు పనులయందు), కర్ణాం...ణం-కర్ణాంతిక=శ్రవణగోచరత్వమును, ప్రాప్త=పొందిన, గుణం=నారి (స్నేహధర్మము) కలదియు, విధేయం=(కార్యములయందు) స్వాధీనమయినదియు, ద్రఢీయః=మిక్కిలిదృఢమైనదియు, శార్ఙ్గం=శార్ఙ్గమను పేరుగలదియు నగు, ధనుః = ధనుస్సు, మిత్రమివ=స్నేహితుఁడట్లు, అస్య=ఈ, హరేః=కృష్ణునికి, అంతికస్థం=సన్నిహితము గా, అభవత్=అయ్యెను.

తా. ఇతరుల దుర్బోధలకు లోఁబడక ఆప్తుఁడై మంచి చెడుగులను చెవిలోఁజెప్పుచు విధేయుఁడై దృఢముగానుండు మిత్రునియట్లు లెన్నడు నితరులకబ్బక యుద్ధములయందు కర్ణాంతముదాక వ్యాపించు నారిగలదై బాణప్రయోగాదుల కనుకూలమై దృఢమైన శార్ఙ్గధనుస్సు శ్రీకృష్ణునికి సన్నిహితమయినది.

శ. స.—న అవ్య. నీతం, నీతం నీతే నీతాని నీతశబ్దః అ. న. ప్ర. ఏ. అన్యేన, అన్యేన అన్యాభ్యాం అన్యైః అన్యశబ్దః అ. పు. తృ. ఏ. నతిం, నతిం నతీ నతీః నతిశబ్దః ఇ. స్త్రీ. ద్వి.ఏ. కదా అవ్య. చిత్ అవ్య. కర్ణస్య అంతికః కర్ణాంతికః కర్ణాంతికం ప్రాప్తః కర్ణాంతికప్రాప్తః క... ప్తః గుణః యస్యతత్ కర్ణాంతికప్రాప్తగుణం, గుణం గుణే గుణాని కర్ణాంతికప్రాప్తగుణశబ్దః అ.న.ప్ర.ఏ. క్రియాయాం, క్రియాయాం క్రియయోః ...ాసు క్రియాశబ్దః ఆ. స్త్రీ.స.బ. విధాతుం యోగ్యం విధేయం, విధేయం విధేయే విధేయాని విధేయశబ్దః అ.న.ప్ర.ఏ. అస్య, అస్య అనయోః ఏనయోః ఏషాం ఇదంశబ్దః మ.పు.ష.ఏ. అభవత్ అభవతాం అభవత్ భూసత్తాయామిత్యస్మాదకర్మకాత్కర్తరిభూతే లజీ పర. ప్ర. పురు. ఏ. అంతికే తిష్ఠతీతి అంతికస్థం, అంతికస్థం అంతికస్థే అంతికస్థాని అంతికస్థశబ్దః అ. న. ప్ర. ఏ. శృంగస్యవికారః శార్ఙ్గం, శార్ఙ్గం శార్ఙ్గే శార్ఙ్గాణి శార్ఙ్గశబ్దః అ.న.ప్ర.ఏ. ధనుః, ధనుః ధనుషీ ధనూంషి ధనుశ్శబ్దః ష.స. ప్ర.ఏ. మిత్రం, మిత్రం మిత్రే మిత్రాణి మిత్రశబ్దః అ.న.ప్ర.ఏ.ఇవ అవ్య. అత్యంతం దృఢం ద్రఢీయః, ద్రఢీయః ద్రఢీయసీ ద్రఢీయాంసి ద్రఢీయశ్శబ్దః స. న. ప్ర. ఏ.

ననీత మితి. కదాచిదపి అన్యేన పురుషాంతరేణ నతి మాకర్షణం, భేదేన స్వానుకూల్యంచ,ననీతంన ప్రాపితం,క్రియాసు రణకర్మసు,హితాహితకృత్యేషుచ, కర్ణాంతికం కర్ణగోచరం, ప్రాప్తో గుణో మౌర్వీ ఆప్తతారూపధర్మశ్చ యస్య తత్, విధేయం క్రియాసు వశంవదం, ద్రఢీయోదృఢతరం, పీడాసహమితియావత్. శృంగస్యవికారః, శార్ఙ్గం నామ ధనుః,మిత్ర మి వాస్యహరేరంతికస్థంసన్నిహితమభవత్.

ప్రబద్ధమంద్రాంబుదధీరనాదః
కృష్ణార్ణవాభ్యర్ణచరైకహంసః,

మందానిలాపూరకృతం దధానో
నిధ్వాన మశ్రూయత పాంచజన్యః. ౨౧

టీ. ప్ర...దః-ప్రబద్ధ=మూర్ఛఁబడిన,మంద్ర=గంభీరమైనట్టియు, అంబుద=మేఘముయొక్క-యుంబోలె, ధీర=మనోహరమైన, నాదః=ధ్వనికలదియు, కృష్ణార్ణవాభ్యర్ణచరైకహంసః-కృష్ణ=కృష్ణుఁడను, అర్ణవ=సముద్రముయొక్క, అభ్యర్ణ=సమీపమున, చర=సంచరించు, ఏక=ఒక, హంసః=హంసయైనదియు, మం...తం-మందానిల=మందమారుతముయొక్క, ఆపూర = పూరణముచేత, కృత = కలుగఁజేయఁబడిన, నిధ్వానం=ధ్వనిని, దధానః=ధరించుచున్న, పాంచజన్యః=ఇతనిశంఖము, అశ్రూయత=వినఁబడెను.

తా. మేఘమువలె గంభీరముగను మనోహరంబుగను ధ్వనించునదియై కృష్ణుఁడను సముద్రప్రాంతమున సంచరించు హంసయగు పాంచజన్యంబు మందమారుతంబునకు ధ్వనించుట వినవచ్చె. అనఁగా శ్రీ కృష్ణుఁడు పాంచజన్యమును తనశంఖమును ధరించెనని తాత్పర్యము.

శ. స.—అంబూని దదాతీతి అంబుదః ధియం రాతీతి ధీరః అంబుదస్యేవ ధీరః అంబుదధీరః మంద్రశ్చాసౌ అంబుదధీరశ్చ మంద్రాంబుదధీరః మం...రశ్చాసౌ నాదశ్చ మం...దః ప్రబద్ధః మం...దః యేనసః ప్రబద్ధ...నాదః, నాదః నాదౌ నాదాః ప్రబద్ధమంద్రాంబుదధీరనాదశబ్దః అ. పు. ప్ర. ఏ. కృష్ణఏవ అర్ణవః కృష్ణార్ణవః కృష్ణార్ణవస్య అభ్యర్ణః కృష్ణా...ర్ణః కృ...ర్ణే చరతీతి కృ...చరః ఏకశ్చాసౌ హంసశ్చ ఏక హంసః కృ...చరశ్చాసౌ ఏకహంసశ్చ కృ...హంసః, హంసః హంసౌ హంసాః కృష్ణార్ణవాభ్యర్ణచరైకహంసశబ్దః అ. పు. ప్ర. ఏ. మందశ్చాసౌ అనిలశ్చ మందానిలః మందానిలస్య ఆపూరః మందానిలాపూరః మం...రేణ కృతః మం...కృతః తం మం...తం, కృతం కృతౌ కృతాన్ మందానిలాపూరకృతశబ్దః అ. పు. ద్వి. ఏ. దధానః,దధానః దధానౌ దధానాః దధానశబ్దః అ.పు.ప్ర.ఏ.నిధ్వానం నిధ్వానౌ నిధ్వానాన్ నిధ్వానశబ్దః అ. పు. ద్వి. ఏ. అశ్రూయత అశ్రూయేతాం అశ్రూయంత శ్రు శ్రవణఇత్యస్మాత్సకర్మకాద్ధాతోః

కర్మణిభూతే లుజీ ఆత్మ. ప్ర. పురు. ఏ. పంచజనే భవః పాంచజన్యః, పాంచజన్యః పాంచజన్యౌ పాంచజన్యాః పాంచజన్యశబ్దః అ. పు. ప్ర. ఏ.

ప్రవృద్ధేతి. ధియం రాతీతి ధీరో మనోహరః మందో్రి గంభీరోఽంబుదస్యేవ ధీరశ్చ నాదః ప్రవృద్ధో యేన సః ప్రబద్ధమంద్రాంబుదధీరనాద ఇ త్యుపమా. కృష్ణ ఏవార్ణవః తస్యాభ్యర్ణచరోఽంతికచారీ.'ఉపకంఠాంతికాభ్యర్ణాభ్యగ్రా అప్యభితోఽవ్యయ మి' త్యమరః. స చాసౌ వేకహంస శ్చేతి శ్లిష్టపరంపరితరూపకం, మందానిల స్యాపూరః ఆపూరణం, తేన కృతం జనితం, నిధ్వానం, దధానః, అనాధ్మాతోఽపి మందమారుతప్రవేశాదేవ ధ్వన న్నితి పాటవాతిశయో క్తిః. ధ్వన్యసంబంధేఽపి సంబంధకథనాత్. పంచజనో నామ కశ్చి దసురః తత్ర భవః పాంచజన్యః అస్య శంఖః 'బహి ర్దేవపంచజనేభ్య శ్చేతి వక్తవ్యమి' తి ఞ్యప్రత్యయః అశ్రూయత శ్రూయతేస్మ, పాంచజన్యోఽపిసన్నిహితోఽభూదిత్యర్థః. వీణాశ్శ్రియంతే, పుష్పాణ్యాఘ్రాయంతఇత్యాదివ ద్ధర్మధర్మిణోరభేదే నోపచారాత్పాంచజన్యస్యశ్రవణో క్తిః.

రరాజ సంపాదక మిష్టసిద్ధే
స్సర్వాసు ది క్ష్వప్రతిషిద్ధమార్గమ్,
మహారథః పుష్యరథం రథాంగీ
క్షిప్రం క్షపానాథఇ వాధిరూఢః. ౨౨

టీ. మహారథః=మహారథుఁ (తనను, సారథిని, అశ్వములనుం గాచుకొనుచు యుద్ధముసేయువాఁ) డగు, రథాంగీ=చక్రధారి, ఇష్టసిద్ధేః=అభిమతకార్యసిద్ధికి, సంపాదకం=సంపాదించునట్టియు, సర్వాసు=సమస్తములైన, దిక్షు = దిక్కులయందు, అప్రతిషిద్ధమార్గం=అడ్డులేని త్రోవ (సంచారము) గలట్టియు, క్షిప్రం = శీఘ్రముగాఁబోవునట్టి (క్షిప్రమను పేరుగల), పుష్యరథం=తన క్రీడారథమును (రథమువంటి పుష్యమీ నక్షత్రమును), అధిరూఢః=ఎక్కినవాఁడై (పొందిన), క్షపానాథ ఇవ=చంద్రుఁడుంబోలె, రరాజ=ప్రకాశించెను.

తా. మహారథుండగు నాచక్రపాణి, మనోరథముల కనుగుణమగు లక్షణములతో నొప్పుచు నిరాటంకముగను శీఘ్రముగను నెల్లచోటులం బోవు పుష్యరథముమీఁద నెక్కి, యేదిక్కునకు బ్రయాణమైనను తప్పక శీఘ్రముగాఁ జింతితకార్యసిద్ధిఁజేయు పుష్యమీనక్షత్రమును బొందిన చంద్రుఁడట్లు ప్రకాశించెను.

శ. స.—రరాజ రేజతుః రేజుః రాజృదీప్తావిత్యస్మాదకర్మకాద్ధాతోః కర్తరిభూతే లిటి పర. ప్ర. పు. ఏ. సంపాదకం, సంపాదకం సంపాదకౌ సంపాదకాన్ సంపాదకశబ్దః అ. పు. ద్వి. ఏ. ఇష్టస్య సిద్ధిః ఇష్టసిద్ధిః తస్యాః ఇష్టసిద్ధేః, సిద్ధేః సిద్ధ్యోః సిద్ధీనాం ఇష్టసిద్ధిశబ్దః ఇ. స్త్రీ. ష. ఏ. సర్వస్యాం, సర్వస్యాం సర్వయోః సర్వాసు సర్వాశబ్దః ఆ. స్త్రీ. స. బ. దిశి, దిశోః దిక్షు దిక్శబ్దః శ. స్త్రీ. స. బ. న ప్రతిషిద్ధః అప్రతిషిద్ధః అప్రతిషిద్ధః మార్గః యస్య సః అప్రతిషిద్ధమార్గః తం అ...ర్గం, మార్గం మార్గౌ మార్గాన్ అప్రతిషిద్ధమార్గశబ్దః అ. పు. ద్వి. ఏ. మహాన్ రథః యస్య సః మహారథః, రథః రథౌ రథాః మహారథశబ్దః అ. పు. ప్ర. ఏ. (పుష్యోరథఇవ) పుష్యరథః తం పుష్యరథం, రథం రథౌ రథాన్ పుష్యరథశబ్దః అ. పు. ద్వి. ఏ. రథస్య అంగం రథాంగం రథాంగమస్యాస్తీతి రథాంగీ, రథాంగీ రథాంగినౌ రథాంగినః రథాంగిశబ్దః న. పు. ప్ర. ఏ. క్షిప్రం అవ్య. క్షపాయాః నాథః క్షపానాథః, నాథః నాథౌ నాథాః క్షపానాథశబ్దః అ. పు. ప్ర. ఏ. ఇవ అవ్య. అధిరూఢః, అధిరూఢః అధిరూఢౌ అధిరూఢాః అధిరూఢశబ్దః అ. పు. ప్ర. ఏ.

రరాజేతి. మహాన్ రథో యస్య స మహారథః రథికవిశేషః 'ఆత్మానం సారథిం చాశ్వాన్ రక్షన్ యుధ్యేత యో నరః, స మహారథసంజ్ఞస్స్యాదిత్యాహు ర్నీతికోవిదా' ఇతి. రథాంగం చక్రమస్యాస్తీతి రథాంగీ హరిః ఇష్టసిద్ధేః సంపాదకం లక్షణవత్త్వాత్ 'పుష్యస్సర్వార్థసాధక' ఇతి శాస్త్రోక్తేశ్చేతి భావః. సర్వాసు దిక్షు అప్రతిషిద్ధమార్గ మనిషిద్ధగమనమిత్యర్థః. అధిష్ఠాతృశక్తేర్నిరంకుశత్వాత్. 'పుష్యో హస్తో మైత్ర మప్యశ్వినీ చ చత్వార్యాహు స్సర్వదిగ్ద్వారకాణి' తి శాస్త్రోక్తేశ్చేతి భావః. క్షిప్రం క్షిప్రగామినం, అన్యత్ర క్షిప్రకారిణం, 'క్షిప్రం చాశ్విదినేశపుష్యమ్' ఇతి శాస్త్రోక్తేః. పుష్యరథం క్రీడారథం. 'అసౌ పుష్యరథశ్చక్రయానం న సమరాయ య' దిత్యమరః. అధిరూఢస్సన్ పుష్యోరథ ఇవ పుష్యరథః తమధిరూఢః పుష్యనక్షత్రగతః క్షపానాథశ్చంద్ర ఇవ రరాజ.

ధ్వజాగ్రధామా దదృశేఽథ శౌరే
స్సంక్రాంతమూర్తి ర్మణిమేదినీషు,
ఫణావత స్త్రాసయితుం రసాయా
స్తలం వివిక్షు న్నివ పన్నగారిః. ౧౩

టీ. అథ=పిమ్మట, శౌరేః=శ్రీకృష్ణునియొక్క, ధ్వజాగ్రధామా - ధ్వజ=ధ్వజముయొక్క, అగ్ర=కొన, ధామ=ఉనికిపట్టుగాఁగలిగిన, మణిమేదినీషు - మణి=మణిఖచితములైన, మేదినీషు=భూములయందు, సంక్రాంతమూర్తిః=ప్రతిఫలించిన యాకారములుగల, పన్నగారిః=గరుత్మంతుఁడు, ఫణావతః=సర్పములను, త్రాసయితుం=భ్రుళిపించుటకు, రసాయాః=భూమియొక్క, తలం=ప్రదేశమును (పాతాళమును), వివిక్షున్నివ=ప్రవేశింప నిచ్ఛగించుచున్నవాఁడో యనునట్లు, దదృశే=కనఁబడెను.

తా. శ్రీకృష్ణుఁడు రథారోహణముసేసినతోడనే గరుత్మంతుఁడు సన్నిహితుఁడై, తనకు స్థానమైన ధ్వజముమీఁదనుండెను. అప్పుడాతని మూర్తి క్రింద రత్నములుమలచికట్టిననేలయందు ప్రతిబింబించెను. అది చూడఁగా నీపన్నగారి పాములను బెదరింపఁ బాతాళములోనికిం బోఁ జూచుచుండెనో యనునట్లు గన్పట్టెనని తాత్పర్యము.

శ. స.—ధ్వజస్య అగ్రం ధ్వజాగ్రం ధ్వజాగ్రం ధామ యస్యసః ధ్వజాగ్రధామా, ధామా ధామానౌ ధామానః ధ్వజాగ్రధామశబ్దః న.పు.ప్ర.ఏ. దదృశే దదృశాతే దదృశిరే దృశిర్ ప్రేక్షణ ఇత్యస్మాత్కర్మకార్థాత్ః కర్మణిభూతేలిటి ఆత్మ.ప్ర.పురు.ఏ. అథ అవ్య. శూరస్య గోత్రాపత్యం పుమాన్ శౌరిః తస్య శౌరేః, శౌరేః శౌర్యోః శౌరీణాం శౌరిశబ్దః ఇ.పు.ష.ఏ. సంక్రాంతామూర్తిః యస్యసః సంక్రాంతమూర్తిః, మూర్తిః మూర్తీ మూర్తయః సంక్రాంతమూర్తిశబ్దః ఇ.పు.ప్ర.ఏ. మణీనాం మేదిన్యః మణిమేదిన్యః తాసు మణిమేదినీషు, మేదిన్యాం మేదిన్యోః మేదినీషు మణిమేదినీశబ్దః ఈ.స్త్రీ.స.బ. ఫణాః ఏషాంసంతీతి ఫణావంతః తాన్ ఫణావతః, ఫణావంతం ఫణావంతౌ ఫణావతః ఫణావచ్ఛబ్దః త.పు.ద్వి. బ. త్రాసయతుం తుమున్నంత. రసాయాః, రసాయాః రసయోః రసానాం రసాశబ్దః ఆ.స్త్రీ.ష.ఏ. తలం, తలం తలే తలాని తలశబ్దః అ.న.ద్వి.ఏ. వేష్టుమిచ్ఛన్ వివిక్షన్, వివిక్షన్ వివిక్షంతౌ వివిక్షంతః వివిక్షచ్ఛబ్దః త.పు.ప్ర.ఏ.ఇవ అవ్య.పన్నగానాం అరిః పన్నగారిః, అరిః అరీ అరయః పన్నగారిశబ్దః ఇ. పు. ప్ర. ఏ.

ధ్వజేతి, అథ రథారోహణానంతరం శౌరేః శ్రీకృష్ణస్య ధ్వజాగ్రం ధామస్థానం యస్యసః మణిమేదినీషు కుట్టిమేషు, సంక్రాంతమూర్తిః ప్రతిబిమ్బితాంగః, పన్నగారిః గరుత్మాన్, ఫణావత, స్సర్పాన్, తాన్గ్రసయితుంభక్షయితుం, రసాయాస్తలంపాతాళం వివిక్షన్ ప్రవేష్టుమిచ్ఛన్నివేత్యుత్ప్రేక్షా. విశతేస్సన్నంతాల్లటశ్శత్రాదేశః. దదృశే దృష్టః, సోపి సన్నిహితోఽభూదిత్యర్థః.

> యియాసత స్తస్య మహీధ్రరంధ్ర
> భిదా పటీయాన్ పటహప్రణాదః,
> జలాంతరాణీవ మహార్ణవౌఘ
> శ్శబ్దాంతరాణ్యంతరయాంచకార. ౨౮

టీ. యియాసతః=బయల్వెడల నిచ్ఛగించుచున్న, తస్య=ఆకృష్ణునియొక్క, మ....యాన్-మహీధ్ర=పర్వతములయొక్క, రంధ్ర=బిలములయొక్క, భిదా=భేదించుటయందు, పటీయాన్=మిక్కిలిసమర్థమైన, పటహప్రణాదః=పటహధ్వని, మహార్ణవౌఘః = సముద్రప్రవాహము, జలాంతరాణీవ=ఇతరజలములంబోలె, శబ్దాంతరాణి = ఇతర ధ్వనులను, అంతరయాంచకార=మాయమగునట్లు చేసెను.

తా. కృష్ణమూర్తి ప్రయాణమగుచుండఁగా నగారా బేరి మృదంగము మొదలగు వాద్యములు దిక్కులు పిక్కటిల్లి పర్వతములు పగులునట్లుగా మ్రోఁగెను. పెద్దసముద్రప్రవాహము తక్కినసీళ్లనన్నింటిం గనపడకుండఁ జేసినట్టు లామ్రోఁతలితరధ్వనులను వినకుండఁ జేసెను.

శ. స.—యాతుమిచ్ఛన్ యియాసన్ తస్య యియాసతః, యియాసతః యియాసతోః యియాసతాం యియాసచ్ఛబ్దః త. పు. ష. ఏ. తస్య, తస్య తయోః తేషాం తచ్ఛబ్దః ద. పు. ష. ఏ. మహీంధరంతీతిమహీధ్రాః మహీధ్రాణాం రంధ్రాణి మహీధ్రరంధ్రాణి మ...ణాం భిదా మ...దా అత్యంతం పటుః పటీయాన్ మ...దాయాం పటీయాన్ మ...యాన్, పటీయాన్ పటీయాంసౌ పటీయాంసః మహీధ్రరంధ్రభిదాపటీయశ్శబ్దః స. పుం. ప్ర. ఏ. పటహానాంప్రణాదః పటహప్రణాదః, ప్రణాదః ప్రణాదౌ ప్రణాదాః పటహప్రణాదశబ్దః అ. పు. ప్ర. ఏ. అన్యాని జలాని జలాంతరాణి తాని జలాంతరాణి, జలాంతరం జలాంతరే జలాంతరాణి జలాంతరశబ్దః అ. న. ద్వి. బ. ఇవ అవ్య, అర్ణాంసి

అస్మిన్ సంతీతి అర్ణవః మహాంశ్చాసౌ అర్ణవశ్చ మహార్ణవః మ... వస్య ఓఘః మహార్ణవౌఘః, ఓఘః ఓఘౌ ఓఘాః మహార్ణవౌఘశబ్దః అ. పు. ప్ర. ఏ. అన్యేశబ్దాః శబ్దాంతరాణి తాని శ...ణి, అంతరం అంతరే అంతరాణి శబ్దాంతరశబ్దః అ. న. ద్వి. ఏ. అంతరాణి చకార అంతరయాంచకార అంతరయాంచకార అంతయాంచక్రతుః అంతరయాంచక్రుః అంతరశబ్దాత్తత్కరోతీతిణ్యంతాల్లిటి ఆమంతాదనుప్రయుక్తాత్కృఞ్ ధాతోస్సకర్మకాత్కర్తరిభూతేలిటి పర. ప్ర. పురు. ఏ.

యియాసత ఇతి. యాతుమిచ్ఛతః యియాసతః యాతేస్సన్నంతాల్లటశ్శత్రాదేశః. తస్య హరేస్సంబంధి మహీంధరంతీతి మహీధ్రాః పర్వతాః మూలవిభుజాదిత్వాత్క ప్రత్యయః. యథాహ వామనః—'మహీధ్రాదయో మూలవిభుజాదిదర్శనా' దితి. తేషాం రంధ్రాణి బిలాని, తేషాం భిదా భేదనం, షిద్భిదాదిభ్యోఙ్. భిదాయాం పటీయాన్ సమర్థతరః పటహప్రణాదోనిస్సాణఘోషః మహార్ణవస్యౌఘః ప్రవాహః అన్యాని జలాని జలాంతరాణీవ 'సుప్సుపే'తి సమాసః అన్యాన్ శబ్దాన్ శబ్దాంతరాణి పూర్వవత్సమాసః, అంతరాణి అంతర్హితాని, చర అంతరయాంచకార ఛాదయామాసేత్యర్థః. అంతరశబ్దాదంతర్ధానార్థాత్తత్కరోతీతిణ్యంతాల్లిట్. 'అంతరమవకాశావధిపరిధానాంతర్ధిభేదతాదర్థ్యే' ఇత్యుభయత్రాప్యమరః.

> యత స్స ధర్తా జగతాం జగామ
>
> ధర్త్రీ ధరిత్ర్యాః ఫణినా తతోఽధః,
>
> మహాభరాభుగ్న శిరస్సహస్ర
>
> సాహాయకవ్యగ్రభుజం ప్రసస్రే. ౨౫

టీ. జగతాం=లోకములను, ధర్తా = (కుక్షియందు) ధరించుచున్న, సః=ఆకృష్ణుఁడు, యతః=ఏభూభాగమున, జగామ=వెడలెనో, తతః=అచ్చోట, అధః=దిగువ (పాతాళమందు), ధరిత్ర్యాః=భూమిని, ధర్త్రీ=ధరించుచున్న, ఫణినా=ఆదిశేషునిచేత, మహా...భుజం-మహత్=అధికమైన, భర=బరువుచేత, ఆభుగ్న=బాగావంగిన, సిరస్సహస్ర=వేయితలలయొక్క, సాహాయక=సహాయముచేయువిషయమై, వ్యగ్ర=తొందరపడుచున్న, భుజం=భుజములుగలుగునట్లుగా, ప్రసస్రే = ప్రసరించుట.

తా. పాతాళలోకంబుననుండి భూమిని మోయుచున్న యాదిశేషువు ఎల్లలోకములను దనకుక్షియందు దాల్చుచున్న యాశ్రీకృ

ష్ణుఁడు నడచుచున్న వైపున భూమి బరువగుటచే దానిని మోయలేక క్రుంగబాఱుచున్న తనవేయిశిరస్సులకుం దనవేయిబుజముల నూతఁగొల్పుచుండ దత్తఅపాటుచెందెనని తాత్పర్యము.

శ. స.—యతః తసిలంత సః, సః తౌ తే తచ్ఛబ్దః ద.పు.ప్ర.ఏ. ధరతీతి ధర్తా, ధర్తా ధర్తారౌ ధర్తారః ధర్తృశబ్దః ఋ. పు. ప్ర. ఏ. జగతః,జగతః జగతోః జగతాం జగచ్ఛబ్దః త.న.ష.బ. జగామ జగ్మతుః జగ్ముః గమ్ల్ గతావిత్యస్మాదకర్మకాద్ధాతోః కర్తరి భూతే లిటి పర.ప్ర.పురు.ఏ. ధర్త్రీ, ధర్త్రీ ధర్తృభ్యాం,ధర్తృభిః ధర్తృశబ్దః ఋ.పు.తృ.ఏ. ధరిత్ర్యాః,ధరిత్ర్యాః ధరిత్ర్యోః ధరిత్రీణామ్ ధరిత్రీశబ్దః ఈ. స్త్రీ.ష.ఏ. ఫణాఃఅస్య సంతీతి ఫణీ తేన ఫణినా, ఫణినా ఫణిభ్యాం ఫణిభిః ఫణిశబ్దః న. పు. తృ. ఏ. తతః అవ్య. మహాంశ్చాసౌ భరశ్చ మహాభరః మ... రేణ ఆభుగ్నం మ...గ్నం శిరసాం సహస్రం శిరస్సహస్రం మహా... గ్నంచతత్ శిరస్సహస్రంచ మహా...హస్రం సహాయస్య కర్మ సాహాయ్యకం మహా...స్రస్య సాహాయ్యకం మహా...య్యకం మ...కే వ్యగ్రాః మహా...వ్యగ్రాః మ...గ్రాః భుజాః యస్మిన్కర్మణి తద్యథా భవతితథా మ...జం క్రియావిశేషణ ప్రసస్రే ప్రపూర్వకసృగతావిత్యస్మాదకర్మకాద్ధాతోః భావేకాలసామాన్యే లిటి ని. ఏ. ప్ర. పు. ఏ.

యత ఇతి. జగతాం ధర్తా ధారయితా కుక్షిస్థాఖిలలోక ఇతిభావః. 'కర్తృకర్మణోః కృతి' తికర్మణిషష్ఠీ. సహరిః యతః యేన భూభాగేన జగామ తతస్తస్మిన్నేవ భాగే అధఃపాతాళేధరిత్ర్యాః, ధరణ్యాః ధర్త్రీ ధారయిత్రీ, పూర్వవత్ షష్ఠీ. ఫణినా శేషేణ మహతా భరేణ ఆసమన్తాద్భుగ్నస్య కుబ్జీభూతస్య శిరస్సహస్రస్య సాహాయకే.సహాయకర్మణి, యోపధాద్గురూపోత్తమాద్వుఞ్. వ్యగ్రాస్త్వరమాణాః భుజాయస్మిన్కర్మణి తద్యథాతథా ప్రససే్ర ప్రసృతం, భావేలిట్. హరిశ్చచారేత్యర్థః. అత్ర శేషస్య విశిష్టప్రసరణాసంబంధేఽపిసంబంధోక్తే రతిశయోక్తిః.

అథోచ్చకై స్తోరణసంగభంగ
భయావనమ్రీకృతకేతనాని,
క్రియాఫలానీవ సునీతిభాజం
సైన్యాని సోమాన్వయ మన్వయుస్తమ్. ౨౬

టీ. అథ=అటుతరువాత, ఉచ్చ...నాని - ఉచ్చకైః=ఉన్నతమైన, తోరణ=తోరణమందు, సంగ=తగులుటచేతనగు, భంగ=భంగ

మువలని, భయ=భయముచేత, అవనమ్రీకృత=వంచఁబడిన, కేతనాని=ధ్వజములుగల, సైన్యాని=సేనలు, సోమాన్వయం=చంద్రసంతతియగు, తం=ఆకృష్ణుని, సునీతిభాజం = నీతిమంతుని, క్రియాఫలానీవ-క్రియా = సామాద్యుపాయప్రయోగములయొక్క, ఫలానీవ=లాభములుంబోలె, అన్వయుః=వెంబడించిరి.

నీతిశాస్త్రానుసారముగా సామాద్యుపాయములను ప్రయోగించుచు మెలంగునట్టిరాజును ఉపాయప్రయోగములకు ఫలమగుధనము భూమి మిత్రులు మున్నగునవియునుంబోలె సైన్యంబులెల్ల ద్వారతోరణంబులకుఁ దగులకుండఁ దమతమధ్వజంబులను వంచి యెత్తుకొనుచుం బయలుదేరి యా శ్రీకృష్ణుని వెంబడించినవి.

శ. స.—అథ అవ్య. ఉచ్చైశ్చాసౌ తోరణశ్చ ఉచ్చైస్తోరణః ఉ...ణే+సంగః...గః ఉ...గేన భంగః ఉచ్చ...భంగః ఉ... భంగాత్ భయం ఉచ్చ...భయం ఉ...భయేన అవనమ్రీకృతాని ఉ...కృతాని ఉ...తాని కేతనాని యేస్తాని ఉ...తనాని, కేతనం కేతనే కేతనాని ఉచ్చైస్తోరణసంగభంగ భయానమ్రీకృత కేతనశబ్దః అ. న. ప్ర. బ. క్రియాణాం ఫలాని క్రియాఫలాని, ఫలం ఫలే ఫలాని క్రియాఫలశబ్దః అ. న. ప్ర. బ. ఇవ అవ్య. శోభనా చాసౌ నీతిశ్చ సునీతిః సునీతిం భజతీతి సునీతిభాక్ తం సునీతిభాజం, భాజం భాజౌ భాజః సునీతిభాక్ఛబ్దః జ.పు.ద్వి.ఏ. సైన్యాని, సైన్యం సైన్యే సైన్యాని సైన్యశబ్దః అ.న.ద్వి.బ. సోమస్య అన్వయః సోమాన్వయః తం సోమాన్వయం, అన్వయం అన్వయౌ అన్వయాన్ సోమాన్వయశబ్దః అ.పు.ద్వి.ఏ. అన్వయాత్ అన్వయాతాం అన్వయుః అన్వయాన్ అనుపూర్వకయా ప్రాపణఇత్యస్మాత్సకర్మకాద్ధాతోః కర్తరి భూతేలజి పర. ప్ర. పురు. బ. తం,తం తౌ తాన్ తచ్ఛబ్దః ద. పు. ద్వి. ఏ.

అథేతి. అథ హరిచలనానంతరం ఉచ్చైరున్నతే తోరణే ద్వారదారుణి సంగేన భంగః తస్మాద్భయేన అవనమ్రీకృతానికేతనానియేస్తాని సైన్యానిసోమస్యాన్వయస్సంతానః తం సోమాన్వయం హరిం సునీతిభాజం సుష్ఠునీతిమంతం క్రియాస్సామాద్యుపాయప్రయోగాః తాసాంఫలాని హిరణ్యభూమిత్రాదిలాభాఇవ, అన్వయుః అన్వగచ్ఛన్, యాతేర్లఙ్. 'లఙశ్శాకటాయనస్యే'తి ఝేర్జుస్.

శ్యామారుణై ర్వారణదానతోయై
రాలోడితాః కాంచనభూపరాగాః,
ఆనేమిమగ్నై శ్శితికంఠపింఛ
క్షోదద్యుత శ్చుక్షుభిరే రథౌఘైః. ౨౭

టీ. శ్యామారుణైః=నల్లగనుయెఱ్ఱగను నున్న, వారణదానతోయైః=ఏనుఁగులమదధారలచే,ఆలోడితాః=ముంచెత్తఁబడినవి, (గనుకనే) శితి...ద్యుతః-శితికంఠ=నెమలియొక్క, పింఛ=పురియొక్క, క్షోద=చూర్ణమువలె, ద్యుతః=వెలుంగుచున్న, కాంచనభూపరాగాః-కాంచనభూ=బంగారునేలయొక్క, పరాగాః=రేణువులు, ఆనేమిమగ్నైః=చక్రముల యంచులపర్యంతమమునింగిన, రథౌఘైః = రథసమూహములచేత, చుక్షుభిరే=నలియకొట్టఁబడినవి.

తా. పైనిఁజెప్పినట్లు సైన్యములు నడువఁగా నచ్చటి బంగరునేల దుమ్ము దూళియయ్యె. అందుయేనుఁగులగండస్థలములనుండి స్రవించిన నలుపుయెఱుపునగు మదజలము కలిసి యేకముగాఁగ నది నెమలిపింఛపు చూర్ణమువలెఁ బ్రకాశించుచున్నది. అట్టి యాపరాగము చక్రము లంచులు మీఱి మునుగ నడచుచున్న రథములచేత పిండిపిండి యగుచున్నది. అనఁగా నీసైన్యమున రథంబులును యేనుంగులును మెండుగా నిండియున్నవని తాత్పర్యము.

శ. స.—శ్యామానిచ తాని అరుణానిచ శ్యామారుణాని తైః శ్యా...ణైః, అరుణేన అరుణాభ్యాం అరుణైః అరుణశబ్దః అ. న. తృ. బ. దానస్య తోయాని దానతోయాని వారణానాం దానతోయాని వారణదానతోయాని తైః వార...యైః, తోయేన తోయాభ్యాం తోయైః వారణదానతోయశబ్దః అ. న. తృ. బ. ఆలోడితాః,ఆలోడితః ఆలోడితౌ ఆలోడితాః ఆలోడితశబ్దః అ. పు. ప్ర. బ. కాంచనమయీ భూః కాంచనభూః కాంచనభువః పరాగాః కాంచనభూపరాగాః, పరాగః పరాగౌ పరాగాః కాంచనభూపరాగశబ్దః అ. పు. ప్ర. బ. ఆనేమిః ఆనేమి ఆనేమి మగ్నాః ఆనేమిమగ్నాః తైః ఆనేమిమగ్నైః, మగ్నేన మగ్నాభ్యాం మగ్నైః ఆనేమిమగ్నశబ్దః అ. పు. తృ. బ.

శితిః కంఠః యస్యసః శితికంఠః శితికంఠస్య పింఛం శి...ఛం శి...ఛస్య క్షోదః శి...దః శితి...దఇవ ద్యోతంతఇతి శితి...ద్యుతః, ద్యుత్ ద్యుతౌ ద్యుతః శితికంఠపింఛక్షోదద్యుచ్ఛబ్దః త. పు. ప్ర. బ. చుక్షుభే చుక్షుభాతే చుక్షుభిరే క్షుభసంచలన ఇత్యస్మాత్సకర్మకాద్ధాతోః కర్మణిభూతేలిటి ఆత్మ. ప్ర. పురు. బ. రథానాం ఓఘాః రథౌఘాః తైః రథౌఘైః, ఓఘేన ఓఘాభ్యాం ఓఘైః రథౌఘశబ్దః అ. పు. తృ. బ.

శ్యామేతి. శ్యామానిచతాన్యరుణానిచ తైఃశ్యామారుణైఃకృష్ణలోహితైః 'సవర్ణోవర్ణేనే'తి సమాసః. వారణదానతోయైః,గజమదోదకైః,ఆలోడితాస్సమ్మిళితాః, అత ఏవశితికంఠపింఛక్షోదోమయూరబర్హచూర్ణ ఇవద్యోతంతఇతి తథోక్తాః, క్విప్.ఉపమాలంకారః. కాంచనమయీభూః కాంచనభూః,తస్యాః పరాగాః పాంసవః, ఆనేమిభ్యః. నేమినేమిమభివ్యాప్యప్రధిపర్యంతం'చక్రధారాప్రధిర్నేమి'రిత్యమరశేషః. 'ఆఙ్మర్యాదాభివిధ్యో'రిత్యభివిధావవ్యయీభావః. మగ్నైః రథౌఘైఃచుక్షుభిరే, పిష్టా ఇత్యర్థః. పరాగాణాంవిశిష్టపేషణాసంబంధేపిసంబంధోక్తేరతిశయోక్తిః. తయాచ మాహాత్మీ గజరథసంపత్తిర్వ్యజ్యతఇత్యలంకారేణావస్తుధ్వనిః.

నలంఘయామాస మహాజనానాం
శిరాంసి నైవోద్ధతి మాజగామ,
అచేష్టతాష్టాపదభూమిరేణుః
పాదాహతో యత్సదృశం గరిమ్ణః. ౨౮

టీ. అష్టాపదభూమిరేణుః=బంగారపు నేలయొక్క పరాగము, పాదాహతః=కాళ్లతోఁద్రొక్కఁబడినదయ్యును, మహాజనానాం=బహుమందిజనులయొక్క (పూజ్యులయొక్క), శిరాంసి=శిరస్సులను, నలంఘయామాస=ఆక్రమించలేదు, (వెయ్యేల) ఉద్ధతిం=పైకెగయుటను (గర్వమును), నైవాజగామ=పొందనేలేదు. యతః=ఏదికారణముగా, గరిమ్ణః=గురుత్వగుణమునకు (మాహాత్మ్యమునకు), సదృశం=తగునట్లుగా, అచేష్టత=చరించెనో.

తా. ఎనిమిదిలోహంబులలో వన్నె కెక్కిన బంగారపునేలమీఁద సేనాసంచారమువల్ల బుట్టిన పరాగము, వారందఱునుఁ గాళ్లతోఁ ద్రొక్కుచున్నను మహాజను (చాలమంది) లగు వారితలమీఁది కెగసి పడలేదు. సరిగదా పైకి లేవనైననులేదు. అది యెందుచేతననఁగ

సు వర్ణమునకు గురుత్వము (బరువు) గుణమని తర్కశాస్త్రసంప్రదాయము. ఆగుణమునకుఁ దగినట్లుగానే జరిగినది.

సత్కులప్రసూనుండగు సజ్జనుండు తాను తన్నులు దిన్నను సరేయని యూరకుండునుగాని పూజ్యు లగుపెద్దలయాజ్ఞ మీఱి వారి నతిక్రమింపఁబోడు. తుదకు గర్వమైనను బడఁడు. తాను మహానుభావుఁడై నదానికిఁ దగినయట్లు సంచరించుననునర్థ మిందు స్ఫురించుచున్నది.

శ. స.—న అవ్య. లంఘయామాస, లంఘయామాస లంఘయామాసతుః లంఘయామాసుః గత్యర్థక లఘిధాతోర్ణిజంతాదామంతాదనుప్రయుక్తాదసధాతోస్సకర్మకాత్కర్తరిభూ తేలిటి పర. ప్ర. పురు. ఏ. మహాంతశ్చ తే జనాశ్చ మహాజనాః తేషాం మహాజనానాం, జనస్య జనయోః జనానాం మహాజనశబ్దః అ.పు.ష.బ. శిరాంసి, శిరః శిరసీ శిరాంసి శిరశ్శబ్దః స.న.ప్ర.బ. న అవ్య. ఏవ అవ్య. ఉద్ధతిం, ఉద్ధతిం ఉద్ధతీ ఉద్ధతీః ఉద్ధతిశబ్దః ఇ. స్త్రీ. ద్వి. ఏ. ఆజగామ ఆజగ్మతుః ఆజగ్ముః ఆఙ్పూర్వాక గమ్లుగతావిత్యస్మాత్సకర్మకాద్ధాతోః కర్తరిభూ తేలిటి పర. ప్ర. పురు. ఏ. అచేష్టత అచేష్టేతాం అచేష్టంత చేష్టచేష్టాయామిత్యస్మాదకర్మకాద్ధాతోః కర్తరిభూ తేలఙిఆత్మ. ప్ర. పురు. ఏ. అష్టసు (ధాతుషు)పదం (ప్రతిష్ఠా) యస్య తత్ అష్టాపదం అష్టాపదస్య భూమిః అష్టాపదభూమిః అ... మేః రేణుః అ...మిరేణుః, రేణుః రేణూ రేణవః అష్టాపదభూమిరేణుశబ్దః ఉ.పు. ప్ర. ఏ. పాదైః ఆహతః పాదాహతః, ఆహతః ఆహతౌ ఆహతాః పాదాహతశబ్దః అ. పు. ప్ర. ఏ. యత్ అవ్య. సదృశం క్రియావిశేష గురోః భావః గరిమా తస్య గరిమ్ణః, గరిమ్ణః గరిమ్ణోః గరిమ్ణాం గరిమశబ్దః న. పు. ష. ఏ.

నేతి. అష్టసు లోహేషు పదం ప్రతిష్ఠాస్యేతి అష్టాపదం సువర్ణం, 'రుక్మం కార్తస్వరం జాంబూనదమష్టాపదోఽస్త్రియామి'త్యమరః. తస్య భూమిః తస్యాః రేణుః కాంచన భూరజః, పాదాహతః, రథాశ్వాదిచరణాహతోఽపిసన్నిత్యర్థః, మహాజనానాం బహుజనానాం, పూజ్యానాంచ, శిరాంసి నలంఘయామాస, నాక్రామతిస్మ, కిం బహునా తదుత్పతనం దర్పంచ నైవాజగామ కుతః, యద్యస్మాత్ గరిమ్ణో గురుత్వగుణస్యమాహాత్మ్యస్యచ 'ప్రియస్థిరే'త్యాదినా గురోర్గరాదేశః. సదృశమనురూపం యథాతథా అచేష్టత అచలత్ వ్యవహారే గురుత్వస్యౌద్ధత్య ప్రతిబంధకత్వాదితి భావః, అత్రానౌద్ధత్యాది ప్రస్తుతే సువర్ణపరాగవిశేషణసామ్యాదప్రస్తుతసుజనప్రతీతేః సమాసోక్తిరలంకారః.

నిరుధ్యమానా యదుభిః కథంచి
న్ముహు ర్య దుచ్చిక్షిపు రగ్రపాదాన్,
ధ్రువం గురూన్ మార్గరుధః కరీంద్రా
నుల్లంఘ్య గంతుం తురగా స్త దీషుః. ౨౯

టీ. తురగాః=గుఱ్ఱములు, యదుభిః=యాదవులచేత, కథం చిత్=ఎట్లెట్లో, నిరుధ్యమానాఅపి = అడ్డగించఁబడుచున్న వయ్యును, యత్=ఎందులకో, అగ్రపాదాన్=పాదాగ్రములను,ముహుః=మాటి మాటికి, ఉచ్చిక్షిపుః=ఎత్తివేసినవి, తత్=కనుక, మార్గరుధః=దారికడ్డమైన, గురూన్=గొప్పవి (పూజ్యులు) యగు, కరీంద్రాన్=కొమ్ముటే నుఁగులను, ఉల్లంఘ్య=దాఁటి, గంతుం=పోవుటకు, ఈషుః = ఇచ్ఛయించినవి, ధ్రువం=నిశ్చయము.

తా. యాదవులు తమ గుఱ్ఱములఁ గళ్లెములం బిగపట్టి యీడ్చి యాపిపట్టినకొలఁది నయ్యవి ముంగాళ్లనెగవేయఁ జొచ్చినవి. చూడఁగా మెల్లగా నడచుచు దారికడ్డమైన యాకొమ్ముటేనుంగు లంత గొప్పవైనను వాని దాఁటిబోఁజూచుచున్నవియో యనునట్లున్నది. గురువులయిననుసరే సన్మార్గమున కడ్డమైన వారి నతిక్రమించవలసి నదియే యనునర్థ మిందుఁ బొందుపఱుపఁబడినది.

శ. స.—నిరుధ్యమానాః,నిరుధ్యమానః నిరుధ్యమానౌ నిరుధ్యమానాః నిరుధ్యమానశబ్దః అ. పు. ప్ర. ఏ. యదుభిః,యదునా యదుభ్యాం యదుభిః యదుశబ్దః ఉ.పు.తృ.బ.కథం అవ్య.చిత్ అవ్య.ముహుః అవ్య.యత్ అవ్య. ఉచ్చిక్షేప ఉచ్చిక్షిపతుః ఉచ్చిక్షిపుః ఉత్పూర్వక క్షిప ప్రేరణఇత్యస్మా త్సకర్మకాద్ధాతోః కర్తరిభూతేలిటి పర. ప్ర. పురు. బ. అగ్రాణిచ తే పాదాశ్చ అగ్రపాదాః తాన్ అగ్రపాదాన్, పాదం పాదౌ పాదాన్ అగ్రపాదశబ్దః అ. పు. ద్వి. బ. అవ్య. గురూన్, గురుం గురూ గురూన్ గురుశబ్దః. ఉ. పు. ద్వి. బ. మార్గం రుంధంతీతి మార్గరుధః తాన్ మార్గరుధః, రుధం రుధౌ రుధః మార్గరుచ్ఛబ్దః ధ. పు. ద్వి. బ. కరిణాం ఇంద్రాః కరీంద్రాః తాన్ కరీంద్రాన్,

కరీంద్రం కరీంద్రౌ కరీంద్రాన్ కరీంద్రశబ్దః అ. పు. ద్వి. బ. ఉల్లంఘ్య ల్యబంతం. గంతుం తుమున్నంతం. తురం గచ్ఛంతీతి తురగాః, తురగః తురగౌ తురగాః తురగశబ్దః అ. పు. ప్ర. బ. తత్ అవ్య. ఇయేష ఈషతుః ఈషుః ఇషుఇచ్ఛాయామిత్యస్మాదకర్మకాత్కర్తరి భూతేలిట్పర. ప్ర. పురు. బ.

నిరుధ్యమానా ఇతి. తురగాః యన్తృభిరారూఢైరితిభావః, కథంచిదతిప్రయత్నేన, నిరుధ్యమానాః వల్గాకర్షణేనవార్యమాణా అపి, యద్యస్మాత్ అగ్రాణిచతేపాదాశ్చ తాన్ అగ్రపాదాన్ హస్తాగ్రాగ్రహస్తాదయో గుణగుణినోర్భేదాభేదాదితివామనసూత్రాత్సమానాధికరణసమాసః. ముహురుచ్ఛ్రిత్య పురతః ప్రక్షిపన్తః, తత్తస్మాన్మార్గంరుంధంతీతిమార్గరుధః మందగమనేన మార్గరోధినః, క్విప్. గురూన్ మహతఃపూజ్యాంశ్చ అలంఘ్యానపీతిభావః. కరీంద్రాన్ ఉల్లంఘ్య గంతుమీషుః ఇచ్ఛంతిస్మ ధుర్యా ఇవ మిత్యుత్ప్రేక్షా. గురవోఽపి సన్మార్గప్రతిరోధకాః పరైరుల్లంఘ్యా ఇత్యలంకారేణవస్తుధ్వనిః.

అవేక్షితా నాయతవల్గ మగ్రే
 తురంగిభి ర్యత్ననిరుద్ధవాహైః,
ప్రక్రీడితా న్రేణుభి రేత్య తూర్ణం
 నిన్యుర్జనన్యః పృథుకాన్ పథిభ్యః. ౩౦

టీ. ఆయతవల్గం = లాగిపట్టుకొనఁబడిన కళ్లెము గల్గునట్లుగా, యత్న...వాహైః - యత్న=ప్రయత్నముచేత, నిరుద్ధ = అడ్డగింపఁబడిన, వాహైః=గుఱ్ఱములుగల, తురంగిభిః=గుఱ్ఱపురౌతులచేత, అగ్రే=ముందరను, అవేక్షితాన్=చూడఁబడిన, రేణుభిః ప్రక్రీడితాన్ = దుమ్ముడాట లాడుకొనుచున్న, పృథుకాన్=పిల్లలను, జనన్యః=తల్లులు, తూర్ణం=శీఘ్రముగా, ఏత్య=వచ్చి, పథిభ్యః=మార్గములనుండి, నిన్యుః =(తొలఁగించి) తీసికొనిపోయిరి.

తా. రౌతులు ముందు మార్గములయందు దుమ్ముడాటలాడుకొనుచున్న చిన్నపిల్లలను జూచి ప్రయత్నపూర్వకముగాఁ గళ్లెములు బిగఁబట్టి గుఱ్ఱముల నాపుచుండఁగాఁ దల్లులు జరాలున వచ్చి యా పిల్లలను దారిలోనుంచి తొలఁగించిరి.

శ. స.—అవేక్షితాన్, అవేక్షితం అవేక్షితౌ అవేక్షితాన్ అవేక్షితశబ్దః అ. పు. ద్వి. బ. అయతా వల్గా యస్మిన్ కర్మణి తద్యథాభవతి

తథా ఆయతవల్గం క్రియావిశేషణ అగ్రే, అగ్రే అగ్రయోః అగ్రేషు అగ్రశబ్దః అ.న.స.ఏ. తురంగాః ఏషాం సంతీతి తురంగిణః తైః తురంగిభిః, తురంగిణా తురంగిభ్యాం తురంగిభిః తురంగిశబ్దః న. పు. తృ. బ. యత్నేన నిరుద్ధాః యత్ననిరుద్ధాః యత్ననిరుద్ధాః వాహాః యైస్తే యత్ననిరుద్ధవాహాః తైః యత్ననిరుద్ధవాహైః, వాహేన వాహాభ్యాం వాహైః యత్ననిరుద్ధవాహశబ్దః అ. పు. తృ. బ. ప్రకర్షేణ క్రీడంతీతి ప్రక్రీడితాః తాన్ ప్రక్రీడితాన్, ప్రక్రీడితం ప్రక్రీడితౌ ప్రక్రీడితాన్ ప్రక్రీడితశబ్దః అ. పు. ద్వి. బ. రేణుభిః, రేణునా రేణుభ్యాం రేణుభిః రేణుశబ్దః ఉ.పు.తృ.బ. ఏత్య. ల్యబంతం. తూర్ణం అవ్య. నినాయ నిన్యతుః నిన్యుః ణీఞ్ ప్రాపణ ఇత్యస్మాత్సకర్మకాద్ధాతోః కర్తరి భూతానద్యతన పరోక్షే లిటి పర.ప్ర. పురు. బ. జనన్యః, జననీ జనన్యౌ జనన్యః జననీశబ్దః ఈ. స్త్రీ.ప్ర.బ. పృథుకాన్, పృథుకం పృథుకౌ పృథుకాన్ పృథుకశబ్దః అ.పు.ద్వి.బ. పథిభ్యః, పథః పథిభ్యామ్ పథిభ్యః పథిశబ్దః న.పు.పం.బ.

అవేక్షితానితి. ఆయతా ఆకృష్టా, వల్గా ముఖరజ్జుర్యస్మిన్ కర్మణి తద్యథా భవతి తథా యత్నేన దుర్వారవేగత్వాదతిప్రయత్నేన నిరుద్ధా వాహా వాజినో యైస్తైః 'వాజి వాహార్వగంధర్వహయసైంధవసప్తయ' ఇత్యమరః. తురంగిభిరశ్వసాదిభిః పురోఽగ్రే పురోదేశే అవేక్షితానాలోకితాన్ రేణుభిః ప్రక్రీడంతీతి ప్రక్రీడితాన్ పాంసుక్రీడాకరాన్ కర్తరి క్తః పృథుకాన్ శిశూన్, 'పృథుకశ్శాబకశ్శిశు రి' త్యమరః. జనన్యస్తూర్ణమేత్య పథిభ్యో నిన్యుః అపసారయాంచక్రు రితి స్వభావోక్తిః.

దిదృక్షమాణాః ప్రతిరథ్య మీయు
  ర్మురారి మారా దనఘం జనౌఘాః,
అనేకశ స్సంస్తుత మ ప్యనల్పా
  నవంనవం ప్రీతి రహో కరోతి. ౩౦

టీ. అనఘం=పాపరహితుఁడైన, మురారిం=కృష్ణమూర్తిని, దిదృక్షమాణాః=చూడఁగోరుచున్న, జనౌఘాః=జనులగుంపులు, ప్రతిరథ్యం=రాజవీధియందు, ఆరాత్=దగ్గరగా, ఈయుః=పోయిరి, అనేకశః=పలుమారులు, సంస్తుతమపి=ఎఱుకబడిన (వస్తువును) ను, అనల్పా=అధికమైన, ప్రీతిః=ప్రేమ, నవంనవం=క్రొత్తక్రొత్తదానినిగా, కరోతి=చేయుచున్నది, అహో=ఆశ్చర్యము.

తా. ఇట్లు బయలుదేరిన యా శ్రీకృష్ణుని జూచు వేడుకతోఁ బురజనులెల్లరుం గుంపులు గూడి రాజవీథిలోనికి సమీపించిరి. పలుమాఱు జూచుచుండిన వస్తువైనను బరమ ప్రేమాస్పదమైనచోఁ గ్రొత్తక్రొత్తగనే గాన్పించుచుండును గదా.

శ. స.—ద్రష్టుమిచ్ఛంతః దిదృక్షమాణాః, దిదృక్షమాణః దిదృక్షమాణౌ దిదృక్షమాణాః దిదృక్షమాణశబ్దః అ. పు. ప్ర. బ. రథ్యాయాం ప్రతిరథ్యం అవ్యయీభావావ్యయ. ఇయాయ ఈయతుః ఈయుః ఇణ్ గతా విత్యస్మా దకర్మకాద్ధాతోః కర్తరి భూతేలిటి పర. ప్ర. పు. బ. మురస్య అరిః మురారిః తం మురారిం, మురారిం మురారీ మురారీన్ మురారిశబ్దః ఇ. పు. ద్వి. ఏ. ఆరాత్ అవ్య. అవిద్యమానం అఘం యస్మిన్ సః అనఘః తం అనఘం అనఘం, అనఘౌ అనఘాన్ అనఘశబ్దః అ. పు. ద్వి. ఏ. జనానాం ఓఘాః జనౌఘాః, జనౌఘః జనౌఘౌ జనౌఘాః జనౌఘశబ్దః అ. పు. ప్ర. బ. అనేకశః, శసంతమవ్య. సంస్తుతం, సంస్తుతం సంస్తుతే సంస్తుతాని సంస్తుతశబ్దః అ. న. ద్వి. ఏ. అపి అవ్య. న అల్పా అనల్పా, అనల్పా అనల్పే అనల్పాః అనల్పాశబ్దః ఆ. స్త్రీ. ప్ర.ఏ. ఆభీక్ష్ణ్యేననవం నవంనవం, నవంనవం నవంనవే నవంనవాని నవంనవశబ్దః అ. న. ద్వి. ఏ. ప్రీతిః, ప్రీతిః ప్రీతీ ప్రీతయః ప్రీతిశబ్దః ఇ. స్త్రీ. ప్ర. ఏ. అహో అవ్య. కరోతి కురుతః కుర్వంతి డుకృఞ్ కరణ ఇత్యస్మా త్సకర్మకాద్ధాతోః కర్తరి వర్తమానే లటి పర. ప్ర. పుర. ఏ.

దిదృక్షమాణాఇతి. అనఘమకళంకంమురారిందిదృక్షమాణాః. ద్రష్టుమిచ్ఛంతః దృశేస్సన్నంతాల్లటశ్శానజాదేశః. 'జ్ఞాశ్రుస్మృదృశాం సన ఇత్యాత్మనేపదం. జనౌఘాఃరథ్యాయాం ప్రతిరథ్యం యథార్థేఽవ్యయీభావః ఆరాత్సమీపమ్. 'ఆరాద్దూరసమీపయో'రిత్యమరః. ఈయుః, జగ్ముః 'ఇణోలిటిదీర్ఘ ఇణఃకితీ' త్యభ్యాసదీర్ఘః. నను నిత్యపరిచితేకాదిదృక్షేత్యత్రాహ—అనేకశఇతి బహువారమిత్యర్థః. 'బహ్వల్పార్థాచ్ఛస్కారకాదన్యతరస్యామి'తి శస్ప్రత్యయః. సంస్తుతంపరిచితమపినస్తుజనేనేతి శేషః. 'సంస్తవస్స్యాత్పరిచయ' ఇత్యమరః. అనల్పా అధికాప్రీతిః ప్రేమకర్త్రీ నవంనవం, ఆభీక్ష్ణ్యేన నవంకరోతి 'నిత్యవీప్సయో'రితి నిత్యార్థేద్విర్భావః. అహోశబ్దః పురాణస్యాపి నూతనత్వమిత్యాశ్చర్యే. యథా పరమప్రేమాస్పదంవస్తునిత్యదృష్టమపి అదృష్టచరమివ

ప్రతిక్షణం దిదృక్షతే భగవానపి తథైవేతి సామాన్యేన విశేషసమర్థనరూపోఽర్థాంతరన్యాసః.

ఉపేయుషో వర్త్మ నిరంతరాభి
రసౌ నిరుచ్ఛ్వాస మనీకినీభిః,
రథస్య తస్యాం పురి దత్తచక్షు
ర్విద్వాన్ విదామాస శనై ర్న యాతమ్. ౩౨

టీ. విద్వాన్=అభిజ్ఞుఁడు, (కనుకనే) తస్యాం=ఆ, పురి=పట్టణమందు, దత్తచక్షుః=చొనుపఁబడిన చూపుగలవాఁడగు, అసౌ=ఈకృష్ణుఁడు, నిరంతరాభిః=ఎడ తెఱిపిలేని, అనీకినీభిః=సేనలచేత, నిరుచ్ఛ్వాసం=ఊపిరాడకుండనున్న, వర్త్మ=మార్గమును, ఉపేయుషః=పొందిన, రథస్య=రథముయొక్క, శనైః యాతం=మందగమనమును, నవిదామాస=కనిపెట్టలేదు.

ప్రాజ్ఞుండగు నా శ్రీకృష్ణుండు సేనలతోఁ గ్రిక్కిఱిసియున్న మార్గమధ్యమున బోవుచున్న రథముమీఁదఁ గూర్చుని యా పట్టణంపు సొంపు గనులారఁ గనుఁగొనుచు నాసందడిలో రథంబు నెమ్మదిగా నడచుట గనుపెట్టలేదు. పట్టణవైభవం బంత దర్శనీయముగా నున్న యది. శ్రీకృష్ణుం డింగితాభిజ్ఞుండు గావున లోకులకు సావకాశముగా తనివిదీర దర్శన మొసంగెననియుఁ దాత్పర్యంబు స్ఫురించుచున్నది.

శ. స.—ఉపేయుషః, ఉపేయుషః ఉపేయుషోః ఉపేయుషాం ఉపేయివచ్ఛబ్దః స.న.ష.ఏ.వర్త్మ,వర్త్మ వర్త్మనీ వర్త్మాని వర్త్మశబ్దః న. న. ద్వి. ఏ. నిర్గతాని అంతరాణి యాభ్యః తాః నిరంతరాః తాభిః నిరంతరాభిః, నిరంతరయా నిరంతరాభ్యాం నిరంతరాభిః నిరంతరాశబ్దః ఆ. స్త్రీ. తృ. ఏ. అసౌ, అసౌ అమూ అమీ అదశ్శబ్దః స. పు. ప్ర. ఏ. నిర్గతాః ఉచ్ఛ్వాసాః యస్మాత్తత్ నిరుచ్ఛ్వాసం తత్ నిరుచ్ఛ్వాసం, ఛ్వాసం ఛ్వాసే ఛ్వాసాని నిరుచ్ఛ్వాసశబ్దః అ. న. ద్వి. ఏ. అనీకినీభిః, అనీకిన్యా అనీకినీభ్యాం అనీకినీభిః అనీకినీశబ్దః ఈ. స్త్రీ. తృ. బ. రథస్య, రథస్య రథయోః రథానాం రథశబ్దః అ. న. ష. ఏ. తస్యాం, తస్యాం తయోః తాసు తచ్ఛబ్దః ద. స్త్రీ. స.ఏ. పురి,

పురి పురోః పూర్షు పూర్ శబ్దః రేఫాంతస్త్రీ). స. ఏ. దత్తే చక్షుషీ యేనసః దత్తచక్షుః, చక్షుః చక్షుషా చక్షుషః దత్తచక్షుశ్శబ్దః ష. పుం. ప్ర. ఏ. వేత్తీతి విద్వాన్, విద్వాన్ విద్వాంసా విద్వాంసః విద్వచ్ఛబ్దః స. పు. ప్ర. ఏ. విదామాస విదామాసతుః విదామాసుః విద జ్ఞానె ఇత్యస్మాద్దామంతా దనుప్రయుక్తా దసధాతోః సకర్మకాత్కర్తరి భూతేలిటి పర.ప్ర.పురు.ఏ. శనైః అవ్య. న అవ్య. యాతం, యాతం యాతే యాతాని యాతశబ్దః అ. న. ద్వి. ఏ.

ఉపేయుష ఇతి. విద్వానభిజ్ఞః అతఏవ తస్యాం పురినగర్యాం దత్తచక్షుర్భిర్విస్పష్టదృష్టిరసౌహారిః నిరంతరాభిర్నీరంధ్రాభిరనీకిభిస్సేనాభిః నిరుచ్ఛ్వాసమతిసంకటం వర్త్మఉపేయుషః ప్రాప్తస్య రథస్య శనైర్యాతం సంబాధనిబంధనం మందగమనం నవిదామాస నవివేద, 'ఉషవిదజాగృభ్యోఽన్యతరస్యామి'త్యామ్ప్రత్యయః. వ్యాసంగాదనివేదనం నత్వజ్ఞానాదితిభావః. వ్యాసంగస్య పదార్థత్వాత్పదార్థహేతుకం కావ్యలింగ మలంకారః.

ఇంక ముప్పదియొక్క శ్లోకములలో ద్వారకాపురమును వర్ణించుచున్నాడు.—

మధ్యేసముద్రం కకుభః పిశంగీ
ర్యా కుర్వతీ కాంచనవప్రభాసా,
తురంగకాంతాముఖహవ్యవాహ
జ్వాలేవ భిత్వా జల ముల్లలాస. 33

టీ. మధ్యేసముద్రం=సముద్రమునడుమ, కాఞ్చనవప్రభాసా=బంగారు ప్రాకారపు గోడయొక్క కాంతిచేత, కకుభః=దిక్కులను, పిశంగీః=పచ్చనివాట్లనుగా, కుర్వతీ=చేయుచున్న, యా=ఏపట్టణము, జలం=సముద్రపునీరును, భిత్వా=పాయవఱచుకొని (పైకివచ్చి), తు... వ–తురంగకాంతా=బడబయొక్క, ముఖ=ముఖమండలి, హవ్యవాహ=అగ్నియొక్క (బడబాగ్నియొక్క), జ్వాలేవ=జ్వాలయోయనునట్లు, ఉల్లలాస=వెలసెనో.

తా. ద్వారకాపట్టణము సముద్రమధ్యమం దున్నది. దాని బంగారుప్రాకారపుగోడలకాంతులవలన నలుదిక్కులును పచ్చవాఱు

చున్నవి. ఆపురము, సముద్రజలమును పెకలించుకొని పైకివచ్చిన బడబాగ్నిజ్వాలయో యనునట్లు వెలసియున్నదని తాత్పర్యము.

శ. స.—సముద్రస్య మధ్యే మధ్యేసముద్రం అవ్యయీ. కకుభః, కకుభం కకుభౌ కకుభః కకుప్ఛబ్దః భ. స్త్రీ. ద్వి. బ. పిశంగీం, పిశంగీం పిశంగ్యౌ పిశంగీః పిశంగీశబ్దః ఈ. స్త్రీ. ద్వి. బ. యా, యా యే యాః యచ్ఛబ్దః ద. స్త్రీ. ప్ర. ఏ. కుర్వతీ, కుర్వతీ కుర్వత్యౌ కుర్వత్యః కుర్వతీశబ్దః ఈ. స్త్రీ. ప్ర. ఏ. కాంచనస్య వప్రః కాంచనవప్రః కాంచనవప్రస్య భాః కాంచనవప్రభాః తయా కాంచనవప్రభాసా, భాసా భాభ్యాం భాభిః కాంచనవప్రభాశ్శబ్దః స. స్త్రీ. తృ. ఏ. తురంగచ్ఛతీతి తురంగః తురంగస్య కాంతా తురంగకాంతా తురంగకాంతాయాః ముఖం తురంగకాంతాముఖం హవ్యం వహతీతి హవ్యవాహః తురంగకాంతాముఖే హవ్యవాహః తురం...హః తు...హస్య జ్వాలా తురం...జ్వాలా, జ్వాలా జ్వాలే జ్వాలాః తురంగకాంతాముఖ హవ్యవాహ జ్వాలాశబ్దః ఆ. స్త్రీ. ప్ర. ఏ. ఇవ అవ్య. భిత్వా క్త్వాప్రత్యయాంతమవ్య. జలం, జలం జలే జలాని జలశబ్దః అ. న. ద్వి. ఏ. ఉల్లలాస ఉల్లేసతుః ఉల్లేసుః లస శ్లేషణ క్రీడనయో రిత్యస్మా దుత్పూర్వకా దకర్మకాద్ధాతోః కర్తరి భూతే లిటి పర. ప్ర. పురు. ఏ.

అథైకత్రింశతాశ్లోకైః ద్వారకాం వర్ణయతి.—

మధ్యేసముద్ర మితి. మధ్యేసముద్రస్య మధ్యేసముద్రం 'పారేమధ్యేషష్ఠ్యా వే'తి వికల్పాదవ్యయీభావః. మధ్యేశబ్దస్యతత్సన్నియోగాదేకారాంతత్వంచ. కాంచనవప్రభాసా హేమప్రాకారప్రభయా, కకుభో దిశః పిశంగీః పిశంగవర్ణాః, గౌరాదిత్వాత్ జీష్. కుర్వతీ యా పూః జలం సముద్రోదకం భిత్త్వా ఉత్థితేతి శేషః, తురంగకాన్తాయాః బడబాయాముఖే హవ్యంవహతీతిహవ్యవాహః కర్మణ్యణ్, తస్య బడబాగ్నే ర్జ్వాలేవ ఉల్లలాస ఉద్బభాసే, అత్ర, సముద్రాంతర్లీనాయాం బడబానలజ్వాలాయాం కదాచిత్సంభావ్యమానస్యమధ్యోల్లసనస్య పురిదర్శనా భేదాధ్యవసాయేనఅస్యాజ్వాలాత్వముత్ప్రేక్ష్యతే. ఇవశబ్దోయముత్ప్రేక్షావ్యంజకఏవ నోపమాయాః, ఈదృగ్జ్వాలాయా అప్రసిద్ధత్వేన ఉపమానత్వాయోగాత్. 'మన్యేశంకేధ్రువంనూనం ప్రాయఇత్యేవమాదిభిః, ఉత్ప్రేక్షావ్యజ్యతేశబ్దైరివశబ్దోఽపితాదృశ' ఇత్యాచార్యదండీ.

కృతాస్పదా భూమిభృతాం సహస్రై
రుదన్వదంభః పరివీతమూర్తిః,
అనిర్వ్రిదా యా విదధే విధాత్రా
పృథ్వీ పృథివ్యాః ప్రతియాతనేవ. ౩౮

టీ. భూమిభృతాం=రాజులయొక్క (పర్వతములయొక్క), సహస్రైః=వేలచేత, కృతాస్పదా=చేయఁబడినయునికి గలదియు-ఉద... ర్తిః-ఉదన్వత్=సముద్రముయొక్క, అంభః=ఉదకములచేత, పరివీత=చుట్టుకొనఁబడిన, మూర్తిః=స్వరూపము గలదియు, పృథ్వీ=విశాలమైనదియు నగు, యా=ఏపురము, అనిర్విదా=అలసటలేని, విధాత్రా=బ్రహ్మదేవునిచేత, పృథివ్యాః=భూమియొక్క, ప్రతియాతనేవ=ప్రతికృతియో యనునట్లు, విదధే=చేయఁబడెనో.

తా. నాలుగువైపులను సముద్రజలముచేఁ జుట్టుకొనఁబడినదై వేలకొలఁది భూపాలురతో నిండి మిగుల విశాలమైన యాద్వారకానగరము చూడఁగా ననేకభూధరంబుల కాలవాలమై చతుస్సముద్రపరీతమై యున్న యీ భూమండలమునకుఁ బ్రతినిధియా యనునట్లు శిల్పనైపుణ్యముగల యాసృష్టికర్త నిర్మాణముగా నున్నది. భూలోకమందలి యావద్విచిత్రవస్తువు లందు గలవని తాత్పర్యము.

శ. స.— కృతం ఆస్పదం యస్యాం సా కృతాస్పదా, ఆస్పదా ఆస్పదే ఆస్పదాః కృతాస్పదాశబ్దః ఆ. స్త్రీ. ప్ర. ఏ. భూమిం బిభ్రతీతి భూమిభృతః తేషాం భూమిభృతాం, భృతః భృతోః భృతాం భూమిభృచ్ఛబ్దః త. పు. ష. బ. సహస్రైః, సహస్రేణ సహస్రాభ్యాం సహస్రైః సహస్రశబ్దః అ. న. తృ. బ. ఉదకమస్యాస్తీత్యుదన్వాన్, ఉదన్వతః అంభాంసి ఉదన్వదంభాంసి ఉదన్వదంభోభిః పరివీతా ఉద... వీతా ఉద...వీతా మూర్తిః యస్యాస్సా ఉ... ర్తిః, మూర్తిః మూర్తీ మూర్తయః ఉదన్వదంభఃపరివీతమూర్తిశబ్దః ఇ. స్త్రీ. ప్ర. ఏ. ననిర్విద్యత ఇత్యనిర్విత్ తేన అనిర్విదా, అనిర్విదా అనిర్విద్భ్యాం అనిర్విద్భిః అనిర్విచ్ఛబ్దః ద. పు. తృ. ఏ. యా, యా యే యాః యచ్ఛబ్దః ద. స్త్రీ. ప్ర.ఏ.విదధే విదధాతే విదధిరే విపూర్వక డుధాఞ్ ధారణపోషణయో రిత్యస్మాత్క

కర్మకాత్కర్మణి భూ తేలిటి ఆత్మ. ప్ర. పురు. ఏ. విదధాతీతి విధాతా తేన విధాత్రా, విధాత్రా విధాతృభ్యాం విధాతృభిః విధాతృశబ్దః ఋ. పు. తృ. ఏ. పృథ్వీ, పృథ్వీ పృథ్వ్యౌ పృథ్వ్యః పృథ్వీశబ్దః ఈ. స్త్రీ. ప్ర.ఏ. పృథివ్యాః, పృథివ్యాః పృథివ్యోః పృథివీనాం పృథివీశబ్దః ఈ. స్త్రీ. ష. ఏ. ప్రతియాతనా, ప్రతియాతనా ప్రతియాతనే ప్రతియాతనాః ప్రతియాతనాశబ్దః ఆ. స్త్రీ. ప్ర. ఏ. ఇవ. అవ్య.

కృతేతి. భూమిభృతాంరాజ్ఞాం, గిరీణాంసహస్రైఃకృతాస్పదా, కృతాధిష్ఠానా 'ఆస్పదంప్రతిష్ఠాయామి'తి నిపాతః, ఉదకమస్యాస్తీత్యుదన్వానుదధిః 'ఉదన్వానుదధౌచే'తి నిపాతనాత్సాధుః తస్యాంభోభిః పరివీతా పరివేష్టితామూర్తిః స్వరూపం యస్యాస్సా పృథ్వీపృథుః 'వోతోగుణవచనాది'తి వికల్పాత్ జీష్. ఏవం భూతాయాః పూఃననిర్విద్యతే నఖిద్యతఇత్యనిర్విత్ విదేర్జ్ఞానార్థాత్ నిఃపూర్వాత్ సత్సూద్విషేత్యాదినాక్విప్, తేన అనిర్విదా అఖిన్నేన అన్యథా శిల్పసౌష్ఠవాసిద్ధేరితిభావః విధాత్రా ప్రథతఇతి పృథివీభూః ప్రథేరాణాదికష్షివన్ షిద్గౌరాదిభ్యశ్చేతిజీష్, తస్యాఃప్రతియాతనాప్రతికృతిరివ విదధే, విహితా 'ప్రతియాతనాప్రతిచ్ఛాయాప్రతికృతిర' త్యమరః భూప్రతినిధిత్వోత్ప్రేక్షయా పురోవైచిత్ర్యవిస్తారాదివస్తువ్యజ్యతే.

త్వష్టు స్సదాభ్యాసగృహీతశిల్ప
విజ్ఞానసంపత్ప్రసరస్య సీమా,
అదృశ్యతాదర్శతలామలేషు
ఛాయేవ యా స్వర్జలధేర్జలేషు. 34

టీ. త్వష్టుః=విశ్వకర్మయొక్క, సదా...రస్య-సదాభ్యాస=ఎడతెగని యలవాటుచేత, గృహీత=అలవడిన, శిల్పవిజ్ఞాన=కర్మవిద్యయను, సంపత్=సంపదయొక్క, ప్రసరస్య=ఉత్కర్షకు, సీమా=అవధియగు, యా=ఏ నగరము, ఆదర్శతలామలేషు=అద్దముయొక్క పైభాగమువలె నిర్మలములైన, జలధేః = సముద్రముయొక్క, జలేషు=నీళ్లలో, స్వః=స్వర్గముయొక్క, ఛాయేవ=ప్రతిబింబమో యనునట్లు, అదృశ్యత=చూడఁబడెను.

తా. విశ్వకర్మ తనకు నిరంతరాభ్యాసముచేతఁ గలిగిన శిల్పవిద్యానైపుణ్యమునంతను ద్వారకాపుర నిర్మాణమం దుపయోగపఱిచెను. అట్టి నిరుపమానమైన యా పట్టణము అద్దమువలె నిర్మలమైన

సముద్ర జలమందు ప్రతిఫలించిన స్వర్గమో యనునట్లు చూపట్టు చున్నది. స్వర్గలోకమందలి చిత్ర విచిత్ర వైభవము లన్నియు నచ్చట గలవు గనుక యా పురము స్వర్గ తుల్యముగా నున్నదని తాత్పర్యము.

శ. స.—త్వష్టుః, త్వష్టుః త్వష్టారౌ త్వష్టారః త్వష్టారాం త్వష్టృశబ్దః ఋ. పు. ష. ఏ. సదా అభ్యాసః సదాభ్యాసః సదాభ్యాసేన గృహీతః సదా...తః శిల్పస్య విజ్ఞానం శిల్పవిజ్ఞానం శిల్పవిజ్ఞానమేవ సంపత్ శిల్ప ...పత్ శి...పదః ప్రసరః శిల్ప...సరః సదాభ్యాసగృహీతశ్చాసౌ శిల్ప...ప్రసరశ్చ సదా...సరః తస్య స...రస్య, ప్రసరస్య ప్రసరయోః ప్రసరాణాం సదాభ్యాస గృహీత శిల్పవిజ్ఞాన సంపత్ప్రసరశబ్దః అ. పు. ష. ఏ. సీమా, సీమా సీమే సీమాః సీమాశబ్దః ఆ. స్త్రీ. ప్ర. ఏ. అదృశ్యత అదృశ్యేతాం అదృశ్యంత దృశిర్ ప్రేక్షణ ఇత్యస్మాత్సకర్మకాద్ధాతోః కర్మణి భూతేలజి ఆత్మ. ప్ర. పురు. ఏ. ఆదర్శస్య తలం ఆదర్శతలం ఆదర్శతలమివ అమలాని ఆదర్శతలామలాని తేషు ఆదర్శతలామలేషు, అమలే అమలయోః అమలేషు ఆదర్శతలామలశబ్దః అ. న. స. బ. ఛాయా, ఛాయా ఛాయే ఛాయాః ఛాయాశబ్దః ఆ. స్త్రీ. ప్ర. ఏ. ఇవ. అవ్య. యా, యా యే యాః యచ్ఛబ్దః ద. స్త్రీ. ప్ర. ఏ. స్వః అవ్య. జలాని ధీయంతే అస్మిన్నితి జలధిః తస్య జలధేః, జలధేః జలధ్యోః జలధీనాం జలధిశబ్దః ఇ. పు. ష. ఏ. జలే, జలే జలయోః జలేషు జలశబ్దః అ. న. స. బ.

త్వష్టురితి. త్వష్టుర్విశ్వకర్మణః సదాభ్యాసేనగృహీతోలబ్ధోయః శిల్పవిజ్ఞానస్య శిల్పవిద్యాయాఏవ సంపదః ప్రసరః ప్రకర్షః తస్య సీమా అవధిః అప్రతిమేతయావత్. యాపూః ఆదర్శతలామలేషు దర్పణపృష్ఠస్వచ్ఛేషు 'దర్పణేముకురాదర్శా వి'త్యమరః. జలధేర్జలేషుస్వఃస్వర్గస్య 'స్వరవ్యయమి' త్యమరః. ఛాయాప్రతిబింబమివ అదృశ్యతే త్యుత్ప్రేక్షా. ఛాయాత్వనాతపేకాంతౌ ప్రతిబింబార్క_భార్యయో రితివైజయంతీ.

రథాంగభర్త్రేఽభినవంవరాయ
యస్యాః పితేవ ప్రతిపాదితాయాః,
ప్రేమ్ణోపకంఠం ముహు రంకభాజో
రత్నావళీ రంబుధి రాబబంధ. 36.

టీ. అంబుధిః=సముద్రుఁడు, పితేవ=తండ్రియుంబోలె, వరాయ=శ్రేష్ఠుఁడగు (అల్లుఁడగు), రథాంగభర్త్రే = చక్రధరునికొఱకు (కృష్ణునికొఱకు), అభినవం=క్రొత్తగా, ప్రతిపాదితాయాః=ఇవ్వఁబడినట్టియు, అంకభాజః=దగ్గఱ జేరియున్నట్టి (తొడమీఁదకూర్చున్న), యస్యాః=ఏపురముయొక్క, ఉపకంఠం = దగ్గఱను (మెడయందు), ముహుః = పలుమాఱు, ప్రేమ్ణా= అనురాగముచేత, రత్నావళీః= రత్నమాలికలను, ఆబబంధ=వైచెను.

తా. ఉత్తమోత్తముఁడగు వరునకుఁ గ్రొత్తగా నిచ్చిన తనయాఁడుబిడ్డను జేరదీసి తొడపైఁ గూర్చుండఁ బెట్టుకొని ప్రేమాతిశయముచే నామెకంఠమున రత్నహారములను సమర్పించు తండ్రియట్లు సముద్రుఁడు తనయల్లుఁడగు శ్రీకృష్ణున కపూర్వముగా నొసంగఁబడి తన సమీపమున నున్న యాపురీమతల్లియుపకంఠమున (దగ్గఱ) పలుమాఱు రత్నావళులను విరజిమ్మెనని తాత్పర్యము.

శ. స.—రథస్య అంగం రథాంగం బిభర్తీతి భర్తా రథాంగస్య భర్తా రథాంగభర్తా తస్మై రథాంగభర్త్రే, భర్త్రే భర్తృభ్యాం భర్తృభ్యః రథాంగభర్తృశబ్దః ఋ. పు. చ. ఏ. అభినవం క్రియావిశే. వరాయ, వరాయ వరాభ్యాం వరేభ్యః వరశబ్దః అ. పు. చ. ఏ. యస్యాః, యస్యాః యయోః యాసాం యచ్ఛబ్దః ద. స్త్రీ. ష. ఏ. పితా, పితా పితరౌ పితరః పితృశబ్దః ఋ. పు. ప్ర. ఏ. ప్రతిపాదితాయాః, ప్రతిపాదితాయాః ప్రతిపాదితయోః ప్రతిపాదితానాం ప్రతిపాదితాశబ్దః ఆ. స్త్రీ. ష. ఏ. ప్రేమ్ణా, ప్రేమ్ణా ప్రేమభ్యాం ప్రేమభిః ప్రేమశబ్దః న. న. తృ. ఏ. ఉపకంఠం, ఉపకంఠం ఉపకంఠౌ ఉపకంఠాన్ ఉపకంఠశబ్దః అ. పు. ద్వి. ఏ. కంఠే ఇతి ఉపకంఠం అవ్యయీభావః. ముహుః అవ్య. అంకం భజతీతి అంకభాక్ తస్యాః అంకభాజః, భాజః భాజోః భాజాం అంకభాక్ఛబ్దః జ. స్త్రీ. ష. ఏ. రత్నానాం ఆవళయః రత్నావళయః తాః రత్నావళీః, రత్నావళీం రత్నావళ్యౌ రత్నావళీః రత్నావళీశబ్దః ఈ. స్త్రీ. ద్వి. బ. అంబుధిః, అంబుధిః అంబుధీ అంబుధయః అంబుధిశబ్దః ఇ. పు. ప్ర. ఏ. ఆబబంధ ఆబబంధతుః

ఆబబన్ధుః ఆఙ్పూర్వక బంధ బంధన ఇత్యస్మా త్సకర్మకాద్ధాతోః కర్తరి భూతేలిటి పర. ప్ర. పురు. ఏ.

రథాంగేతి. అమ్బుధిః పితేవ వరాయ శ్రేష్ఠాయ జామాత్రేచ 'వరో జామాతృషిడ్గయోః శ్రేష్ఠేన్యవ' దితి విశ్వః. రథాంగభర్త్రే చక్రధరాయ, హరయే అభినవం యథాతథా ప్రతిపాదితాయాః అంకస్సమీపఉత్సంగశ్చతద్భాజః. 'అంకస్సమీప ఉత్సంగేచిహ్నే స్థానాపరాధయో' రితి కేశవః. యస్యాః పురః ఉపకంఠం అంతికే అత్యంతసంయోగేద్వితీయా. అన్యత్ర కంఠే విభక్త్యర్థేవ్యయీభావః. ముహుః ప్రేమ్ణా రత్నావళీ రాబబంధ ఆముమోచ, శ్లేషానుప్రాణితేయముపమేతి సంకరః.

యస్యా శ్చలద్వారిధివారివీచి
చ్ఛటోచ్ఛలచ్ఛంఖకులాకులేన,
వప్రేణ పర్యంతచరోడుచక్ర
స్సుమేరువప్రోన్వహ మన్వకారి. 326

టీ. చల... లేన-చలత్=అల్లలాడుచున్న, వారిధివారివీచి=సముద్రజలతరంగములయొక్క, ఛటా=వరుసపరంపరలయందు, ఉచ్ఛలత్=పైకెగయుచున్న, శంఖ=శంఖముల, కుల=గుట్టలచేత, ఆకులేన=నిండియున్న, యస్యాః=ఏనగరముయొక్క, వప్రేణ=ప్రాకారముచేత, పర్యంతచరోడుచక్రః - పర్యంత=ప్రాంతములయందు, చర=తిరుగుచున్న, ఉడుచక్రః=నక్షత్ర మండలముగల, సుమేరువప్రః=మేరుపర్వతపుచరియ, అన్వహం = ప్రతిదినమును, అన్వకారి = అనుకరింపంబడెను.

తా. ద్వారకాపురముఁ జుట్టుకొనియున్న సముద్ర జలమందు తరంగము లల్లలాడుచుండ వానిమధ్యనుండి శంఖములు మెండుగాఁ బ్రతిదినము నాపురప్రాకారముమీఁది కెగయుచుండును. అప్పుడది నక్షత్రమండలము తిరుగుచున్న మేరుపర్వతపు చరియంబోలి యొప్పుచున్నది. ఈపోలికవలన నాపురప్రాకారము మేరువంత యౌన్నత్యము గలదియని స్ఫురించుచున్నది.

శ. స... యస్యాః, యస్యాః యయోః యాసాం యచ్ఛబ్దః ది. స్త్రీ. ష. ఏ. వారీణి ధీయంతే అస్మిన్నితి వారిధిః వారిధేః వారీణి వారిధివారీణి వారిధివారీణాం వీచయః వారిధివారి వీచయః చలంత్యః

శ్చతాః వారి...చయశ్చ చలద్వా...చయః చల...వీచీనాం ఛటాః చల...ఛటాః చ...టాసు ఉచ్ఛలంతి చల.. టోచ్ఛలంతి శంఖానాం కులాని శంఖకులాని చ...టోచ్ఛలంతిచ తాని శంఖకులానిచ చల...చ్ఛలచ్ఛంఖకులాని చ...కులైః ఆకులః చలద్వారి... కులాకులః తేన చల...కులేన,ఆకులేన ఆకులాభ్యాం ఆకులైః చలద్వారిధివారివీచి చ్ఛటోచ్ఛల చ్ఛంఖకులాకులశబ్దః అ. పు. తృ. ఏ. వప్రేణ, వప్రేణ వప్రాభ్యాం వప్రైః వప్రశబ్దః అ. పు. తృ. ఏ. పర్యంతేషు చరతీతి పర్యంతచరం ఉడూనాం చక్రం ఉడుచక్రం పర్యంతచరం ఉడుచక్రం యస్యసః పర్యంతచరోడుచక్రః, చక్రః చక్రౌ చక్రాః పర్యంతచరోడుచక్రశబ్దః అ. పు. ప్ర. ఏ. సుమేరోః వప్రః సుమేరువప్రః, వప్రః వప్రౌ వప్రాః సుమేరువప్రశబ్దః అ. పు. ప్ర. ఏ. అహన్యహాని అన్వహం అవ్యయీభావావ్యయం. అన్వకారి అన్వకారిషాతాం అన్వకృషాతాం అన్వకారిషత అన్వకృషత అనుపూర్వక డుకృఞ్ కరణ ఇత్యస్మాత్సకర్మకాత్కర్మణి భూతేలుజి ఆత్మ. ప్ర. పురు. ఏ.

యస్యా ఇతి. చలంతీనాంవారిధివారివీచీనాం ఛటాసు పరంపరాసు,ఉచ్ఛలద్భిరుత్పతద్భిః శంఖానాంకులైరాకులేన ఆకీర్ణేన యస్యాః పురః వప్రేణ ప్రాకారేణ పర్యంతచరముడుచక్రం నక్షత్రమండలంయస్యసఃసుమేరోర్వప్రస్సానుః.'సానుప్రాకారయోర్వప్ర' ఇత్యుభయత్రాపి సజ్జనః. అహన్యహనిఅన్వహం 'అవ్యయంవిభక్తి' త్యాదినా యథార్థేఽవ్యయీభావః. అనశ్చ నపుంసకాదన్యతరస్యామితి సమాసాంతః, అన్వకారి అనుకృతః, తత్సామ్యంప్రాపేత్యర్థః. మేరూపమానాద్వప్రస్య తత్తుల్యమహాన్నత్యం వ్యజ్యతే.

వణిక్పథే పూగకృతాని యత్ర
భ్రమాగతై రంబుభి రంబురాశిః,
లోలై రలోలద్యుతిభాంజి ముష్ణ
న్రత్నాని రత్నాకరతా మవాప. ౩౮

టీ. యత్ర=ఏద్వారకాపురమున, వణిక్పథే = అంగటివీథియందు,పూగకృతాని=ప్రోగులుగాఁ జేయఁబడిన, అలోలద్యుతిభాంజి=మాయనికాంతులుగల, రత్నాని=రత్నములను, భ్రమాగతైః=జలదారులనుండి వచ్చిన, అంబుభిః=ఉదకములచేత, ముష్ణన్ = దొంగిలించుచు,

అంబురాశిః=సముద్రుఁడు, రత్నాకరతాం=రత్నాకరత్వమును, అవాప=పొందెను.

తా. ద్వారకాపురిలోని యంగడివీథులయందు రాసులుగాఁబోసి యుంచఁబడిన మాయని కాంతిగల మంచిమంచి రత్నములను జలదారులగుండా వచ్చిన తననీరముద్వారా దొంగిలించి సముద్రుఁ డిప్పుడు రత్నాకరుం డయ్యెనుగాని యింతకుముందాతఁడు జలముమాత్రమే సారముగాఁ గలవాఁడై యంబురాశిగానే యుండెను. ఈవర్ణనమువలన సముద్రమందుకంటె నాద్వారకా పట్టణమందు రత్నసమృద్ధి మెండని తోఁచుచున్నది.

శ. స.—వణిజాం పంథాః వణిక్పథః తస్మిన్ వణిక్పథే,పథే పథయోః పథేషు వణిక్పథశబ్దః అ.పు.స.ఏ.అపూగాః పూగాః సంపద్యమానాని కృతాని పూగకృతాని. తాని పూగకృతాని, పూగకృతం పూగకృతే పూగకృతాని పూగకృతశబ్దః అ. న. ద్వి. బ. యత్ర త్రలం త. భ్రమేభ్యః ఆగతాని భ్రిమాగతాని తైః భ్రిమాగతైః, భ్రిమాగతేన భ్రిమాగతాభ్యాం భ్రిమాగతైః భ్రిమాగతశబ్దః అ. న. తృ. ఏ. అంబునా, అంబునా అంబుభ్యాం అంబుభిః అంబుశబ్దః ఉ. న. తృ. బ. అంబూనాం రాశిః అంబురాశిః, రాశిః రాశీరాశయః అంబురాశిశబ్దః ఇ. పు. ప్ర. ఏ. లోలైః లోలేన లోలాభ్యాం లోలైః లోలశబ్దః అ. న. తృ. బ. న లోలాః అలోలాః అలోలాశ్చతాః ద్యుతయశ్చ అలోలద్యుతయః అలోలద్యుతీః భజంతీతి- అలోలద్యుతిభాంజితాని అలోలద్యుతిభాంజి, భాక్ భాజీ భాంజి అలోలద్యుతిభాక్ఛబ్దః జ.న.ద్వి.బ.ముష్ణన్,ముష్ణన్ ముష్ణంతౌ ముష్ణంతః ముష్ణచ్ఛబ్దః త.పు. ప్ర.ఏ. రత్నాని,రత్నం రత్నే రత్నాని రత్నశబ్దః అ.న.ద్వి.బ. రత్నానాం ఆకరః రత్నాకరః రత్నాకరస్య భావః రత్నాకరతా తాం రత్నాకరతాం,రత్నాకరతాం రత్నాకరతే రత్నాకరతాః రత్నాకరతాశబ్దః ఆ.స్త్రీ.ద్వి.ఏ. అవాప అవాపతుః అవాపుః అవపూర్వక ఆప్లవ్యాప్తావిత్యస్మా త్సకర్మకాద్ధాతోః కర్తరిభూతేలిటి పర. ప్ర. పురు. ఏ.

వణి గితి. యత్ర యస్యాం పురి,వణిజాంపథి వణిక్పథే ఆపణే,అపూగాఃపూగాః సంపద్యమానాని కృతానిపూగకృతాని పుంజీకృతాని 'శ్రేణ్యాదయకృతాదిభి' రితి

సమాసః, శ్రేణ్యాదిషు చ్వ్యర్థవచనమితి చ్వ్యర్థతా చ. అలోలమ్యుతిభాంజి స్థిరప్రభా వంతి రత్నాని లోలైశ్చలైః అతఏవ భ్రమాగతైః జలనిర్గమమార్గాగతైః. 'భ్రమాశ్చ జల నిర్గమా' ఇత్యమరః. అంబుభిరున్మృష్టాన్ అపహరన్ అంబురాశిరర్ణవః జలమాత్రసారో ప్రీతిభావః, రత్నాకరతామవాప నతుప్రాగితి భావః, అతాత్ర్యుమ్బరాశేః ప్రాగత్న సంబంధేప్యసంబంధోక్తేరతిశయోక్తిః, తయాచపుర్యాస్సముద్రాతిశాయినీ రత్నసమృద్ధి ర్వస్తు వ్యజ్యతే.

అంభశ్చ్యుతః కోమలరత్నరాశీ
నపాంనిధిః ఫేనపినద్ధభాసః,
యత్రాతపే ధాతుమివాధితల్పం
విస్తారయామాస తరంగహస్తైః. 38

టీ. యత్ర=ఏపురమందు, అపాంనిధిః=సముద్రుఁడు, అంభశ్చ్యుతః=నీరుగ్రమ్ముచున్న,(కనుకనే) ఫేన...సః-ఫేన=నురుఁగులచేత, పినద్ధ=కప్పఁబడిన, భాసః=కాంతులుగల, కోమలరత్నరాశీన్=ఉత్కృష్టములైన రత్నపురాసులను, ఆతపే ధాతుమివ=ఎండఁబెట్టుటకో అనునట్లు, అధితల్పం=మిద్దెలమీఁద, తరంగహస్తైః=తరంగములనుచేతులతో, విస్తారయామాస = ప్రసరింపఁజేసెనో.

తా. ఆద్వారకాపట్టణమందు సముద్రుఁడు నీరుగ్రమ్ముచు నురుఁగులచే మెఱుఁగుమాసియున్న రత్నపురాసులను ఎండఁబెట్టుటకా యన్నట్లు మిద్దెలమీఁదికి తరంగములనియెడు తనచేతులతో నెత్తిపోసెను.

శ. స.—అంభః చ్యోతంతీతి అంభశ్చ్యుతః తాన్ అంభశ్చ్యుతః, అంభశ్చ్యుతం అంభశ్చ్యుతౌ అంభశ్చ్యుతః అంభశ్చ్యుచ్ఛబ్దః త. పు. ద్వి. బ. రత్నానాం రాశయః రత్నరాశయః కోమలాశ్చ తే రత్నరాశయశ్చ కోమలరత్నరాశయః తాన్ కోమలరత్నరాశీన్, రాశిం రాశీ రాశీన్ కోమలరత్నరాశిశబ్దః ఇ.పు.ద్వి.బ. అపాం నిధిః అపాంనిధిః, నిధిః నిధీ నిధయః అపాంనిధిశబ్దః ఇ. పు. ప్ర. ఏ. ఫేనైః పినద్ధాః ఫేనపినద్ధాః ఫేనపినద్ధాః భాసః ఏషాం తే ఫేనపినద్ధభాసః తాన్ ఫేనపినద్ధభాసః, భాసం భాసౌ భాసః ఫేనపినద్ధభాశ్శబ్దః స. పు. ద్వి. బ. యత్ర త్రలంత. ఆతపే, ఆతపే ఆతపయోః ఆతపేషు ఆతపశబ్దః అ. పు. స. ఏ. ధాతుం తుమున్నంత తల్పేషు అధితల్పం అవ్యయీ విస్తారయా

మాసతుః విస్తారయామాసుః విపూర్వకస్తృఞ్ ఆచ్ఛాదన ఇత్యస్మాణ్ణిజంతాద్ధాతో రామంతాదనుప్రయుక్తాదసధాతో స్సకర్మకాత్కర్తరిభూతేలిటి పరస్మై ప్ర. పురు. ఏ. తరంగాఏవహస్తాః తరంగహస్తాః తైః తరంగహస్తైః, హస్తేన హస్తాభ్యాం హస్తైః తరంగ హస్తశబ్దః అ. పు. తృ. బ.

అంభ ఇతి. యత్రపురిఅపాంనిధిస్సముద్రఃఆంభః చ్యోతంతిక్షరంతీత్యంభశ్చ్యుతః జలస్రావిణః అత ఏవ ఫేనైః పినద్ధభాసః పిహితకాంతీన్, అపిపూర్వాన్నహ్యతేః కర్మణిక్తః. 'వష్టిభాగురిరల్లోపమవాప్యోరుపసర్గయోః' త్యపేరకారలోపః. కోమలానుత్కృష్టాన్ రత్నరాశీన్ అతఫేధాతుం శోభనార్థంనిధాతుమివేతిఫలోత్ప్రేక్షా, తత్ప్రేష్వష్టేషు అధితల్పం. తల్పంశయ్యాట్టదారేష్విత్యమరః విభక్త్యర్థేఽవ్యయీభావః. తరంగైరేవహస్తైః విస్తారయామాస. ప్రసారయామాస, అత్రాతపాధానస్య తరంగహస్తసాధ్యత్వేనోత్ప్రేక్షారూపకయోస్సంకరః.

యత్సాల ముత్తుంగతయా విజేతుం
దూరా దుదస్థీయత సాగరస్య,
మహోర్మిభి ర్వ్యాహతవాంఛితార్థైః
వ్రీడాది వాభ్యాశగతై ర్విలిల్యే. ౪౦

టీ. సాగరస్య=సముద్రముయొక్క, మహోర్మిభిః=పెద్దయలలచేత, యత్సాలం=ఏపట్టణముయొక్క ప్రాకారమును, ఉత్తుంగతయా=ఔన్నత్యగుణముచేత, విజేతుం=గెలుచుటకోయన్నట్లు, దూరాత్ = దూరమునుండి, ఉదస్థీయత=పైకెగయుటో, (అట్లే) అభ్యాశగతైః=దగ్గఱకు జేరినవియు, వ్యాహతవాంఛితార్థైః-వ్యాహత = వ్యర్థమైన, వాంఛితార్థైః=ఇష్టార్థము (సాలవిజయము) గలవియుఁగనుకనే, (యాతరంగములచేత), వ్రీడాదివ = సిగ్గువల్లనోయన్నట్లు, విలిల్యే = అణఁగిపోవుటో.

తా. సముద్రతరంగములా ద్వారకాపురియొక్క ప్రాకారము నౌన్నత్యములో జయించుటకో యన్నట్లు దూరమందుండియే యెగిరెగిరి పడుచువచ్చి దగ్గఱజేరి తమకోరిక యీడేరనందున సిగ్గుపడినవో యన్నట్లు లీనమైపోయినవి.

శ. స.—యస్యా స్సాలః యత్సాలః తం యత్సాలం, సాలం సాలౌ సాలాన్ యత్సాలశబ్దః అ. పు. ద్వి. ఏ. ఉత్తుంగస్య భావః ఉత్తుంగతా తయా ఉత్తుంగతయా, ఉత్తుంగతయా ఉత్తుంగతాభ్యాం ఉత్తుంగతాభిః ఉత్తుంగతాశబ్దః ఆ. స్త్రీ. తృ. ఏ. విజేతుం తుమున్నం. దూరాత్, దూరాత్ దూరాభ్యాం దూరేభ్యః దూరశబ్దః అ. న. పం. ఏ. ఉదస్థీయత, ఉత్పూర్వకాత్ ష్ఠాగతి నివృత్తా విత్యస్మా దకర్మకాద్ధాతోః భావేలజి ఆత్మ. ని. ప్ర. పురు. ఏ. సగరాణామయం సాగరః తస్య సాగరస్య, సాగరస్య సాగరయోః సాగరాణాం సాగరశబ్దః అ. పు. ష. ఏ. మహాంతశ్చ తే ఊర్మయశ్చ మహోర్మయః తైః మహోర్మిభిః, ఊర్మిణా ఊర్మిభ్యాం ఊర్మిభిః మహోర్మిశబ్దః ఇ. పు. తృ. బ. వాంఛితశ్చాసౌ అర్థశ్చ వాంఛితార్థః వ్యాహతః వాంఛితార్థః యేషాం తే వ్యాహతవాంఛితార్థాః తైః వ్యాహతవాంఛితార్థైః, అర్థేన అర్థాభ్యాం అర్థైః వ్యాహతవాంఛితార్థశబ్దః అ. పు. తృ. బ. వ్రీడాత్, వ్రీడాత్ వ్రీడాభ్యాం వ్రీడేభ్యః వ్రీడశబ్దః అ. పు. పం. ఏ. ఇవ అవ్య. అభ్యాశంగతాః అభ్యాశగతాః తైః అభ్యాశగతైః, అభ్యాశగతేన అభ్యాశగతాభ్యాం అభ్యాశగతైః అభ్యాశగతశబ్దః అ. పు. తృ. బ. విలిల్యే విపూర్వకాత్ లీఙ్ శ్లేషణ ఇత్యస్మా దకర్మకాద్ధాతోః భావే లిటి ఆత్మ. ని. ప్ర. పురు. ఏ.

యదితి. సాగరస్య మహోర్మిభిః కర్తృభిః యత్సాలం యస్యాః ప్రాకారం 'ప్రాకారోవరణస్సాల' ఇత్యమరః. ఉత్తుంగతయా ఔన్నత్యగుణేన, విజేతుం జేతుమివేత్యర్థః. ఫలోత్ప్రేక్షేయంవ్యంజకాప్రయోగాద్గమ్యా. దూరాదుదస్థీయత ఉత్థితం భావేలఙ్, తథా అభ్యాశగతై స్సమీపగతైః 'సమీపేనికటాభ్యాశసన్నికృష్టసనీడవదీ' త్యమరః. వ్యాహతోవాంఛితార్థస్సాలవిజయరూపోయేషాం తైః విజయాక్షమైరిత్యర్థః, అతఏవవ్రీడాదివేతిహేతూత్ప్రేక్షా. విలిల్యే విలీనంలీయితేర్భావేలిట్. అత్రాశక్తస్యాప్యవిజిగీషోర్వ్రీడానుదయాత్సాపేక్షత్వేన ఉత్ప్రేక్షయోస్సంకరః.

కుతూహలేనేవ జవా దుపేత్య
ప్రాకారభిత్త్యా సహసా నిరుద్ధః,
రస న్నరోదీ ద్భృశ మంబువర్ష
వ్యాజేన యస్యా బహి రంబువాహః, ౪౧

టీ. అంబువాహః=మేఘుఁడు, కుతూహలేనేవ=లోపలప్రవేశిం చవలయుననుకోరికచేతనోయన్నట్లు, జవాత్=వేగమువలన, ఉపేత్య= దగ్గఱకువచ్చి, యస్యాః=ఏపురియొక్క, ప్రాకారభిత్త్యా=ప్రాకారపు గోడచేత, సహసా=శీఘ్రముగా, నిరుద్ధః=అడ్డగింపఁబడినవాఁడు, (గను కనే) బహిరేవ=వెలుపలనే, రసన్=ఉఱుముచు (మొఱ్ఱబెట్టుచు), అంబువర్షవ్యాజేన=వానకురియుటయనుమిషతో, భృశం =మిక్కిలి, అరోదీత్=కన్నీరువిడిచెను (ఏడ్చెను).

తా. పాపము మేఘుఁడు ద్వారకాపురిలోనఁ బ్రవేశింపవలెనని కాబోలు నాదరికి వేగముగావచ్చి కోటగోడలడ్డమైనందున లోపలకుఁ బోలేక బైటనే పెద్దయుఱుముగా మొఱ్ఱవెట్టుచు వర్షముగురియుట యను వంకతో కన్నీరు వెట్టుకొనియె.

ఇక్కడ "దశభాగాస్సముద్రేషు" అను న్యాయమునఁ బట్టణ ములోకంటె సముద్రములో వర్షమెక్కుడను నభిప్రాయమును మన స్సున నుంచుకొని కోటగోడల యౌన్నత్యముతోఁ గవి చమత్కరించి నాఁడని పెద్దలు చెప్పుదురు.

శ. స.—కుతూహలేన, కుతూహలేన కుతూహలాభ్యాం కుతూహలైః కుతూహలశబ్దః అ. న. తృ. ఏ. ఇవ అవ్య. జవాత్, జవాత్ జవాభ్యాం జవేభ్యః జవశబ్దః అ. పు. పం. ఏ. ఉపేత్య ల్యబం ప్రాకారస్య భిత్తిః ప్రాకారభిత్తిః తయా ప్రాకారభిత్త్యా, భిత్త్యా భి త్తిభ్యాం భిత్తిభిః ప్రాకారభిత్తిశబ్దః ఇ. స్త్రీ. తృ. ఏ. సహసా అవ్య. నిరుద్ధః, నిరుద్ధః నిరుద్ధౌ నిరుద్ధాః నిరుద్ధశబ్దః అ. పు. ప్ర. ఏ. రసన్, రసన్ రసన్తౌ రసన్తః రసచ్ఛబ్దః త. పు. ప్ర. ఏ. అరోదీత్, అరో దత్ అరుదితాం అరుదన్ రుదిర్ అశ్రువిమోచన ఇత్యస్మా దకర్మకా ద్ధాతోః కర్తరి అనద్యతనభూతే లిజీ పరస్మై ప్ర. పురు. ఏ. అంబునః వర్షం అంబువర్షం అంబువర్షస్య వ్యాజః అంబుర్షవ్యాజః తేన అంబువర్ష వ్యాజేన, వ్యాజేన వ్యాజాభ్యాం వ్యాజైః అంబువర్షవ్యాజశబ్దః అ. పు. తృ. ఏ. యస్యాః, యస్యాః యయోః యాసాం యచ్ఛబ్దః ద. స్త్రీ. ష. ఏ. బహిః అవ్య. అంబూని వహతీతిఅంబువాహః, వాహః వాహౌ వాహాః అంబువాహశబ్దః అ. పు. ప్ర. ఏ.

కుతూహలేనేతి. అమ్బూనివహతీత్యంబువాహో మేఘః కర్మణ్యణ్. కుతూహలేనేవ అంతఃప్రవేశకౌతుకేనేవేతి హేతూత్ప్రేక్షా, జవాదుపేత్య యస్యాః ప్రాకారభిత్త్యా సహసా నిరుద్ధో నివారితః, అతఏవ బహిరేవ రసన్ గర్జన్ దుఃఖాత్క్రందం శ్చేతి శ్లేషః. అంబువర్షవ్యాజేన భృశమరోదీత్ అశ్రూణిముక్తవాన్ రుదిర్ అశ్రువిమోచనేలఙ్. రుదశ్చ పంచభ్య ఇతి ఈడాగమః. అత్రాంబువర్షవ్యాజేనేత్యపహ్నవస్య ఉక్తశ్లేషోత్ప్రేక్షాసాపేక్షత్వాత్సంకరః.

యదంగనారూపసరూపతాయాః
కంచిద్గుణం భేదక మిచ్ఛతీభిః,
ఆరాధితోఽద్ధా మను రప్సరోభిః
చక్రే ప్రజా స్స్వా స్సనిమేషచిహ్నాః. ౪౨

టీ. యదంగనా...యాః - యత్ = ఏద్వారకాపురమందలి, అంగనా = స్త్రీల, రూప=చక్కఁదనముయొక్క - ఆకారముయొక్క, సరూపతాయాః=సారూప్యమువలన, భేదకం=వ్యావర్తకమైన (భేదమును దెలియఁజేయు), కంచిత్=ఒకానొక, గుణం=ధర్మమును, ఇచ్ఛతీభిః=అపేక్షించుచున్న, అప్సరోభిః = అప్సరస్స్త్రీలచేత, ఆరాధితః=వేఁడుకొనఁబడిన, మనుః = మనుష్యసృష్టికర్త, స్వాః = స్వీయులగు, ప్రజాః=ప్రజలను, సనిమేషచిహ్నాః=రెప్పపాటను గుఱుతుతోఁగూడిన వారిగా, చక్రే=చేసెనో, అద్ధా=ఇది యథార్థము.

తా. అచ్చరలాద్వారకానగరమందలి యంగనామణుల రూపమునకును తమరూపమునకును నించుకేనియు భేదములేమి సరిగాదని యట్టిగుఱు తేదేని యుండవలయునను దలంపుతో మానుషసృష్టికర్తను వేఁడుకొనిరి. దానంజేసి యాతఁడు దా సృజియించుప్రజలకు రెప్పపాటొక గుఱుతుగా నొనరించె నియ్యది నిజముగానున్నది. అనఁగా రెప్పపాటున మాత్రము వేఱుగానున్నదిగాని యచటిసుందరీమణుల సౌందర్యము దివ్యమైన సౌందర్యమని తాత్పర్యము.

శ. స.—యస్యాం అంగనాః యదంగనాః యదంగనానాం రూపం య...పం సమానం రూపం యస్య తత్ సరూపం సరూపస్య భావః సరూపతా యదంగనారూపస్య సరూపతా యదం...పతా

తస్యాః య...తాయాః, సరూపతాయాః సరూపతాభ్యాం సరూపతాభ్యః యదంగనారూప సరూపతాశబ్దః ఆ. స్త్రీ. పం. ఏ. కం, కం కౌ కాన్ కింశబ్దః మ. పు. ద్వి. ఏ. చిత్ అవ్య. గుణం, గుణం గుణౌ గుణాన్ గుణశబ్దః అ. పు. ద్వి. ఏ. భేదకం, భేదకం భేదకౌ భేదకాన్ భేదకశబ్దః అ. పు. ద్వి. ఏ. ఇచ్ఛతీభ్యాం, ఇచ్ఛత్యా ఇచ్ఛతీభ్యాం ఇచ్ఛతీభిః ఇచ్ఛతీశబ్దః ఈ. స్త్రీ. తృ. ఏ. ఆరాధితః, ఆరాధితః ఆరాధితౌ ఆరాధితాః ఆరాధితశబ్దః అ. పు. ప్ర. ఏ. అద్ధా అవ్య. మనుః, మనుః మనూ మనవః మనుశబ్దః ఉ. పు. ప్ర. ఏ. అప్సరసః ౨ అప్సరోభిః అప్సరోభ్యః ౨ అప్సరసాం అప్సరస్సు అప్సరశ్శబ్దః స. స్త్రీ. ని. బ. తృ. బ. చక్రే చక్రాతే చక్రిరే డుకృఞ్ కరణ ఇత్యస్మాత్సకర్మకాద్ధాతోః కర్తరి భూతే లిటి ఆత్మనే. ప్ర. పురు. ఏ. ప్రజాం, ప్రజాం ప్రజే ప్రజాః ప్రజాశబ్దః ఆ. స్త్రీ. ద్వి. బ. స్వాం, స్వాం స్వే స్వాః స్వాశబ్దః ఆ. స్త్రీ. ద్వి. బ. నిమేషఏవ చిహ్నం నిమేషచిహ్నం నిమేషచిహ్నేన సహావర్తంత ఇతి సనిమేషచిహ్నాః తాః సనిమేషచిహ్నాః, చిహ్నం చిహ్నే చిహ్నాః సనిమేషచిహ్నశబ్దః ఆ. స్త్రీ. ద్వి. బ.

యదితి. యస్యాంపుర్యాంఅంగనానాంరూపం సౌందర్యమాకారోవా 'రూపం స్వభావేసౌందర్యఆకారశ్లేషయోరపీ' తి విశ్వః. తస్యసరూపతాయాః సారూప్యాత్ భేదకంవ్యావర్తకం, కంచిద్గుణంధర్మమిచ్ఛతీభిః అపేక్షమాణాభిః 'అచ్ఛినద్యోర్ను మి'తి వికల్పాన్నుమభావః. అప్సరోభిరారాధితః ప్రార్థితః మనుః మానుషసృష్టికర్తా స్వాః స్వకీయాః ప్రజాః నిమేషఃపక్ష్మపాతఏవ చిహ్నంవ్యావర్తకం, తేనసహావర్తంత ఇతి సనిమేషచిహ్నాః 'తేనసహేతి తుల్యయోగ ' ఇతి బహువ్రీహిః. చక్రే అద్ధాతత్త్వమిత్యుత్ప్రేక్షా. 'తత్త్వేత్వద్ధాంజసాద్వయమి' త్యమరః. అత్ర స్వాభావిక నిమేషస్య అప్సరఃప్రార్థనా హేతుకత్వోత్ప్రేక్షయాద్వారకాంగనానాం నిమేషమాత్రభిన్నమమానుషం సౌందర్యం వస్తు వ్యజ్యతే.

స్ఫురత్తుషారాంశు మరీచిజాలై
ర్వినిహ్నుతా స్స్ఫాటికసౌధపఙ్క్తిః,
ఆరుహ్య నార్యః క్షణదాసు యస్యాం
నభోగతా దేవ్యఇవ వ్యరాజన్. ౪౩

టీ. యస్యాం=ఏపురమున, క్షణదాసు = రాత్రులయందు, నార్యః=స్త్రీలు, స్ఫు...లైః-స్ఫురత్=ప్రకాశించుచున్న, తుషారాంశు=చంద్రునియొక్క, మరీచిజాలైః = కిరణపుంజముల (వెన్నెలల) చేత, వినిహ్నుతాః=మఱుఁగుపఱుపఁబడిన, స్ఫాటి...క్తీః - స్ఫాటికసౌధ=స్ఫటికపుఱాలమేడలయొక్క, పఙ్క్తీః = వరుసలను, ఆరుహ్య=ఎక్కి, నభోగతాః=ఆకాశమునను న్న, దేవ్యఇవ = దేవకన్నియలుంబోలె, వ్యరాజన్=ప్రకాశించిరో.

తా. ఆపట్టణమున మేడలు వరుసలుగాఁ దీర్చి స్ఫటికపు రాలతోఁ గట్టఁబడియున్నవి. కాంతులు సమముగా నున్నందువలన నవి రాత్రులయందు వెన్నెలలో మఱుఁగువడి తెలియరాకుండినవి. ఇట్లు కనుపించక మిక్కిలి యెత్తుగానున్న యామేడలపై నెక్కియున్న పౌరాంగనలు అంతరిక్షమునఁ జేరియున్న దేవతా స్త్రీలవలె విలసిల్లిరి.

శ. స.—తుషారాః అంశవో యస్యసః తుషారాంశుః మరీచీనాం జాలాని మరీచిజాలాని తుషారాంశోః మరీచిజాలాని తు...లాని స్ఫురంతిచతాని తు...లానిచ స్ఫురత్తుషారాంశు మరీచిజాలాని తైః స్ఫు...లైః, జాలేన జాలాభ్యాం జాలైః స్ఫురత్తుషారాంశుమరీచి జాలశబ్దః అ. న. తృ. బ. వినిహ్నుతాం, వినిహ్నుతాం వినిహ్నుతే వినిహ్నుతాః వినిహ్నుతాశబ్దః ఆ. స్త్రీ. ద్వి. బ. స్ఫటికానాం వికారాః స్ఫాటికాః స్ఫాటికాశ్చతే సౌధాశ్చ స్ఫాటికసౌధాః స్ఫాటికసౌధానాం పఙ్క్తయః స్ఫాటికసౌధపఙ్క్తయః తాః స్ఫా...ఙ్క్తీః, పఙ్క్తిం పఙ్క్తీ పఙ్క్తీః స్ఫాటికసౌధపఙ్క్తిశబ్దః ఇ. స్త్రీ. ద్వి. బ. ఆరుహ్య ల్యబంత. నారీ, నారీ నార్యౌ నార్యః నారీశబ్దః ఈ. స్త్రీ. ప్ర. బ. క్షణదాయాం, క్షణదాయాం క్షణదయోః క్షణదాసు క్షణదాశబ్దః ఆ. స్త్రీ. స. బ. యస్యాం, యస్యాం యయోః యాసు యచ్ఛబ్దః ద. స్త్రీ. స. ఏ. నభః గతాః నభోగతాః, గతా గతే గతాః నభోగతా శబ్దః ఆ. స్త్రీ. ప్ర. బ. దేవీ, దేవీ దేవ్యౌ దేవ్యః దేవీశబ్దః ఈ. స్త్రీ. ప్ర. బ. ఇవ అవ్య. వ్యరాజత్ వ్యరాజతాం వ్యరాజన్ విపూర్వాత్ రాజృదీప్తా విత్యస్మా దకర్మకాద్ధాతోః కర్తరి భూతేలఙి పరస్మై ప్ర. పు. బ.

స్ఫురదితి. యస్యాంపురి క్షణదాసు రాత్రిషు. నార్యః స్ఫురద్భిః తుషారాంశోశ్చంద్రస్య మరీచిజాలైశ్చంద్రికాభిః వినిహ్నుతా అపహ్నుతాః తదేకరూపతాపత్తేర గృహ్యమాణా ఇత్యర్థః అతఏవసామాన్యాలంకారః. 'సామాన్యం గుణసామ్యేన యత్ర వస్త్వంతరైకతే'తి లక్షణాత్. స్ఫాటికానాం స్ఫటికవికారాణాం, సౌధానాం పఙ్క్తీరారుహ్య నభోగతా దివ్యో దేవాంగనాఇవ, దేవశబ్దస్య పచాదిషు దేవడితి పాఠాత్ 'టిడ్ఢాణఞ్' ఇత్యాదినా ఙీప్. వ్యరాజన్ సౌధానామగ్రహణాదభ్రంకషత్వాచ్చ తత్ర లక్ష్యమాణాః స్త్రియః ఖేచర్యఇవ రేజు రిత్యర్థః. అత్ర నభోగతత్వోత్ప్రేక్షాయాః పూర్వోక్తసామాన్యసాపేక్షత్వాత్సంకరః.

కాంతేందుకాంతోపలకుట్టిమేషు
ప్రతిక్షపం హర్మ్యతలేషు యత్ర,
ఉచ్చై రధఃపాతిపయోముచోఽపి
సమూహ మూహుః పయసాం ప్రణాళ్యః. ౪౪

టీ. యత్ర=ఏపట్టణమున, ప్రతిక్షపం=రాత్రులయందు, కాంతేం...షు - కాంత=రమ్యములైన, ఇందుకాంతోపలకుట్టిమేషు=చంద్రకాంతమణుల కట్టడపునేలలుగల, హర్మ్యతలేషు=మేడలయందలి, ఉచ్చైః=ఉన్నతములైన, ప్రణాళ్యః = నీళ్లుపోవుదారులు, అధఃపాతిపయోముచోఽపి=క్రిందుగాసంచరించుచున్న మేఘములుగలవి యయ్యును, పయసాం=ఉదకములయొక్క, సమూహం = సముదాయమును (జలప్రవాహమును), ఊహుః=వహించినవి.

తా. చంద్రకాంతమణులుచెక్కిన కట్టడపునేలల నొప్పారుచున్న యచ్చటిమేడలమీఁదనున్న తూములు మేఘమండలము వానికి దిగువగానుండుటచేత నెన్నడును వాననీరుపడకపోయినను రాత్రులయందు చంద్రకిరణ ప్రసారమున నచ్చటి చంద్రకాంతమణులు స్రవించుటచేత నిండుగా జలమును ప్రవహించుచున్నవి. అచ్చటిమేడలు మిక్కిలి యున్నతములని తాత్పర్యము.

శ. స.—ఇందుకాంతాఇతి ఉపలాః ఇందుకాంతోపలాః ఇం...లానాం కుట్టిమాని ఇందు...ల కుట్టిమాని కాంతాని ఇందు...మాని యేషు తాని కాంతేం...మాని తేషు కాం...మేషు, కుట్టిమే కుట్టిమయోః కుట్టిమేషు కాంతేందుకాంతోపలకుట్టిమశబ్దః ఆ. న. స. బ.

క్షపాయాం ప్రతిక్షపం అవ్యయీభావావ్య. హర్మ్యాణాం తలాని హర్మ్యతలాని తేషు హర్మ్యతలేషు, తలే తలయోః తలేషు హర్మ్యతల శబ్దః అ. న. స. బ. యత్ర త్రలంత. ఉచ్చైః అవ్య. అధఃపతంతీతి అధఃపాతినః పయాంసి ముంచంతీతి పయోముచః అధఃపాతినః పయోముచః యాసాంతాః అధఃపాతి పయోముచః, ముక్ ముచౌ ముచః అధఃపాతిపయోముక్ఛబ్దః చ. స్త్రీ. ప్ర. బ. అపి అవ్య. సమూహం, సమూహం సమూహౌ సమూహాన్ సమూహశబ్దః అ. పు. ద్వి. ఏ. ఉవాహ, ఊహతుః ఊహుః వహప్రాపణ ఇత్యస్మాత్సకర్మకాద్ధాతోః కర్తరి భూతే లిటి పరస్మై ప్ర. పురు. బ. పయసః, పయసః పయసోః పయసాం పయశ్శబ్దః స. న. ష. బ. ప్రణాలీ, ప్రణాలీ ప్రణాళ్యౌ ప్రణాళ్యః ప్రణాళీశబ్దః ఈ. స్త్రీ. ప్ర. బ.

కాంతేతి. యత్ర క్షపాసు ప్రతిక్షపం విభక్త్యర్థేఽవ్యయీభావః, కాంతాని రమ్యాణి ఇందుకాంతోపలానాంచంద్రకాంతమణీనాంకుట్టిమానినిబద్ధభూమయో యేషు తేషు 'కుట్టిమోఽస్త్రీనిబద్ధాభూ' రిత్యమరః. హర్మ్యతలేషు ఉచ్చైరున్నతాః ప్రణాళ్యః, జలమార్గాః 'ద్వయోః ప్రణాలీపయసః పదవ్యామి'త్యమరః. అధఃపాతినః అధశ్చరాః, పయోముచో మేఘా యాసాం తాః అధఃకృత మేఘమండలత్వాత్ అజ్ఞాతవృష్టిపాతా అపీత్యర్థః. విరోధాలంకారః. పయసాం సమూహం పయఃపూరం ఊహుః వహంతి స్మ, చంద్రకాంతనిష్యందైరితిభావః. వహేర్లిట్. 'వచిస్వపీ'త్యాదినా సంప్రసారణం. అత్ర సౌధానాం ప్రణాలీనాంచ తాదృగౌన్నత్యపయఃపూరాసంబంధేపి సంబంధోక్తేరతిశయోక్తిః.

రతౌ హ్రియా యత్ర నిశామ్య దీపాన్
జాలాగతాభ్యోఽధిగృహం గృహిణ్యః,
బిభ్యు ర్బిడాలేక్షణభీషణాభ్యో
వైదూర్యకుడ్యేషు శశిద్యుతిభ్యః. ౨౯

టీ. యత్ర=ఏనగరమున, అధిగృహం = ఇండ్లయందు, గృహిణ్యః = కులాంగనలు, రతౌ=సంభోగకాలమున, హ్రియా=సిగ్గుచేత, దీపాన్=దీపములను, నిశామ్య=ఆర్పి, జాలాగతాభ్యః = కిటికీలగుండావచ్చిన, వైదూర్యకుడ్యేషు = వైడూర్యమాణిక్యపు గోడలయందు ప్రతిఫలించినవి గనుక, బిడాలేక్షణ భీషణాభ్యః=పిల్లికళ్లవలె భయంకరములైన, శశిద్యుతిభ్యః = చంద్రకాంతులవల్ల, బిభ్యుః=భయపడిరి.

తా. ఆపురియందలి కులాంగనలు రతులయందు సిగ్గుచేత యింట్లలోని దీపముల నార్పివైచిరి. కాని కిటకీలగుండా లోపలికి వచ్చిన చంద్రకిరణములు వెలుతురు గలుగఁజేయుటయేగాక యచ్చటి వైడూర్యమణులు గోడలమీఁదఁబడి పిల్లికండ్లవలె భయంకరములుగా తోఁచినవి. అవిచూచి యాముగుదలు భయమందిరి.

శ. స.—రత్యాం, రత్యాం రతౌ రత్యోః రతిషు రతిశబ్దః ఇ. స్త్రీ. స. ఏ. హ్రియా, హ్రియా హ్రీభ్యాం హ్రీభిః హ్రీశబ్దః ఈ. తృ. ఏ. యత్ర త్రలంత. నిశామ్య ల్యబంత. దీపం, దీపం దీపౌ దీపాః దీపశబ్దః అ. పు. ద్వి. బ. జాలేభ్యః ఆగతాః జాలాగతాః తాభ్యః జాలాగతాభ్యః, ఆగతాయాః ఆగతాభ్యాం ఆగతాభ్యః జాలాగతాశబ్దః ఆ. స్త్రీ. పం. బ. గృహేషు అధిగృహం అవ్యయీ. గృహిణీ, గృహిణీ గృహిణ్యౌ గృహిణ్యః గృహిణీశబ్దః ఈ. స్త్రీ. ప్ర. బ. బిభాయ బిభ్యతుః బిభ్యుః ఞిభీభయఇత్యస్మాదకర్మకాద్ధాతోః కర్తరి భూతేలిటి పర. ప్ర. పుర. ఏ. బిడాలానాం ఈక్షణాని బిడాలేక్షణాని బిడాలేక్షణవత్ భీషయంతీతి బిడాలేక్షణభీషణాః తాభ్యః బిడాలేక్షణభీషణాభ్యః భీషణాయాః భీషణాభ్యాం భీషణాభ్యః బిడాలేక్షణభీషణాశబ్దః ఆ. స్త్రీ. పం. బ. విదూరాత్ (వాలవాయాత్) ప్రభవంతీతి వైదూర్యాణి వైదూర్యాణాం కుడ్యాని వైదూర్యకుడ్యాని తేషు వైదూర్యకుడ్యేషు, కుడ్యే కుడ్యయోః కుడ్యేషు వైదూర్యకుడ్యశబ్దః అ. న. స. ఏ. శశినః ద్యుతయః శశిద్యుతయః తాభ్యః శశిద్యుతిభ్యః, ద్యుత్యాః ద్యుతేః ద్యుతిభ్యాం ద్యుతిభ్యః శశిద్యుతిశబ్దః ఇ. స్త్రీ. పం. బ.

రతావితి. యత్ర పురి గృహేష్వధిగృహం విభక్త్యర్థేవ్యయీభావః. గృహిణ్యః, కులాంగనాః, అతఏవ రతౌరతికాలే, హ్రియా దీపాన్నిశామ్య నిర్వాప్య 'శమేర్దర్శనవ్యతిరిక్తార్థేమిత్వాద్ధ్రస్వాదేశాభావశ్చింత్యః. (నిశమ్యేత్యేవపాఠో వల్లభాంగీకృతః) జాలాగతాభ్యో+గవాక్షమార్గప్రవిష్టాభ్యః 'జాలంగవాక్షఆనాయ' ఇతి విశ్వః. విదూరాత్ప్రభవంతీతి వైదూర్యాణి వాలవాయజమణయః 'వైదూర్యంవాలవాయజమి' తి విశ్వః. 'విదూరాఞ్ఞ్య' ఇతి ఞ్యప్రత్యయః. అత్ర విదూరశబ్దోవాలవాయస్యాదేశః పర్యాయోవాతత్రోపచరితోవా, తేన వాలవాయాద్గిరేరప్రభవతి, నవిదూరాన్నగ

రాత్. అత్ర తు సంస్క్రియత ఇత్యాక్షేపః ప్రత్యుక్తః తదుక్తమ్ — 'నాలవాయోవిదూరంచ ప్రకృత్యంతరమేవవా, నవైత తేత్రితిచేద్భ్రియాజ్జిత్వరీవను పాచరేది' తి. తేషాం కుడ్యేషు భిత్తిషు సంక్రాంతాభ్య ఇతిశేషః, అతఏవ తచ్ఛాయాపత్త్యా పైంగళ్యాత్, బిడాలేక్షణవద్భీషయంతీతి భీషణాభ్యః భయంకరాభ్యః నంద్యాదిత్వాత్కర్తరిల్యు ప్రత్యయేటాప్. శశిమ్యుతిభ్యో బిభ్యుర్భీతాః మాఘ్యాదితిభావః. లిట్. అత్ర లజ్జావారణాయ దీపనిర్వాపణే నకేవలం తదసిద్ధిః ప్రత్యుత భయంచోత్పన్నమితి అనర్థోత్పత్తిరూపో విషమప్రభేదః. 'విరుద్ధకార్యస్యోత్పత్తిర్యత్రానర్థస్యవాభవేత్, విరూపఘటనావాస్యా ద్విషమాలంకృతిస్త్రిధే' తి లక్షణాత్.

యస్యా మతిశ్లక్ష్ణతయా గృహేషు
విధాతు మాలేఖ్య మశక్నువంతః,
చక్రు ర్యువానః ప్రతిబింబితాంగా
స్సజీవచిత్రా ఇవ రత్నభిత్తీః. ౪౬

టీ. యస్యాం=ఏపట్టణమందు, గృహేషు=ఇండ్లయందు, అతిశ్లక్ష్ణతయా=మిక్కిలి నున్ననివియగుటచేత, ఆలేఖ్యం = చిత్తరువును, విధాతుం=నిర్మాణము జేయుటకు, అశక్నువంతః=అసమర్థులై, యువానః=ప్రాయపువారు, ప్రతిబింబితాంగాః=ప్రతిఫలించిన తమ యాకారముగలవారలగుచు, రత్నభిత్తీః=రతనంపుఁగోడలను, సజీవచిత్రా ఇవ=జీవముతోఁగూడిన చిత్తరువులు గలవియన్నట్లు, చక్రుః=చేసిరి.

తా. అచ్చటి రత్నాలగోడలు నున్నగానుండుటచేత వానియందు చిత్తరువులు వ్రాయఁబూనిన చిత్రకారులట్లు చేయఁజాలక పోయిరి కాని తమ విగ్రహములందు ప్రతిఫలింపఁగా గోడలు సజీవ చిత్రవంతములన్నట్లు చేసిరి.

శ. స.—యస్యాం, యస్యాం యయోః యాసు యచ్ఛబ్దః ద. స్త్రీ. స. ఏ. అత్యంతం శ్లక్ష్ణాః అతిశ్లక్ష్ణాః అతిశ్లక్ష్ణానాం భావః అతిశ్లక్ష్ణతా తయా అతిశ్లక్ష్ణతయా, అతిశ్లక్ష్ణతయా అతిశ్లక్ష్ణతాభ్యాం అతిశ్లక్ష్ణతాభిః అతిశ్లక్ష్ణతాశబ్దః ఆ. స్త్రీ. తృ. ఏ. గృహాః గృహాణ్ గృహైః గృహేభ్యః. ౨. గృహాణాం గృహేషు గృహశబ్దః అ. పు. ని. బ. స. బ. విధాతుం తుమున్నంత. ఆలేఖ్యం, ఆలేఖ్యం ఆలేఖ్యే ఆలేఖ్యశబ్దః అ. న. ద్వి. ఏ. అశక్నువన్, అశక్నువన్ అశ

కున్నవంతౌ అశకున్నవంతః అశకున్నవచ్ఛబ్దః త. పు. ప్ర. బ. చకార చ క్రతుః చక్రుః డుకృఞ్ కరణే ఇత్యస్మాత్సకర్మకాత్కర్తరి భూతేలిటి పరస్మై ప్ర. పురు. బ. యువా, యువా యువానౌ యువానః యువన్శబ్దః న. పు. ప్ర. బ. ప్రతిబింబితాని అంగాని యేషాంతే ప్రతిబింబితాంగాః, అంగః అంగౌ అంగాః ప్రతిబింబితాంగశబ్దః అ.పు.ప్ర.బ. జీవైస్సహావర్తంత ఇతి సజీవాని సజీవాని చిత్రాణి యాసుతాః సజీవచిత్రాః తాః సజీవచిత్రాః, చిత్రాం చిత్రే చిత్రాః సజీవచిత్రాశబ్దః ఆ. స్త్రీ. ద్వి. బ. ఇవ అవ్య. రత్నానాం భిత్తయః రత్నభిత్తయః తాః రత్నభిత్తీః, రత్నభిత్తిం రత్నభిత్తీ రత్నభిత్తీః రత్నభిత్తిశబ్దః ఇ. స్త్రీ. ద్వి. బ.

యస్యామితి. యస్యాంగృహేషు అతిశ్లక్ష్ణతయా రత్నభిత్తీనా ముకిస్నిగ్ధతయా ఆలేఖ్యం చిత్రం, విధాతుం నిర్మాతుం, అశకున్నవంతః యువానః ప్రతిబింబితాంగాః స్వాయం తాసు సంక్రాంతమూర్తయస్సంతః, రత్నభిత్తీస్సజీవచిత్రా స్సచేతనచిత్రాఇతి రివ, చక్రురిత్యుత్ప్రేక్షా.

సావర్ణ్యభాజాం ప్రతిమాగతానాం
 లక్ష్యైః స్మరాపాండుతయాంగనానామ్,
యస్యాం కపోలైః కలధౌతధామ
 స్తంభేషు భేజే మణిదర్పణశ్రీః. 48

టీ. యస్యాం=ఏద్వారకాపురియందు, కలధౌతధామస్తంభేషు =బంగారు యింటికంబములయందు, ప్రతిమాగతానాం=ప్రతిఫలనముఁ బొందిన, సావర్ణ్యభాజాం = సావర్ణ్యమును జెంది (వేఱుగాఁదెలియక) యున్న, అంగనానాం=స్త్రీలయొక్క, స్మరాపాండుతయా.-స్మర=మదనవికారముచేత, ఆపాండుతయా=అంతటను దెల్లనగుటచేత, లక్ష్యైః= (ఏర్పాటుగా) కనఁబడుచున్న, కపోలైః = చెక్కిళులచేత, మణిదర్పణశ్రీః=స్ఫటికమణులతోఁ జేసిన యద్దముల కాంతివంటికాంతి, భేజే= పొందఁబడెను.

తా. ఆ ద్వారకాపురమందలి యిండ్లస్తంభములు బంగారుతోఁ జేయఁబడినవి. అంగనామణుల యంగములును బంగారువలె మెఱుఁగారుచుండును. వారియంగములు లా స్తంభములయందు ప్రతిఫలించి

ఏకవర్ణమగుటవలన వేఱుగాఁ దెలియరాకున్నవి. కాని మదన వికారాతిశయంబున తెల్లఁబడియుండుటం జేసి యందు గన్పట్టుచున్న కపోలములుమాత్రము స్ఫటికపురాలతో జేయఁబడిన యద్దముల కాంతిని మించియున్నవి.

శ. స.—సమానః వర్ణః యాసాంతాః సవర్ణాః సవర్ణానాం భావః సావర్ణ్యం, సావర్ణ్యం భజంతీతి సావర్ణ్యభాజః తాసాం సావర్ణ్యభాజాం, భాజః భాజోః భాజామ్ సావర్ణ్యభాక్ఛబ్దః జ. స్త్రీ). ష. బ. ప్రతిమాం గతాః ప్రతిమాగతాః తాసాం ప్రతిమాగతానాం, గతాయాః గతయోః గతానాం ప్రతిమాగతాశబ్దః ఆ. స్త్రీ). ష. బ. లక్ష్యంతఇతి లక్ష్యాః తైః లక్ష్యైః, లక్ష్యేణ లక్ష్యాభ్యాం లక్ష్యైః లక్ష్యశబ్దః అ. పు. తృ. బ. పాండూనాం భావః పాండుతా ఆసమంతాత్ పాండుతా ఆపాండుతా స్మరేణ ఆపాండుతా స్మరాపాండుతా తయా స్మరాపాండుతయా, ఆపాండుతయా ఆపాండుతాభ్యాం ఆపాండుతాభిః స్మరాపాండుతాశబ్దః ఆ. స్త్రీ). తృ. ఏ. కల్యాణం అంగం యాసాం తాః అంగనాః తాసాం అంగనానాం, అంగనాయాః అంగనయోః అంగనానాం అంగనాశబ్దః ఆ. స్త్రీ. ష. బ. యస్యాం, యస్యాం యయోః యాసు యచ్ఛబ్దః ద. స్త్రీ. స. ఏ. కపోలేన, కపోలేన కపోలాభ్యాం కపోలైః కపోలశబ్దః అ. పు. తృ. బ. ధామ్నాం స్తంభాః ధామస్తంభాః కలధౌతవికారాశ్చ తే ధామస్తంభాశ్చ కలధౌతధామస్తంభాః తేషు కల...షు, స్తంభే స్తంభయోః స్తంభేషు కలధౌతధామస్తంభశబ్దః అ. పు. స. బ. భేజే భేజాతే భేజిరే భజసేవాయా మిత్యస్మాత్సకర్మకాద్ధాతోః కర్మణిభూతే లిటి ఆత్మ. ప్ర. పురు. ఏ. మణీనాం దర్పణాని మణిదర్పణాని మణిదర్పణానాం శ్రీరివశ్రీః మణిదర్పణశ్రీః, శ్రీః శ్రియౌ శ్రియః మణిదర్పణశ్రీశబ్దః ఈ. స్త్రీ. ప్ర. ఏ.

సావర్ణ్యేతి. యస్యాం పురి కలధౌతధామస్తంభేషు హేమాగారస్తంభేషు. 'కలధౌతం రూప్యహేమ్నో రి' తి విశ్వః. ప్రతిమాగతానాం, ప్రతిబింబగతానాం, సావర్ణ్యభాజాం తత్సావర్ణ్యాదగృహీతభేదానామిత్యర్థః, అతఏవ సామాన్యాలంకారః 'సామాన్యంగుణసామ్యేనయత్రవస్త్వంతరైకతే' తి లక్షణాత్. అంగనానాంస్మరాపాండుతయా స్మరేణ మదనేన ఆపాండుతయా లక్ష్యైః భిన్నవర్ణత్వాద్భేదేనగృహ్యై

మాణై రిత్యర్థః. కపోతైర్మణిదర్పణానాంస్ఫటికమణిముకురాణాం, శ్రీకర్త్రీ శ్రేష్ఠా ప్రాప్తైతినిదర్శనా. సాచోక్తసామాన్యప్రసాదలబ్ధేతి తేనాస్యాశ్సంకరః.

శుకాంగనీలోపలనిర్మితానాం
లిప్తేషు భాసా గృహదేహళీనాం,
యస్యా మళిందేషు నచక్రు రేవ
ముగ్ధాంగనా గోమయగోముఖాని. ౭౫

టీ. యస్యాం = ఏపురమందు, ముగ్ధాంగనాః=ముద్దరాండ్రు, శు...నాం-శుకాంగ = చిలుకఱెక్కలవలె, నీల=నీలవర్ణమైన, ఉపల= (మరకత) మణులచేత, నిర్మితానాం=నిర్మింపఁబడిన, గృహదేహళీనాం =ఇంటిగడపలయొక్క, భాసా=కాంతిచేత, లిప్తేషు = పూయఁబడిన, అళిందేషు=వాకిళ్లముందఱ, గోమయగోముఖాని=ఆవుపేడయలుకుటలను, నచక్రురేవ=చేయకయేపోయిరి.

తా. ఆ ద్వారకానగరమందలి యిండ్లకుఁ గడపలుగాఁ బెట్టిన చిలుకఱెక్కలవంటి మరకత మాణిక్యముల కాంతులు ప్రసరించి పచ్చగానుండుట జూచి అలికినచోటే యనుకొని భ్రాంతిపడి కడపలముందఱ గోమయముతో నలుకుట మానివేసిరి.

శ. స.—శుకస్య అంగం శుకాంగం శుకాంగమివ నీలాః శుకాంగనీలాః శు...లాశ్చ తే ఉపలాశ్చ శుకా...పలాః శు...పలైః నిర్మితాః శుకా...ర్మితాః తాసాం శు...తానాం, నిర్మితాయాః నిర్మితయోః నిర్మితానాం శుకాంగనీలోపలనిర్మితాశబ్దః ఆ. స్త్రీ. ష. బ. లిప్తే, లిప్తే లిప్తయోః లిప్తేషు లిప్తశబ్దః అ. పు. స. బ. భాసా, భాసా భాభ్యాం భాభిః భాశ్శబ్దః స. స్త్రీ. తృ. ఏ. గృహాణాం దేహళ్యః గృహదేహళ్యః తాసాం గృహదేహళీనాం, దేహళ్యాః దేహళ్యోః దేహళీనాం గృహదేహళీశబ్దః ఈ. స్త్రీ. ష. బ. యస్యాం, యస్యాం యయోః యాసు యచ్ఛబ్దః ద. స్త్రీ. స. ఏ. అళిందే, అళిందే అళిందయోః అళిందేషు అళిందశబ్దః అ. పు. స. బ. న. అవ్య. చకార చక్రతుః చక్రుః డుకృఞ్ కరణ ఇత్యస్మాత్సకర్మకాద్ధాతోః కర్తరి భూతే లిటి పర. ప్ర. పు. బ. ఏవ అవ్య. ముగ్ధాశ్చ తాః అంగనాశ్చ ముగ్ధాంగనాః, అంగనా అంగనే అంగనాః ముగ్ధాంగనాశబ్దః ఆ. స్త్రీ. ప్ర. బ.

గోః పురీషం గోమయం గోమయస్య గోముఖాని గోమయగోముఖాని తాని గో...ఖాని, గోముఖం గోముఖే గోముఖాని గోమయగోముఖ శబ్దః అ. న. ద్వి. బ.

శుకాంగేతి. యస్యాంపురి ముగ్ధాంగనాః శుకాంగవన్నీలాః ఉపలా మణయోమరకతానీత్యర్థః. 'ఉపలః ప్రస్తరేమణా వి'తి విశ్వః. తైర్నిర్మితానాం గృహదేహళ్యోః గృహద్వారశాఖాధారదారూణి,'గృహావగ్రహణీదేహళ్యంగణం చత్వరాజర' ఇత్యమరః. తాసాంభాసాలిప్తేషు అళిందేషు ద్వారబహిర్భాగేషు. 'ప్రఘాణప్రఘణాళిందా బహిర్ద్వారప్రకోష్ఠక ' ఇత్యమరః. గోఃపురీషంగోమయం 'గోశ్చపురీష' ఇతి మయట్, తస్యగోముఖాని లేపనాని, 'లేప నేపటిలాగా(కా) రే వాద్యభాణ్డేపిగోముఖ' మితి విశ్వః. నచక్రు రేవ మరకతప్రభాయాం విలేపనభ్రాంత్యేతిభావః. అతఏవ భ్రాంతిమదలంకారః. 'కవిసమ్మతసాదృశ్యాద్వస్త్వంతరమతిర్యత్ర స భ్రాంతిమాని' తి సర్వస్వకారలక్షణాత్.

గోపానసీషు క్షణ మాస్థితానా
మాలంబిభి శ్చంద్రకిణాం కలాపైః,
హారిన్మణిశ్యామతృణాభిరామై
ర్గృహాణి నీవ్రైరివ యత్ర రేజుః. ౭౯

టీ. యత్ర=ఏపట్టణమందు, గోపానసీషు = చూరుపట్టెలయందు, క్షణం=కొంచెము సేపు, ఆస్థితానాం=నిలిచియున్న, చంద్రకిణాం= నెమళ్లయొక్క, ఆలంబిభిః=వ్రేలాడుచున్న, కలాపైః=పింఛముల చేత, హా...మైః-హారిన్మణి = మరకతమణులవలె, శ్యామ = ఆకుపచ్చనైన, తృణ=గడ్డిపరకలచేత, అభిరామైః=ఇంపైన, నీవ్రైరివ=ముంజూరుల తోడనుంబోలె, రేజుః=కొమరుమిగిలినవి.

తా. ఆయూరి యిండ్ల చూరుపట్టెల (కొణిగెల) మీఁద కొంచెము సేపు నెమళ్లు నిలువఁబడి వానిపింఛములు దిగువకు వ్రేలాడుచుండఁగా నప్పు డాయిండ్లు మరకతమణులవంటి పచ్చని గడ్డిపోచల చూరులతో నొప్పుచున్నవా యన్నట్లు సొంపుమీఱినవి.

శ. స.—గోపానస్యాం, గోపానస్యాం గోపానస్యోః గోపానసీషు గోపానసీశబ్దః ఈ. స్త్రీ. స. బ. క్షణం, క్షణం క్షణౌ క్షణాన్ క్షణశబ్దః అ. పు. ద్వి. ఏ. ఆస్థితస్య, ఆస్థితస్య ఆస్థితయోః ఆస్థితా

నాం ఆస్థితశబ్దః అ. పు. ష. బ. ఆలంబినా, ఆలంబినా ఆలంబిభ్యాం ఆలంబిభిః ఆలంబిశబ్దః న. పు. తృ. బ. చంద్రకాః ఏషాంసంతీతి చంద్రకిణః తేషాం చంద్రకిణాం, చంద్రకిణః చంద్రకిణోః చంద్రకిణాం చంద్రకిశబ్దః న. పు. ష. బ. కలాపేన, కలాపేన కలాపాభ్యాం కలాపైః కలాపశబ్దః అ. పు. తృ. బ. హరితశ్చ తే మణయశ్చ హరిన్మణయః హరిన్మణయఇవ శ్యామాని హ...మాని హ...మానిచ తాని తృణానిచ హరి...ణాని హ...ణైః అభిరామాణి హరి...మాణి త్రైః హ...మైః, అభిరామేణ అభిరామాభ్యాం అభిరామైః హరిన్మణిశ్యామతృణాభిరామశబ్దః అ. న. తృ. బ. గృహం, గృహం గృహే గృహాణి గృహాశబ్దః అ. న. ప్ర. బ. నీవ్రేణ, నీవ్రేణ నీవ్రాభ్యాం నీవ్రైః నీవ్రశబ్దః అ. న. తృ. బ. ఇవ అవ్య. యత్ర అవ్య. రరాజ రరాజతుః రేజతుః రరాజుః రేజుః రాజృదీప్తావిత్యస్మాదకర్మకాద్ధాతోః కర్తరిభూతే లిటి పర. ప్ర. పురు. బ.

గోపానసీష్వితి. యత్రపురి గృహాణి గోపానసీషు వలభీఛాదనాధారదారుషు, వంశపంజరేష్విత్యర్థః, అతఏవ 'గోపానసీతువలభీచ్ఛాదనేవక్రదారుణీ' త్యత్రపటలాధారవంశపంజరే ఇత్యాహక్షీరస్వామీ. క్షణమిషత్కాలం అత్యంతసంయోగే ద్వితీయా. ఆస్థితానామాసీనానాం చంద్రకాః మేచకాః, 'సమౌచంద్రకమేచకౌ' విత్యమరః. తద్వతాంచంద్రకిణాంమయూరాణామాలంబిభిర్లంబమానైః కలాపైర్బర్హైః. 'కలాపోభూషణేబర్హే' ఇత్యమరః. హరిన్మణయో మరకతాని. 'గారుత్మతం మరకతమశ్మగర్భంహరిన్మణిరి' త్యమరః. తద్వచ్ఛ్యామైః తృణైః అభిరామాణిహరితతృణామయానీత్యర్థః. తైః నీవ్రైః పటలప్రాంతైరివ రేజుః, 'వలీకనీవ్రేపటలప్రాంతేఽథ పటలంఛదిరి' త్యమరః. ఛాదనపర్యాయా పటలచ్ఛదిషీ, చదిరంచలవాచినీ వలీకనీవ్రే. ఛదిష ఆధారోవంశపంజరో గోపానసీతివివేకః. హరితత్వాలంబనాదిగుణక్రియానిమిత్తానీవ్రైరివేతి స్వరూపోత్ప్రేక్షా.

బృహత్తులైరప్యతులైర్వితాన
మాలాపినద్ధైరపి చావితానైః,
రేజే విచిత్రైరపి యా సచిత్రై
ర్గృహైర్విశాలైరపి భూరిశాలైః. ౧౦

టీ. యా=ఏపురము, బృహత్తులైరపి - బృహత్ = పెద్దవైన, తులైరపి=దూలములదిగువ స్తంభములమీఁదిపీటలు (బోదెలు) కలవి

(యయ్యును) యు, అతులైః = (బోదియలులేనివి యని విరోధము.) సాటిలేనివియు, వి... ద్ధైరపిచ-వితాన=మేలుకట్ల (చాందినీల)యొక్క, మాలా=పంక్తులచేత, పినద్ధైరపిచ=కప్పఁబడినవయ్యును, అవితానైః= (మేలుకట్లులేనివి అనివిరోధము.) వట్టివికానివియు, విచిత్రైరపి=(చిత్తరువు లేనివయ్యును అని విరోధము) అద్భుతమైనవియు, సచిత్రైః=చిత్తరువులతోఁగూడినవియు, విశాలైరపి=(చావడులు లేనివయ్యును అని విరోధము.) విశాలమైనవియు, భూరిశాలైః=పెక్కులు సావళ్లుగలవియు (నగు), గృహైః=ఇండ్లతో, రేజే=పొల్పారెనో.

తా. ఆ ద్వారకానగరము దూలముల మోయుస్తంభముల మీఁది పెద్దపెద్దపీటల (బోదియల)తోడను,అన్నిచోట్లను వరుసవరుసలుగాఁ గట్టఁబడిన చక్కని మేలుకట్లతోడను, చమత్కారమైన చిత్తరువులతోడను ననేకములగు చావళ్లు మొదలగు ప్రదేశముతోడను నొప్పి సాటిలేనివై యేవస్తువులకును లేమియనుమాటలేక యేకవిశాలములై యద్భుతముగా జూచువారలకు సొంపునింపుచున్న లోగిళ్లతో నొప్పియున్నది.

శ. స.—బృహత్యః తులాః యేషు తే బృహత్తులాః తైః బృహత్తులైః, తులేన తులాభ్యాం తులైః బృహత్తులశబ్దః అ. పు. తృ. బ. అపి అవ్య. నవిద్యతే తులా యేషాంతే (నవిద్యంతె తులాః యేషు తే) అతులాః తైః అతులైః, అతులేన అతులాభ్యాం అతులైః అతులశబ్దః అ. పు. తృ. బ. వితానానాం మాలాః వితానమాలాః వి...లాభిః పినద్ధాః తైః వితా...ద్ధైః పినద్ధేన పినద్ధాభ్యాం పినద్ధైః వితానమాలాపినద్ధశబ్దః అ. పు. తృ. బ. అపి అవ్య. చ అవ్య. న వితానాః (నవిద్యంతే వితానాః యేషు తే) అవితానాః తైః అవితానైః, అవితానేన అవితానాభ్యాం అవితానైః అవితానశబ్దః అ. పు. తృ. బ. రేజే రేజాతే రేజిరే రాజృదీప్తావిత్యస్మాదకర్మకాద్ధాతోఃకర్తరి భూతే లిటి ఆత్మ. ప్ర. పురు. ఏ. విశేషేణ చిత్రాః (విగతాని చిత్రాణి యేషు తే) విచిత్రాః తైః విచిత్రైః, విచిత్రేణ విచిత్రాభ్యాం విచిత్రైః విచిత్రశబ్దః అ. పు. తృ. బ. చిత్రైస్సహావర్తంతఇతి సచిత్రాః తైః సచిత్రైః, సచిత్రేణ

సచిత్రాభ్యాం సచిత్రైః సచిత్రశబ్దః అ. పు. తృ. బ. గృహైః గృహశబ్దః అ. పు. ని. బ. తృ. బ.(విగతాః శాలాః యేషు తే విశాలాః తైః విశాలైః) విశాలేన, విశాలేన విశాలాభ్యాం విశాలైః విశాలశబ్దః అ. పు. తృ. బ. అపి అవ్య. భూరయః శాలాః యేషు తే భూరిశాలాః తైః భూరిశాలైః, శాలేన శాలాభ్యాం శాలైః భూరిశాలశబ్దః అ. పు. తృ. బ.

బృహదితి. యాః పూః బృహత్యస్తులాః ఉపరిస్థాప్యదార్వాధారభూతాని స్తంభాగ్రపీఠాని యేషు తైః బృహత్తులైః తథాప్యతులైరితివిరోధః. అనుపమైరితిపరిహారః. 'తులాసామ్యే స్తంభపీఠ' ఇత్యుభయత్రాప్యమరశేషః. 'తులామానే పలశతే సాదృశ్యేరాశిభాండయోః,గృహాణాం దారుబంధాయ పీఠ్యామి'తి హైమః. వితానానాముల్లోచానాం మాలాభిః పఙ్క్తిభిః, పినద్ధైరాచ్ఛాదితైః, తథాప్యవితానైస్తద్రహితైరితివిరోధః.అశూన్యైరిత్యవిరోధః.సమస్తవస్తుసమృద్ధైరిత్యర్థః.'అస్త్రీవితానముల్లోచః,వితానంత్రిషుతుచ్ఛక'ఇత్యుభయత్రాప్యమరః. విచిత్రైరాలేఖ్యరహితైరపిసచిత్రైస్తత్సహితైరితివిరోధః. విచిత్రైరద్భుతైరిత్యవిరోధః. 'ఆలేఖ్యాశ్చర్యయోశ్చిత్ర మి' త్యుభయత్రాప్యమరః. విగతాశ్శాలాభద్రాణి గృహైకదేశాః యేషాంతానివిశాలాని 'శాలాగృహేతరుస్కంధే శాఖాగారైకదేశయో రి' తి విశ్వః.తైర్విశాలైరపిభూరిశాలైర్బహుభద్రైరితివిరోధః. విశాలైః పృథులైరిత్యవిరోధః. 'విశాలంపృథులం మహది 'త్యమరః 'వేశ్మాలచ్ఛంకటచావి' తి శాలచ్ఛ్రిత్యయః. గృహైః రేజే అకిరయం సర్వత్రవిరోధే.అత్రావిరోధేపి విరుద్ధవదాభాసాద్విరోధాలంకారః.'విరోధస్సోఽవిరోధేపి విరుద్ధత్వేనయద్వచః' ఇతికావ్యప్రకాశలక్షణాత్.

చిక్రంసయా కృత్రిమపత్రిపఙ్క్తేః
కపోతపాళీషు నికేతనానామ్,
మార్జార మప్యాయతనిశ్చలాంగం
యస్యాం జనః కృత్రిమ మేవ మేనే. ౫౧

టీ. యస్యాం=ఏపట్టణమందు, నికేతనానాం = గృహములయొక్క, కపోతపాళీషు=గువ్వగూళ్లయందు, (ఇది స్తంభాగ్రములయందో, ముంజూరులయందో యేర్పరుపఁబడును.)కృత్రిమం... పఙ్క్తేః-కృత్రిమ=చేతివియగు, పత్రి=పక్షులయొక్క, పఙ్క్తేః=గుంపునకు,చిక్రంసయా=ఆక్రమించు (పట్టుకొను) తలంపుచేత, ఆయతనిశ్చలాంగం-ఆయత=

నిడుపై ముందటికి వాలినదై, నిశ్చల=కదలకుండనున్న, అంగం= శరీరము గలిగినట్టి, మార్జారమపి=పిల్లినిసైతము, జనః=జనము, కృత్రిమమేవ=చేయఁబడినదానినిగనే, మేనే=తలఁచెను.

తా. ఆద్వారకానగరమందలి రాజ మందిరములలో గువ్వ గూళ్లు నిర్మించి యందలికొయ్యలమీఁద కొయ్యలు మొదలగువానితోఁ జక్కఁగా నెన్నియో పావురములను జేసి యుంచినారు. ఆ చెక్కఁన కొయ్య పక్కులనుఁ జూచి నిజముగా పక్షులనికాబోలు మీఁది కుఱికి పట్టుకొనవలయు ననుతలంపుతో చెవులు నిక్కబెట్టుకొని నిడుపుగా సాగి (లేక) ముందటికి వాలి యణఁగి కదలకుండ నున్నయొడలతోఁ బొంచి యున్న పిల్లినిఁజూచి యచ్చటిజనము ఇదియునుఁగూడ కొయ్యతో జేయఁబడినదే యనుకొనిరి. అచ్చటి చిత్రకారులు రచియించిన నిర్జీవప్రతిమలకును నట్టి జీవజంతువులకు నించుకంతయు భేదము కని పెట్ట వశముగాకున్నది. శిల్పవిజ్ఞాన మంతయతిశయముగా నున్నదని తాత్పర్యము.

శ. స.—క్రమితుమిచ్ఛా చిక్రంసా తయా చిక్రంసయా, చిక్రంసయా చిక్రంసాభ్యాం చిక్రంసాభిః చిక్రంసాశబ్దః ఆ. స్త్రీ. తృ. ఏ. క్రియయా నిర్వృత్తాః కృత్రిమాః పత్రే ఏషాం స్త ఇతి పత్రిణః కృత్రిమాశ్చ తే పత్రిణశ్చ కృత్రిమపత్రిణః కృ...ణాం పఙ్క్తిః కృత్రిమపత్రిపంక్తిః తస్యాః కృత్రిమపత్రిపఙ్క్తేః, పఙ్క్త్యోః పఙ్క్తేః పఙ్క్తిషు పఙ్క్తీనాం కృత్రిమపత్రిపఙ్క్తిశబ్దః ఇ. స్త్రీ. ష. ఏ. కపోతాన్ పాలయంతీతి కపోతపాళ్యః తాసు కపోతపాళీషు, పాళ్యాం పాళ్యోః పాళీషు కపోతపాళీశబ్దః ఈ. స్త్రీ. స. బ. నికేతనస్య, నికేతనస్య నికేతనయోః నికేతనానాం నికేతనశబ్దః అ. న. ష. బ. మార్జారం, మార్జారం మార్జారౌ మార్జారాన్ మార్జారశబ్దః అ. పు. ద్వి. ఏ. అపి అవ్య. ఆయతం నిశ్చలం అంగం యస్య సః ఆయతనిశ్చలాంగః తం ఆయ...గం, అంగం అంగౌ అంగాన్ ఆయతనిశ్చలాంగశబ్దః అ. పు. ద్వి. ఏ. యస్యాం, యస్యాం యయోః యాసు యచ్ఛబ్దః ద. స్త్రీ. స. ఏ. జనః, జనః జనౌ జనాః జనశబ్దః అ. పు. ప్ర. ఏ. క్రియయా నిర్వృత్తః కృత్రిమః తం కృత్రిమం, కృత్రిమం కృత్రిమౌ కృత్రి

మార్జా కృత్రిమశబ్దః అ. పు. ద్వి. ఏ. ఏవ అవ్య. మేనే మేనాతే మేనిరే మను అవబోధన ఇత్యస్మాత్సకర్మకాద్ధాతోః కర్తరి భూతే లిటి ఆత్మనే. ప్ర. పురు. ఏ.

చికీర్షయేతి. యస్యాంపురి నికేతనానాం వేశ్మనాం. 'వేశ్మసద్మనికేతన మి'త్యమరః. కపోతాః పక్షిణః, పాలయంతీతికపోతపాల్యో విటంకాపరనామానః స్తంభాగ్రప్రసారితదారువిశేషాః, 'కపోతపాలికాయాంతు విటంకం పుంనపుంసక మి' త్యమరః. కర్మణ్యణ్. జీప్. తాసుకృత్రిమపత్రిణాం దారుమయపక్షిణాం, పత్రేః కర్మణిషష్ఠీ. చికీర్షయా కర్తుమిచ్ఛయా, జిఘృక్షయేత్యర్థః. 'కర్మేస్సన్నంతాదప్రత్యయాది' త్యకారప్రత్యయే టాప్. స్నుక్రమోరనాత్మనేపదనిమిత్త, ఇతీడాగమో నభవతి. అత్రకర్మేర్వృత్త్యాదివ్యతిరిక్తార్థేపి ఆనుపసర్గాద్వేతి వైకల్పికస్యాత్మనేపదనిమిత్తస్యానుపసర్గత్వస్య వైకల్పికస్య సంభవాత్. ఆయతం దీర్ఘమానతంవానిశ్చలమంగంయస్యతం. మార్జారం బిడాలమపి 'ఓతుర్బిడాలోమార్జారః పృషదంశక ఆఖుభు' గిత్యమరః జనః కృత్రిమంక్రియానిర్వృత్తమేవ మేనేనతువాస్తవమిత్యర్థః. డ్వితః క్త్రిః. 'క్త్రేర్మమ్నిత్య' మితి మప్ ప్రత్యయః. ఏతేన కృత్రిమాకృత్రిమభేదో దుర్గ్రహ ఇతి శిల్పవిజ్ఞానాతిశయోక్తిః. అత్రకవికల్పితసాదృశ్యాన్మార్జారజనయోః కృత్రిమాకృత్రిమేషువిపరీతమతిసర్జనాద్భ్రాంతిమదలంకారః. తల్లక్షణంతూక్తమ్.

క్షితిప్రతిష్ఠోఽపి ముఖారవిందై
　ర్వధూజన శ్చంద్ర మధశ్చకార,
అతీతనక్షత్రపథాని యస్యాం
　ప్రాసాదశృంగాణి వృథా ధ్యరుక్షత్.　　౫౨

టీ. యస్యాం=ఏపురియందు, వధూజనః=స్త్రీజనము, క్షితిప్రతిష్ఠోఽపి=భూమియందునికికలదయ్యును, చంద్రం = (ఆకాశమందున్న) చంద్రుని, ముఖారవిందైః=ముఖములను పద్మములచేత, అధశ్చకార=క్రిందుపఱచెను (తిరస్కరించెను). అతీతనక్షత్రపథాని=నక్షత్రమండలమును మించియున్న, ప్రాసాదశృంగాణి=మేడకొప్పురులను, వృథా=వ్యర్థముగా, అధ్యరుక్షత్=ఎక్కెనో.

తా. అచ్చటి జవరాండ్రు భూమియందున్నప్పుడే తమముఖపద్మములచేత (సౌందర్యాతిశయంబున) చంద్రబింబమును గ్రిందుపఱిచిరి. ఇంక వారు నక్షత్రమండలముకంటెను గూడ నెత్తుగా నున్న

మేడ కొప్పరములమీఁది కెక్కుచుండుట ఎందుకు? నిష్ప్రయోజనమే ఎక్కకుండఁగనే క్రిందుపఱిచిరి గదా.

శ. స.—క్షితౌ ప్రతిష్ఠా యస్యసః క్షితిప్రతిష్ఠః, ప్రతిష్ఠః ప్రతిష్ఠౌ ప్రతిష్ఠాః క్షితిప్రతిష్ఠశబ్దః అ. పు. ప్ర. ఏ. అపి అవ్య. ముఖాన్యేవ అరవిందాని ముఖారవిందాని తైః ముఖారవిందైః, అరవిందేన అరవిందాభ్యాం అరవిందైః ముఖారవిందశబ్దః అ. న. తృ. బ. వధూనాం జనః వధూజనః, జనః జనౌ జనాః వధూజనశబ్దః అ. పు. ప్ర. ఏ. చంద్రం, చంద్రం చంద్రౌ చంద్రాన్ చంద్రశబ్దః అ. పు. ద్వి. ఏ. అధః చకారచక్రతుః చక్రుః డుకృఞ్ కరణ ఇత్యస్మాత్సకర్మకాద్ధాతోః కర్తరి భూతే లిటి పర. ప్ర. పురు. ఏ. నక్షరంతీతి నక్షత్రాణి నక్షత్రాణాం పంథాః నక్షత్రపథః నక్షత్రపథం అతిక్రాంతాని అతీతనక్షత్రపథాని, పథం పథే పథాని అతీత నక్షత్రపథశబ్దః అ. న. ద్వి. బ. యస్యాం, యస్యాం యయోః యాసు యచ్ఛబ్దః ద. స్త్రీ. స. ఏ. ప్రాసాదానాం శృంగాణి ప్రాసాదశృంగాణి తాని ప్రా...ణి, శృంగం శృంగే శృంగాణి ప్రాసాదశృంగశబ్దః అ. న. ద్వి. బ. వృథా అవ్య. అధ్యరుక్షత్ అధ్యరుక్షతాం అధ్యరుక్షన్ అధిపూర్వకరుహబీజజన్మని ప్రాదుర్భావేచ ఇత్యస్మాత్సకర్మకాద్ధాతోః కర్తరి భూతే లుఙి పర. ప్ర. పురు. ఏ.

క్షితీతి. యస్యాంపురి వధూజనః క్షితౌప్రతిష్ఠాయస్యక్షితిప్రతిష్ఠోభూమిస్థోపి, చంద్రందివిష్ఠమధఃచకారేతి విరోధః. స్వాలావణ్యమహిమ్నా అధరీచకారేతి పరిహారాద్విరోధాభాసోఽలంకారః. అతీతాని నక్షత్రపథమతీతనక్షత్రపథాని 'అత్యాదయః క్రాంతాద్యర్థేద్వితీయయే' తిసమాసః. 'ద్విగుప్రాప్తాపన్నే' త్యాదినాపరవల్లింగతాప్రతిషేధః. ప్రాసాదశృంగాణి వృథాఅధ్యరుక్షత్ అధిరోహతిస్మ, అనధిరుహ్యైవాధఃకరణాదితిభావః రోహతేర్లుఙ్. 'శలఇగుపధాదనిటఃక్స' ఇతిచ్లేః క్సాదేశః అత్రాధఃకరణవాక్యార్థస్య శ్లేషవిరోధోపజీవ్యవైయర్థ్యహేతుత్వాత్సంకీర్ణః కావ్యలింగభేదః.

రమ్యా ఇతి ప్రాప్తవతీః పతాకా
రాగం వివిక్తా ఇతి వర్ధయంతీః,
యస్యా మసేవంత నమద్వలీకా
స్సమం వధూభి ర్వలభీ ర్యువానః. ౫౯

టీ. యస్యాం = ఏపురమందు, యువానః = ప్రాయపువారు, రమ్యాఇతి=రమణీయములయినవి యనుటహేతువుగా (రమణీయమగువారలని), పతాకాః=ధ్వజములను (ప్రఖ్యాతిని), ప్రాప్తవతీః=పొందినట్టియు, వివిక్తాఇతి=విజనములుగా నున్నవి యగుటవలన (పవిత్రమైనవారలగుటవలన), రాగం=అనురాగమును, వర్ధయంతీః=పెంపొందఁజేయుచున్నట్టియు, సమద్వలీకాః=వంగినముంజూరులు గలిగినట్టియు (వంగుచున్నవళిత్రయము గలిగినట్టియు), వలభీః=చంద్రశాలలను, వధూభిస్సమం=స్త్రీలతోడనుంగూడ, అసేవంత=సేవించిరి.

తా. ఆపట్టణమునందలి పిన్నవయస్సువారలు రమణీయంబులుగా ధ్వజంబు లెత్తియు ముంజూరులు దించియు ముద్దుముద్దుగాఁ బొందికపఱచి తీర్చికట్టిన క్రీడాగృహంబులు విజనంబులై ప్రీతిజనకంబులుగా నుండుటంజేసి యందు చక్కఁదనంబునఁ బేరువడసి పవిత్రమైన యంతరంగంబును నిండైన వళిత్రయంబునుం గలిగిఁ జెన్నలరారు వనితారత్నములతోడం గూడి విహరించిరి.

శ. స.—రమ్యా, రమ్యా రమ్యే రమ్యాః రమ్యాశబ్దః ఆ. స్త్రీ. ప్ర. బ. ఇతి అవ్య. ప్రాప్తవతీం, ప్రాప్తవతీం ప్రాప్తవత్యౌ ప్రాప్తవతీః ప్రాప్తవతీశబ్దః ఈ. స్త్రీ. ద్వి. బ. పతాకాం, పతాకాం పతాకే పతాకాః పతాకాశబ్దః ఆ. స్త్రీ. ద్వి. బ. రాగం, రాగం రాగౌ రాగాన్ రాగశబ్దః అ. పు. ద్వి. ఏ. వివిక్తా, వివిక్తా వివిక్తే వివిక్తాః వివిక్తాశబ్దః ఆ. స్త్రీ. ప్ర. బ. ఇతి అవ్య. వర్ధయంతీం, వర్ధయంతీం వర్ధయంత్యౌ వర్ధయంతీః వర్ధయంతీశబ్దః ఈ. స్త్రీ. ద్వి. బ. యస్యాం, యస్యాం యయోః యాసు యచ్ఛబ్దః ద. స్త్రీ. స. ఏ. అసేవత అసేవేతాం అసేవంత షేవృ సేవన ఇత్యస్మాత్సకర్మకాద్ధాతోః కర్తరిభూతేలఙి ఆత్మ. ప్ర. పురు. బ. నమంతి వలీకాని యాసాంతాః (నమత్యః వళ్యః యాసాంతాః) నమద్వలీకాః తాః సమద్వలీకాః, వలీకాం వలీకే వలీకాః నమద్వలీకాశబ్దః ఆ. స్త్రీ. ద్వి. బ. సమం అవ్య. వధ్వా, వధ్వా వధూభ్యాం వధూభిః వధూశబ్దః ఊ. స్త్రీ. తృ. బ. వలభిం, వలభిం వలభీ వలభీః వలభిశబ్దః ఇ. స్త్రీ. ద్వి. బ. యువా, యువా యువానౌ యువానః యువశబ్దః న. పు. ప్ర. బ.

రమ్యా ఇతి. యస్యాం పురి యువానః రమ్యాః రమణీయా ఇతి హేతోః పతాకాః ప్రాప్తవతీః ఉత్క్షిప్తధ్వజా ఇత్యర్థః. అన్యత్ర రమ్యా ఇత్యేవం పతాకాః ప్రాప్తవతీః ప్రసిద్ధతాం గతా ఇత్యర్థః. 'పతాకా వైజయంత్యాం చ సౌభాగ్యేఽర్కే ధ్వజేఽపి చ, ఇతి హేతుప్రకరణప్రకారాది సమాప్తిష్వి' త్యుభయత్రాపి విశ్వః. వివిక్తాః విజనాః శుద్ధా ఇతి చ హేతోః రాగం వర్ధయంతీః 'వివిక్తౌ పూతవిజనౌ' ఇత్యమరః. నమద్వలీకాః నమ్రనీవ్రాః 'వలీకనీవ్రే పటలప్రాన్తే' ఇత్యమరః. అన్యత్ర నమంత్యో వల్యః త్రివళ్యాఖ్యా మధ్యరేఖా యాసాం తాః నమద్వలీకాః 'నద్యృతశ్చే'తి కప్ 'వళిర్మధ్యమరేఖోర్మిజీర్ణత్వగ్గృహదారుష్వి'తి వైజయంతీ. వలభీః కూటాగారాణి 'కూటాగారం తు వలభి రి'త్యమరః వధూభిస్సమమసేవంత వధూసహితా అసేవంతేత్యర్థః. అత్ర వధూనాం వలభీనాం చ ప్రకృతానామేవ ధర్మసామ్యేనౌపమ్యావగమాత్ కేవలప్రకృతగోచరా తుల్యయోగితా. న తు శ్లేషః. తత్ర విశేష్యస్యాపి శ్లిష్టత్వనియమాత్. యథాహుః—'ప్రకృతాప్రకృతోభయగతత్వం చేచ్ఛబ్దమాత్రసాధర్మ్యం, శ్లేషోఽయం శ్లిష్టత్వం సర్వత్రాద్వయద్వయేనాంత్య'ఇతి. 'ప్రస్తుతానాం తథాన్యేషాం కేవలం తుల్యధర్మతః, ఔపమ్యం గమ్యతే యత్ర సా మతా తుల్యయోగితా' ఇతి.

సుగంధితామప్రతియత్నపూర్వాం
బిభ్రంతి యత్ర ప్రమదాయ యూనామ్,
మధూని వక్త్రాణి చ కామినీనాం
ఆమోదకర్మవ్యతిహారమీయుః. ౫౮

టీ. యత్ర=ఎక్కడ, అప్రతియత్నపూర్వాం=సంస్కారపూర్వకము కాని (స్వాభావికమైన), సుగంధితాం = సువాసనను, బిభ్రంతి= భరించుచున్న, మధూని=మద్యములును, కామినీనాం = వలపుకత్తెల యొక్క, వక్త్రాణి చ=ముఖములును, యూనాం=యౌవనవంతులయొక్క, ప్రమదాయ = ప్రీతికొఱకు, ఆమోదకర్మవ్యతిహారం = ఒకరొకరి పరిమళింపుల మార్పును, ఈయుః=పొందినవి.

తా. ఆపట్టణంబున పాకాదిసంస్కారము లేమియు నక్కఱలేకుండ మద్యంబులును, సువాసనద్రవ్యములతోడిసంస్కారముల యక్కఱలేకయ కామినీమణుల ముఖంబులును స్వాభావికముగా ఘుమఘుమలాడుచుం బరిమళించుచుండు. అయ్యవి వయోవంతులగు పురుషుల నానందపఱచుటకుఁ దమతమగంధంబులను మార్చుకొనినవి. అనఁగా ముఖగంధంబున మద్యంబులును మద్యగంధంబున ముఖంబును మనో

హార గంధంబులయొక్క సప్పురవరంబునం గల విలాసవంతులు మద్య గంధంబులగు కామినీమణుల సుందరవదనంబులు ముద్దులాడుచు నిరాతంకభోగంబుల నుల్లసిల్లి రని తాత్పర్యము.

శ. స.—శోభనః గంధః యేషాం తాని సుగంధీని సుగంధీనాం భావః సుగంధితా తాం సుగంధితాం, సుగంధితాం సుగంధితే సుగంధితాః సుగంధితాశబ్దః ఆ. స్త్రీ. ద్వి. ఏ. ప్రతియత్నః పూర్వో యస్యాస్సా ప్రతియత్నపూర్వా న ప్రతియత్నపూర్వా అప్రతియత్నపూర్వా తాం అప్రతియత్నపూర్వాం, పూర్వాం పూర్వే పూర్వాః అప్రతియత్నపూర్వాశబ్దః ఆ. స్త్రీ. ద్వి. ఏ. బిభ్రతీ, బిభ్రతీ బిభ్రతీ బిభ్రతి బిభ్రంతి బిభ్రచ్ఛబ్దః త. న. ప్ర. బ. యత్ర త్రలంత ప్రమదాయ, ప్రమదాయ ప్రమదాభ్యాం ప్రమదేభ్యః ప్రమదశబ్దః అ. పు. చ. ఏ. యూనః, యూనః యూనోః యూనామ్ యువశబ్దః న. పు. ష. బ. మధు, మధు మధునీ మధూని మధుశబ్దః ఉ. న. ప్ర. బ. వక్త్రం, వక్త్రం వక్త్రే వక్త్రాణి వక్త్రశబ్దః అ. న. ప్ర. బ. చ అవ్య. కామిన్యాః, కామిన్యాః కామిన్యోః కామినీనాం కామినీశబ్దః ఈ. స్త్రీ. ష. బ. ఆమోదస్య కర్మ ఆమోదకర్మ ఆమోదకర్మణః వ్యతిహారః ఆమోదకర్మవ్యతిహారః తం ఆ...రం, వ్యతిహారం వ్యతిహారౌ వ్యతిహారాన్ ఆమోదకర్మవ్యతిహారశబ్దః అ. పు. ద్వి. ఏ. ఇయాయ ఈయతుః ఈయుః ఇణ్ గతా విత్యస్మాత్సకర్మకాద్ధాతోః కర్తరిభూతే లిటి పర. ప్ర. పురు. ఏ.

సుగంధితామితి. యత్ర పురిన ప్రతియత్నః సంస్కారః పూర్వో యస్యాస్తామప్రతియత్నపూర్వామకృత్రిమాం, స్వాభావికీమిత్యర్థః. 'ప్రతియత్నస్తుసంస్కార' ఇతివైజయంతీ. శోభనో గంధో యేషాం తేషాంభావస్తత్తా తాంసుగంధితాంసౌరభం, గంధస్యేత్వేసతితల్ప్రత్యయః. బిభ్రంతిబిభ్రాణానీ'వానపుంసక స్యే'తి నుమాగః మధూనిమద్యాని, కామినీనాంవక్త్రాణిచ, యూనాంప్రమోదాయప్రీత్యై ఆమోదకర్మణోవాసనాదానస్య వ్యతిహారం పరస్పరవ్యతికరమీయుః అన్యోన్యగంధేనాన్యోన్యంవాసయామాసురిత్యర్థః. ఇణో లిట్. అత్రాపి వధూనాం వక్త్రాణాంచప్రకృతత్వాత్ పూర్వవదేవతుల్యయోగితాభేదః. తేన యూనాంమధువాసితవధూవదనపానంచవస్తువ్యజ్యతే. తేనచ నిరాతంకభోగాః పౌరా ఇతి గమ్యతే.

రతాంతరే యత్ర గృహాంతరేషు
వితర్ది నిర్యూహ విటంక నీడః,
రుతాని శృణ్వ న్వయసాం గణోం తే
వాసిత్వ మాప స్ఫుట మంగనానామ్. ౫౫

టీ. యత్ర=ఏపురవరంబున, గృహాంతరేషు = లోగిళ్లయందు, వితర్దినిర్యూహవిటంకనీడః-వితర్ది = (విహారార్థమైన) అరుఁగులయొక్క, నిర్యూహ=చేరఁబడుటకుఁగట్టిన (మత్తవారణము లనుపేరుగల) యొర గుడుదిండ్లయొక్క (పై భాగమునయున్న), విటంక=గువ్వగూళ్లే, నీడాః= గూళ్లుగాఁగల, వయసాం = (చిలుకలు గోరువంకలు మున్నగు) పక్షుల యొక్క, గణః=గుంపు, అంగనానాం=స్త్రీలయొక్క, రతాంతరే=సం భోగసమయమందలి, రుతాని=ధ్వనులను, శృణ్వన్=వినుచు, అంతే వాసిత్వం=శిష్యత్వమును, ఆప=పొందెను.

తా. ఆ ద్వారకానగరమందు లోగిళ్లలో పురుషులు క్రీడించు టకుగా మనోహరంబులైన యరుఁగులు గట్టించి యందొరగి సుఖ ముగాఁ జేరఁబడుటకై యేనుఁగులు మున్నగువానియాకారంబున పిల్ల యరుగులు (తలగడలు) నిర్మింపఁబడినవి. వాని మీఁదిభాగములయం దమర్చిన పావురపుగూళ్లలో చిలుకలు గోరువంకలు మొదలగు రతి కూజితము లాకర్ణించి దగ్గఱనుండి చదువుకొను విద్యార్థులవగిది సన్ని శబ్దములను వినినయట్లే యుచ్చరించినవి.

శ. స.—రతస్య అంతరం రతాంతరం తస్మిన్ రతాంతరే, అం తరే అంతరయోః అంతరేషు రతాంతరశబ్దః అ. న. స. ఏ. యత్ర త్రలంత గృహాణాం అంతరాణి గృహాంతరాణి తేషు గృహాంతరేషు, అంతరే అంతరయోః అంతరేషు గృహాంతరశబ్దః అ. స. స. బ. వితర్దీనాం నిర్యూహాః వితర్దినిర్యూహాః విత...నాం విటంకాః వి...కాః వి...కాఏవ నీడాఃయస్యసః విత...నీడః, నీడః నీడౌ నీడాః వితర్దిని ర్యూహ విటంక నీడశబ్దః అ. పు. ప్ర. ఏ. రుతం, రుతం రుతే రుతాని రుతశబ్దః అ. న. ద్వి. బ. శృణ్వన్, శృణ్వన్ శృణ్వన్తౌ శృణ్వంతః శృణ్వచ్ఛబ్దః త. పు. ప్ర. ఏ. వయసః, వయసః వయసోః వయసాం

వయశ్శబ్దః స. న. ష. బ. గణః, గణః గణౌ గణాః గణశబ్దః అ. పు. ప్ర. ఏ. అంతే, వసంతీతి అంతేవాసినః అంతేవాసినాం భావః అంతే వాసిత్వం, వాసిత్వం వాసిత్వే వాసిత్వాని అంతేవాసిత్వశబ్దః అ. న. ద్వి. ఏ. ఆప ఆపతుః ఆపుః ఆప్లృవ్యాప్తౌ ఇత్యస్మాత్సకర్మకాద్ధాతోః కర్తరి భూతేలిటి పర. ప్ర. పురు. ఏ. స్ఫుటం, అవ్య. కల్యాణాని అంగాని ఆసాం సంతీతి అంగనాః తాసాం అంగనానాం, అంగనాయాః అంగనయోః అంగనానాం అంగనాశబ్దః ఆ. స్త్రీ. ష. బ.

రతాంతరఇతి. యత్రపురిగృహాంతరేషు వితర్దయోవిహారవేదికాః 'స్యాద్వితర్దిస్తు వేదికే' త్యమరః. తాసాంనిర్యూహాః మత్తవారణాఖ్యాఉపాశ్రయాః. 'నిర్యూహో మత్తవారణ' ఇతి వైజయంతీ. తేషాంవిటంకాః ఉపరితన్యః కపోతపాలికాః తఏవనీడాః కులాయాః యస్యసః. 'కులాయోనీడమస్త్రియామి'త్యమరః. వయసాంశుకశారికాదిపత్రిణాంగణః, 'వయఃపక్షిణిబాల్యాదావి'తివిశ్వః, అంగనానాంవితర్దిషు రమమాణానామితిభావః.రతాంతరేరుతానిరతికూజితానిశృణ్వాన్,అంతేసమీపేవసంతీత్యంతేవాసినః శిష్యాః, 'ఛాత్రాంతేవాసినౌ శిష్య' ఇత్యమరః. 'శయవాసవాసిష్వకాలాది'త్యలుక్. తేషాంభావస్తత్త్వంఆప. సమీపేప్రతిశబ్దంయథాశ్రుతం పశ్చాదుచ్చారణాదేవ ముత్ప్రేక్ష్యతే, అతఏవ స్ఫుట మితి వ్యంజకప్రయోగః.

ఛన్నే ష్వపి స్పష్టతరేషు యత్ర
స్వచ్ఛాని నారీకుచమండలేషు,
ఆకాశసామ్యం దధు రంబరాణి
ననామతః కేవల మర్థతోఽపి. ౫౬

యత్ర=ఏపురమందు, ఛన్నేష్వపి=కప్పఁబడినవి యయ్యును, స్పష్టతరేషు=వెల్లడియగుచున్న, నారీకుచమండలేషు=స్త్రీలయొక్క స్తన ప్రదేశములయందు, స్వచ్ఛాని=శుభ్రములైన, అంబరాణి=వస్త్రములు, న నామతః కేవలం=(అంబరములను) పేరువల్ల మాత్రమే కాక, అర్థతోఽపి=అర్థము (అగపడకుండఁజేయమి) వలననుగూడ, ఆకాశసామ్యం=ఆకసముపోలికను, దధుః=తాల్చినవి.

తా. ఆద్వారకాపురమం దంగనామణులు ధరించిన యంబరములు అంబరముతో సాటిబొందినవి గనుకనే ధరింపఁబడియు కుచాది సర్వావయవములను గన్పఱచుచుండెను. (అనఁగా అంబరశబ్ద మాకస

మునందును వర్తించును గనుక ఆకసమనునది యున్నదనుకున్నను అట్టి వస్తువెట్లులేదో అట్లుగానే ధరింపఁబడియు ధరింపనట్లుగా నుండుటచే నంబరశబ్దము సార్థకమాయెను) వారుధరించు వలువలగుండా దేహావయవములన్నియు నగపడునంతటి సన్నని బట్టల దాల్తురని భావము.

శ. స.—ఛన్నే, ఛన్నే ఛన్నయోః ఛన్నేషు ఛన్నశబ్దః అ. న. స. బ. అపి అవ్య. అతిశయేన స్పష్టాని స్పష్టతరాణి తేషు స్పష్టతరేషు, స్పష్టతరే స్పష్టతరయోః స్పష్టతరేషు స్పష్టతరశబ్దః అ.న.స.బ. యత్ర త్రలంత. స్వచ్ఛం, స్వచ్ఛం స్వచ్ఛే స్వచ్ఛాని స్వచ్ఛశబ్దః అ. న. ప్ర. బ. కుచానాం మండలాని కుచమండలాని నారీణాం కుచ మండలాని నారీకుచమండలాని తేషు నారీకుచమండలేషు, మండలే మండలయోః మండలేషు నారీకుచమండలశబ్దః అ. న. స. బ. ఆకాశస్య సామ్యం ఆకాశసామ్యం తత్ ఆ...మ్యం, సామ్యం సామ్యే సామ్యాని ఆకాశసామ్యశబ్దః అ. న. ద్వి. ఏ. దధౌ దధతుః దధుః డుధాఞ్ ధారణపోషణయో రిత్యస్మా త్సకర్మకాద్ధాతోః కర్తరి భూతేలిటి పర. ప్ర. పురు. ఏ. అంబరం, అంబరం అంబరే అంబరాణి అంబరశబ్దః అ. న. ప్ర. బ. న అవ్య. నామతః తసిలం కేవలం అవ్య. అర్థతః తసిలంత అపి అవ్య.

ఛన్నేష్వితి.యత్రపురిఛన్నేష్వాచ్ఛాదితేష్వపి'వాదాంతే'త్యాదినావైకల్పికో నిపాతః స్పష్టతరేషు స్ఫుటతరంలక్ష్యమాణేష్విత్యర్థః. నారీకుచమండలేషుస్వచ్ఛాని స్ఫటికాదివదతిరోధాయకానిఅంబరాణివస్త్రాణి, కేవలంనామతోంబరమితినామ్నైవాకాశసామ్యంనదధుః 'అంబరంవ్యోమ్నివాససీ'త్యమరః. కింతు అర్థతోపి అర్థక్రియయాపితత్సామ్యందధుః స్వయమతిసూక్ష్మత్వాదవ్యవధాయకత్వం ద్రష్టుర్దేరూ్ర్తాంతరగత్యవిఘాతిత్వమిత్యాదినాపిసామ్యందధురిత్యర్థః ఉపమాలంకారః.

యస్యా మజిహ్మా మహతీ మపంకా
స్సీమాన మత్యాయత యోఽత్యజంతః,
జనై రజాతస్ఖలనై ర్నజాతు
ద్వయేఽప్యముచ్యంత వినీతమార్గాః. ౫౭

టీ. యస్యాం = ఏపురియందు, అజిహ్మాః=వంకర (కపటము) లేనివియు, మహతీం=గొప్పదియగు, సీమానం=హద్దును (కులాచార

పద్ధతిని), అత్యజంతః=మీఱనివియు, అపంకాః=బురద(పాపము)లేని వియు, అత్యాయతయః=మిక్కిలిపొడవైనవియు (ఎక్కువగును త్తర కాలము గలవియు), ద్వయేపి=రెండువిధములైన, వినీతమార్గాః= చక్కఁగాఁదీర్పఁబడిన పురవీథులు (బాగుగా నేర్పఁబడినయాచార పద్ధతులు), అజాతస్ఖలనైః-అజాత=కలుఁగని, స్ఖలనైః=రాళ్ల దెబ్బలు మొదలగునవి (విరుద్ధముగా నాచరించుట) గలిగిన, జనైః=జనులచేత, జాతు=ఒకప్పుడును, నాముచ్యంత=విడువఁబడలేదు.

తా. ఆ ద్వారకాపురమందు రాజవీథులు వంకరలులేక రాజు గల్పించిన హద్దులకులోనుగా బురదయనుమాటయే లేకుండి మిక్కిలి పొడవులై సంచరించు జనులకు కాళ్లకు రాళ్లు మిట్టపల్లములు దెబ్బలు తగులకుండ సుగమంబులై యున్నవి. అచ్చటి యాచారపద్ధతులును దంభాదులు లేక కులక్రమముగా వచ్చిన మర్యాదలను మీఱక నిర్దుష్టములై యుత్తరకాల ఫలంబులు గలిగి యొకప్పుడును జెడక సర్వజనాదరణ పాత్రంబులై యున్నవి. అచ్చటిజనులు రెండుదెఱగుల సన్మార్గప్రవర్తన (మంచిమంచిత్రోవలఁ దిరుగుట,సదాచార మార్గముల మెలఁగుట) మించి యుండిరని తాత్పర్యము.

శ. స.—యస్యాం, యస్యాం యయోః యాసు యచ్ఛబ్దః ద. స్త్రీ. స. ఏ. న జిహ్మాః (నవిద్యతే జిహ్మాః యేషు తే) అజిహ్మాః, అజిహ్మాః అజిహ్మౌ అజిహ్మాః అజిహ్మశబ్దః అ. పు. ప్ర. బ. మహతీం, మహతీం మహత్యౌ మహతీః మహతీశబ్దః ఈ. స్త్రీ. ద్వి.ఏ.నవిద్యతే పంకః యేషు తే అపంకాః, అపంకః అపంకౌ అపంకాః అపంకశబ్దః అ. పు. ప్ర. బ. సీమానం, సీమానం సీమానౌ సీమానః సీమశబ్దః న. స్త్రీ. ద్వి. ఏ. అతిమాత్రా, ఆయతిః యేషాంతే అత్యాయతయః, ఆయతిః ఆయతీ ఆయతయః అత్యాయతి శబ్దః ఇ. పు. ప్ర. బ. న. త్యజంతః అత్యజంతః, అత్యజన్ అత్యజంతౌ అత్యజంతః అత్యజచ్ఛబ్దః త. పు. ప్ర. బ. జనేన, జనేన జనాభ్యాం జనైః జనశబ్దః అ. పు. తృ. బ. అజాతం స్ఖలనం యేషాంతే అజాతస్ఖలనాః తైః అజాతస్ఖలనైః, స్ఖలనేన స్ఖలనాభ్యాం స్ఖలనైః అజాతస్ఖలనశబ్దః అ. పు. తృ. బ.

స అవ్య. జాతు అవ్య. ద్వౌ అవయవౌ యేషాంతే ద్వయే, ద్వయః ద్వయౌ ద్వయే ద్వయశబ్దః అ. పు. ప్ర. బ. అపి అవ్య. అముచ్యత అముచ్యేతాం అముచ్యంతము చ్మోక్షణే ఇత్యస్మాత్కర్మకాద్ధాతోః కర్మణి అనద్యతనభూతేలజ్ ఆత్మనేపది ప్ర. పు. బ. వినీతాశ్చతే మార్గాశ్చ వినీతమార్గాః, మార్గః మార్గౌ మార్గాః వినీతమార్గశబ్దః అ. పు. ప్ర. బ.

యస్యామితి. యస్యాంపురిఅజిహ్మాఃఅవక్రాః అన్యత్ర అకపటాఃవంభాదిరహితా ఇత్యర్థః. అచ రేత్సద్వృత్తింస్తృత్తిమజిహ్మమశఠానాంత స్త్రీస్వర్గదానాదిత్యాదానః. 'జిహ్మః కపటవక్రయోరి'తిశాశ్వతః. మహతీంసీమానంరాజకల్పితక్షేత్రమర్యాదాం ... గతానుష్ఠానస్థితించ అత్యజంతః అత్యక్తమహామర్యాదా ఇత్యర్థః. అపంకాః ... నిష్పాపాశ్చ 'పంకఃకర్దమపాపయో రి'తి విశ్వః. ... ఉత్తరకాలశ్చయేషాంతేఆత్యాయతయః, 'ఆయతిస్త్వాగతేకాలే ... యోరపీ'తిశాశ్వతః.ద్వయేద్విరూపాఅపి 'ప్రథమచరమత యే'త్యాదినా ... సర్వనామసంజ్ఞా. వినీతమార్గాఃసువిరచితాః, ... యశ్చ, అజాతంస్ఖలనంపాషాణాద ప్రతీఘాతోవిఘ్నాదరూపం ... జాతుకదాచిదపి నాముచ్యంతనత్యక్తాః నకదాచిత్ ... తా ఇత్యర్థః. ... త్రసాధర్మ్యదేక నాశ్రావలంబిఫలద్వయవదేకశబ్దేనార్థద్వయ ప్రతీతేః ... మపి మార్గాణాం ప్రకృతత్వాచ్చ కేవలప్రకృత విషయో ... శ్లిష్టత్వాన్నతుల్యయోగితా.

పరస్పరస్పర్ధిపరార్ధ్యరూపాః
పౌరస్త్రియో యత్ర విధాయ వేధాః,
శ్రీనిర్మితిప్రాప్తఘుణాక్షరైక
వర్ణోపమావాచ్య మలం మమార్జ. ౫౦

టీ. యత్ర=ఏద్వారకయందు, ప...పాః-పరస్పరస్పర్ధి=ఒకదానినొకటి మించనున్న, పరార్థ్య=శ్రేష్ఠములగు, రూపాః=సౌందర్యములుగల, పౌరస్త్రియః-పౌర=పట్టణమందలి, స్త్రియః=స్త్రీలను, విధాయ=సృజించి, శ్రీని...చ్యం-శ్రీ=లక్ష్మీదేవియొక్క, నిర్మితి=నిర్మాణముచేత, ప్రాప్త=లబ్ధమైన, ఘుణ=నుసిపురుగుచేత, క్షత=తొలువఁబడిన, ఏకవర్ణ=ఒకయక్షరముయొక్క, ఉపమా=పోలికచేత నగు, వాచ్యం=అపవాదమును, మమార్జ=తుడిచివైచెను.

తా. సృష్టికర్త యాపురమునం దంగనామణులనెల్ల నొకరిని మించిన సౌందర్యమొక్కరికబ్బునట్లుగా సృజియించి తనకు లక్ష్మీదేవిని సృజియించినప్పుడు, ఓహో నేటికి బ్రహ్మదేవుడుగారిచేతికి ఘుణాక్షరన్యాయముగా నిదియొక్కటికుదురినదిరా. యను లోకాపవాదమును బోగొట్టుకొనియె. ఆద్వారకాపురియందలి స్త్రీలందఱును సౌందర్యమున, మహాలక్ష్మీసమానురాండ్రని తాత్పర్యము.

శ. స. — పరస్పరం స్పర్థంత ఇతి పరస్పరస్పర్థీని పరస్పరస్పర్థీని పరార్థ్యాని రూపాణి యాసాంతాః పరస్పరస్పర్ధి పరార్థ్యరూపాః తాః ప...పాః, రూపాం రూపే రూపాః పరస్పరస్పర్ధిపరార్థ్య రూపాశబ్దః ఆ. స్త్రీ. ద్వి. బ. పురే. భవాః పౌర్యః పౌర్యాశ్చతా స్త్రియశ్చ పౌరస్త్రియః తాః పౌ...యః, స్త్రియం స్త్రీం స్త్రియౌ స్త్రియః స్త్రీః పౌరస్త్రీశబ్దః ఈ. స్త్రీ. ద్వి. బ. యత్ర. త్రలంత. విధాయ ల్యబంత. వేధాః, వేధాః వేధసౌ వేధసః వేధశ్శబ్దః స. పు. ప్ర. ఏ. శ్రియః నిర్మితిః శ్రీనిర్మితిః శ్రీ...త్యాప్రాప్తం శ్రీ...ప్తం, ఘుణేన కృతః ఘుణకృతః ఏకశ్చాసౌ వర్ణశ్చ ఏకవర్ణః ఘుణకృతశ్చాసౌ ఏకవర్ణశ్చ ఘుణకృతైకవర్ణః, ఘు...స్య ఉపమా ఘు... మా ఘు... మయా వాచ్యం ఘుణకృ...వాచ్యం శ్రీనిర్మితిప్రాప్తంచ తత్ ఘు చ్యంచ శ్రీ...చ్యం, వాచ్యం వాచ్యే వాచ్యాని, శ్రీనిర్మితి ప్రాప్తగుణకృతైకవర్ణోపమావాచ్యశబ్దః అ. న. ద్వి. ఏ. అలం అవ్య. మమార్జ మమార్జతుః మమృజతుః మమార్జుః మమృజుః మృజూశుద్ధా విత్యస్మాత్సకర్మకాద్ధాతోః కర్తరిభూతేలిటి పర. ప్ర. పురు. ఏ.

పరస్పరేతి. యత్రపురిపరస్పరస్పర్థీని అహమహమికయాన్యోన్యసంఘర్షిణిపరార్థ్యాని శ్రేష్ఠాని రూపాణి సౌందర్యాణి, యాసాంతాః 'రూపంస్వభావేసౌందర్య' ఇతివిశ్వః పురేభవాః పౌర్యః తాః స్త్రియః పౌరస్త్రియః 'స్త్రియాః పుంవదిత్యాదినా పుంవద్భావః. విధాయనిర్మాయ వేధాః స్రష్టాశ్రియోలక్ష్మీదేవ్యాఃనిర్మిత్యానిర్మాణేన ప్రాప్తంయత్ ఘుణకీటజనితస్యాక్షరస్యైకవర్ణస్యఉపమయాసామ్యేన, వాచ్యమపవాదః, తదలమత్యంతం తదేవమలమితి కేచిత్. మమార్జఘుణాక్షరవద్యాదృచ్ఛికమిదం శ్రీదేవతా సౌందర్యశిల్పం నకౌశలమిత్యపయశః క్షాళితవానిత్యర్థః. అనయాచాతిశయోక్త్యా పౌరస్త్రీణాం రమాసమాన సౌందర్యం వస్తువ్యజ్యతే.

క్షుణ్ణం యదంతఃకరణేన వృక్షాః
ఫలంతి కల్పోపపదా స్తదేవ,
అధ్యూషుషో యామభవజ్జనస్య
యాస్సంపదస్తా మనసోఽప్యభూమిః. ౫౯

టీ. యత్ = ఏది, అంతఃకరణేన=మనస్సుచేత, క్షుణ్ణం=అభ్యస్తమైనదో(నాకుకావలయును అని సంకల్పింపఁబడినదో), తదేవ=దానినే, కల్పోపపదం=కల్పఅభీష్టార్థముఁగల్పించునది అను వ్యావర్తకపదము గలిగిన, వృక్షాః=చెట్లు(కల్పవృక్షములు), ఫలంతి=కలిగించుచున్నవి, యాం=ఏపురమును, అధ్యూషుషః=నివాసముజేసికొనియున్న, జనస్య=జనమునకు, యాః=ఏ, సంపదః=సంపదలు, అభవన్=కలిగినవో, తాః=అవి, మనసోఽపి=మనస్సునకైనను, అభూమిః=అగోచరము.

తా. కల్పవృక్షములు మనస్సులో తలఁచుకొనిన కోరికలను మాత్రము దీర్చుచున్నవికాని ఆపట్టణమందు నివసించు జనులకు గలిగినసంపదలు వాచామగోచరములు సరిగదా మనసులో తలఁచుకొనుటకుగూడ శక్యముగాకున్నవి.

శ. స.—క్షుణ్ణం, క్షుణ్ణం క్షుణ్ణే క్షుణ్ణాని క్షుణ్ణశబ్దః అ. న. ప్ర. ఏ. యత్, యత్ యే యాని యచ్ఛబ్దః ద. న. ప్ర. ఏ. అంతఃకరణేన, అంతఃకరణేన అంతఃకరణాభ్యాం అంతఃకరణైః అంతఃకరణశబ్దః అ. పు. తృ. ఏ. వృక్షః, వృక్షః వృక్షౌ వృక్షాః వృక్షశబ్దః అ. పు. ప్ర. బ. ఫలతి ఫలతః ఫలంతి ఫలనిష్పత్తావిత్యస్మాత్సకర్మకాద్ధాతోః కర్తరివర్తమానేలటి పర. ప్ర. పురు. ఏ. కల్పయంతి (సంకల్పితార్థాన్) ఇతి కల్పాః కల్పా ఇతి ఉపపదం యేషాంతే కల్పోపపదాః, ఉపపదః ఉపపదౌ ఉపపదాః కల్పోపపదశబ్దః అ. పు. ప్ర. బ. తత్, తత్ తే తాని తచ్ఛబ్దః ద. న. ద్వి. ఏ. ఏవ అవ్య. అధ్యూషుషః, అధ్యూషుషః అధ్యూషుషోః అధ్యూషుషాం అధ్యూషుషశబ్దః స. పు.ష.ఏ. యాం, యాం యే యాః యచ్ఛబ్దః ద. స్త్రీ. ద్వి. ఏ. అభవత్ అభవతాం అభవన్ భూసత్తాయామిత్యస్మాదకర్మకాద్ధాతోః కర్తరిభూతేలజి పర. ప్ర. పు. బ. జనస్య, జనస్య జనయోః జనానాం

జనశ్శబ్దః అ. పు. ష. ఏ. యా, యా యే యాః యచ్ఛబ్దః ద. స్త్రీ). ప్ర. బ. సంపత్, సంపత్ సంపదౌ సంపదః సంపచ్ఛబ్దః ద. స్త్రీ). ప్ర. బ. సా, సా తే తాః తచ్ఛబ్దః ద. స్త్రీ). ప్ర. బ. మనసః,మనసః మనసోః మనసాం మనశ్శబ్దః స. న. ష. ఏ. ఆగోపితా చసా భూమిశ్చ అభూమిః, అభూమిః అభూమీ అభూమయః అభూమిశబ్దః ఇ. స్త్రీ). ప్ర.ఏ.

క్షుణ్ణమితి. య దంతగకరణేన క్షుణ్ణంఅభ్యస్తం మమేదం భూయాదితి భూయో భూయస్సంకల్పితమిత్యర్థః. కల్పయంతి సంకల్పితార్థానితికల్పాః కల్పాఇత్యుపపదం వ్యావర్తకంయేషాం తేకల్పోపపదాఃవృక్షాఃకల్పవృక్షాఃతే దేవఫలంతినిష్పాదయంతి 'ఫల నిష్పత్తా వి'తి ధాతోర్లట్. కుతః యాంపురీమధ్యాఘషోయస్యాముషితవతః 'ఉపాన్వధ్యాఙ్వస' ఇతి కర్మత్వం. 'భాషాయాం సదవసశ్రువ' ఇతి క్వసుప్రత్యయః. జనస్య యాస్సంపదః అభవన్ తాఃమనసోఽప్యభూమిః. వాచామభూమిరితికిముపక్తవ్యమితి భావః. గృహేగృహేకల్పవృక్షసంబంధాతిశయోక్త్యా పౌరాణాందేవేంద్రభోగోవ్యజ్యతే ఇహకల్పఇత్యుపపదంస్వసంజ్ఞైకదేశోయేషామితివ్యాఖ్యానేహిరణ్యపూర్వాంకశిపుమిత్యాదివదవాచ్యవచనదోషావకాశః.

కలా దధాన స్సకలా స్స్వభాభి
రుద్భాసయన్ సౌధసితాభి రాశాః,
యాం రేవతీజాని రియేష హాతుం
న రౌహిణేయో నచ రోహిణీశః. ౬౦

టీ. సకలాః=సమగ్రములైన, కలాః=చతుష్షష్టివిద్యలను (షోడశకళలను),దధానః=ధరించినవాఁడై, సౌ...తాభిః-సౌధ=సుధాలిప్తములువోలె, సితాభిః=స్వచ్ఛములైన, స్వభాభిః = తనకాంతులచేత, ఆశాః=దిక్కులను, ఉద్భాసయన్=ప్రకాశింపఁజేయుచు, రేవతీజానిః-కుకుద్మికూఁతురగు రేవతీదేవి (రేవతీనక్షత్రము) భార్యగాఁగల, రౌహిణేయః=బలరాముఁడు, యాం=ఏపురమును, హాతుం=విడిచిపోవుటకు, న ఇయేష=ఇష్టపడలేదో, రోహిణీశశ్చ=చంద్రుఁడును, న=విడిచిపెట్టుట కిష్టపడలేదో.

తా. చతుష్షష్టికలాపరిపూర్ణుండును రోహిణీతనయుండును నగు బలరాముఁడును, షోడశకళాపరిపూర్ణుండును రోహిణీనాథుండును నగు చంద్రుండును సుధాభరితంబులగు ప్రభలచే దిక్కులనెల్లఁ బ్రకాశింపఁ

జేయుచు రేవతీసమేతులై యాపురంబు విడనేరక యచ్చటనేయుండిరి. పూర్ణచంద్రుండును బలభద్రుండును నాపురంబునకుత్కర్షావహులైరి.

శ. స. కలాం, కలాం కలే కలాః కలాశ్శబ్దః ఆ. స్త్రీ. ద్వి బ. దధానః, దధానః దధానౌ దధానాః దధానశబ్దః అ.పు.ప్ర.ఏ. సకలాం, సకలాం సకలే సకలాః సకలాశబ్దః ఆ. స్త్రీ. ద్వి. బ. స్వస్య భాసః స్వభాసః తాభిః స్వభాభిః, స్వభాసా స్వభాభ్యాం స్వభాభిః స్వభాశ్శబ్దః స. స్త్రీ. తృ. బ. ఉద్భాసయన్, ఉద్భాసయన్ ఉద్భాసయన్తౌ ఉద్భాసయంతః ఉద్భాసయచ్ఛబ్దః త. పు. ప్ర. ఏ. సుధయా లిప్తాని సౌధాని సౌధానీవ సితాః సౌధసితాః తాభిః సౌధసితాభిః, సితయా సితాభ్యాం సితాభిః సౌధసితాశబ్దః ఆ. స్త్రీ. తృ. బ.ఆశాం, ఆశాం ఆశే ఆశాః ఆశాశబ్దః ఆ. స్త్రీ. ద్వి. బ. యాం, యాం యే యాః యచ్ఛబ్దః ద. స్త్రీ. ద్వి. ఏ. రేవతీ జాయా యస్యసః రేవతీజానిః, రేవతీజానిః రేవతీజానీ రేవతీజానయః రేవతీజానిశబ్దః ఇ. పు. ప్ర. ఏ. ఇయేష ఈషతుః ఈషుః ఇషు ఇచ్ఛాయామిత్యస్మాత్సకర్మకాద్ధాతోః కర్తరి భూతేలిటి పర. ప్ర. పురు. ఏ. హాతుం తుమున్నం. న. అవ్య. రోహిణ్యాః అపత్యం పుమాన్ రౌహిణేయః, రౌహిణేయః రౌహిణేయౌ రౌహిణేయాః రౌహిణేయశబ్దః అ. పు. ప్ర. ఏ. న. అవ్య. చ. అవ్య. రోహిణ్యాః ఈశః రోహిణీశః, ఈశః ఈశౌ ఈశాః రోహిణీశశబ్దః అ. పు. ప్ర. ఏ.

కలా ఇతి. సకలాః సమగ్రాః కలాః చతుష్షష్టివిద్యాః షోడశభాగాంశ్చ దధానః 'కలాశిల్పే కాలభేదే, కలాతుషోడశోభాగ' ఇతి చామరః. సుధయా లిప్తం సౌధం తద్వత్సితాభిః స్వభాభిరాశాః దిశః, ఉద్భాసయన్ రేవతీ కకుద్మికన్యాపూంసః భం చ జాయా యస్యసః రేవతీజానిః 'జాయాయా నిజ్'ఇతి సమాసాంతో నిజాదేశః. 'లోపో వ్యోర్వలీ'తి యలోపః రోహిణ్యాః అపత్యం పుమాన్ రౌహిణేయో బలభద్రః స్త్రీభ్యో ఢక్. యాం పురీం హాతుం త్యక్తుం నఇయేష నేచ్ఛతిస్మలిట్. రోహిణీశశ్చంద్రశ్చ హాతుం న ఇయేష అత్ర రౌహిణేయ రోహిణీశయోః పురోత్కర్షావహత్వేనద్వయోః ప్రకృతత్వాద్విశేష్యస్యాపిశ్లిష్టత్వాచ్చ కేవలప్రకృతవిషయా తుల్యయోగితా. గతమన్యత్.

బాణాహవవ్యాహతశంభుశక్తే
రాసత్తి మాసాద్య జనార్దనస్య,

శరీరిణా జైత్రశరేణ యత్ర
నిశ్శంక మూషే మకరధ్వజేన. ౬౧

టీ. యత్ర=ఏపురమందు, బా...క్తేః-బాణాహవ=బాణాసుర యుద్ధమందు, వ్యాహత=అణచఁబడిన, శంభుశక్తేః=ఈశ్వరుని సామర్థ్యముగలిగిన, జనార్దనస్య=శ్రీకృష్ణమూర్తియొక్క, ఆసత్తిం = దగ్గఱ (పుత్రత్వ) సంబంధమును, ఆసాద్య=పొంది, శరీరిణా = శరీరము గల వాఁడును, జై...ణా-జైత్ర=జయశీలములగు, శరేణ=బాణములు గల వాఁడునగు, మకరధ్వజేన=మన్మథునిచేత, నిశ్శంకం = నిర్భయముగా, ఊషే=నివసించుటయో.

తా. పూర్వము బాణాసురయుద్ధమున భక్తవాత్సల్యముచేత నతనికి తోడై తనమీఁదికెదిరివచ్చిన యీశ్వరుని సామర్థ్యమును గూడ నణఁగఁగొట్టిన శ్రీకృష్ణునికి కొమరుండై ప్రద్యుమ్నుం డనుపేరు తోఁబుట్టి యాసంబంధమున ఈశ్వరభయములేక శరీరధారియు, బాణాసురభయములేక జైత్రశరుండును నై మన్మథుఁ డాద్వారకాపురియందు సుఖంబుననుండె.

శ. స.—ఆహూయంతేఽస్మిన్నిత్యాహవః బాణస్య ఆహవః బాణాహవః బాణాహవే వ్యాహతా బాణాహవవ్యాహతా శంభోశ్శక్తిః శంభుశక్తిః బాణాహవవ్యాహతా శంభుశక్తిః యేనసః బాణాహవవ్యాహతశంభుశక్తిః తస్య బా...క్తేః, శక్తేః శక్త్యోః శక్తీనాం బాణాహవవ్యాహతశంభుశక్తిశబ్దః ఇ. పు. ష. ఏ. ఆసత్తిం, ఆసత్తిం ఆసత్తీ ఆసత్తీః ఆసత్తిశబ్దః ఇ. (స్త్రీ). ద్వి. ఏ. ఆసాద్య ల్యబంత. జనానర్దయతీతి జనార్దనః తస్య జనార్దనస్య, జనార్దనస్య జనార్దనయోః జనార్దనానాం జనార్దనశబ్దః అ. పు. ష. ఏ. శరీరమస్యాస్తీతి శరీరీ తేన శరీరిణా,శరీరిణా శరీరిభ్యాం శరీరిభిః శరీరిశబ్దః న. పు. తృ. ఏ. జయంతీతి జేతారః జేతారఏవ జైత్రాః జైత్రాః శరాః యస్యసః జైత్రశరః తేన జైత్రశరేణ, శరేణ శరాభ్యాం శరైః జైత్రశరశబ్దః అ. పు. తృ. ఏ. యత్ర త్రలంత నిశ్శంకం క్రియావిశేషణ ఊషే వసనివాస ఇత్యేస్మాదకర్మకాద్ధాతోః భావేలటి ఆత్మని. ప్ర. పు. ఏ. మకరః ధ్వజే

యస్యసః మకరధ్వజః తేన మకరధ్వజేన, ధ్వజేన ధ్వజాభ్యాం ధ్వజైః మకరధ్వజశబ్దః అ, పు. తృ. ఏ.

బాణేతి. యత్ర పురి, బాణాహవే బాణాసురయుద్ధే వ్యాహతా నియంత్రితా శంభుశక్తిర్యేన తస్య హరవిజయినో జనార్దనస్య కృష్ణస్య, ఆసత్తిం ప్రత్యాసత్తిం అపాద్య పుత్త్రిత్వం ప్రాప్యేత్యర్థః. శరీరిణా విగ్రహవతా నత్వనంగేనేతి భావః. జేతార ఏవ జైత్రాః జయశీలాః తృన్నంతాత్ప్రజ్ఞాదిత్వాదణ్ప్రత్యయః, తే శరా యస్య తేన మకరధ్వజేన కామేన ప్రద్యుమ్నరూపేణేతి. భావః. నిశ్శంకం నిర్భీకం, 'శంకా వితర్క భయయో' రితి విశ్వః, ఊషే ఉషితం+వసనివాసే. భావే లిట్. 'వచిస్వపి' త్యాదినా సంప్రసారణం. అత్రశమ్భుశక్తివ్యాఘాతపదార్థస్యవిశేషణగత్యానిశ్శంకనివాసహేతుత్వోక్తేః కావ్యలింగభేదః. పురా కిల భగవాన్ భక్తవత్సలో ధూర్జటిః బాణాసురసహితః బాణాభియాయినం హరి మభియుజ్య నిర్జిత ఇతి పౌరాణికాః కథయంతి.

నిషేవ్యమాణేన శివై ర్మరుద్భి
రధ్యాస్యమానా హరిణా చిరాయ,
ఉద్రశ్మిరత్నాంకురధామ్ని సింధా
వాహ్వాస్త మేరా వమరావతీం యా. ౬౨

టీ. శివైః మరుద్భిః=(సుఖకరములైన) మందమారుతములచేత, (శివైః=ఏకాదశరుద్రులచేతను, మరుద్భిః=దేవతాగణములచేతనును), చిరాయ=చాలకాలము, నిషేవ్యమాణేన=కొలువఁబడుచున్న, హరిణా=కృష్ణునిచేత(ఇంద్రునిచేత), అధ్యాస్యమానాం=ఉనికిపట్టుగాఁ జేసికొనఁబడినదై, ఉద్రశ్మిరత్నాంకురధామ్ని-ఉద్రశ్మి = మెఱుఁగులుగ్రమ్ము, రత్న=రత్నములయొక్క, అంకుర=మొలకలకు, ధామ్ని=స్థానమైన,సింధౌ=సముద్రమందు,(స్థితా=ఉన్న,)యా=ఏపురము, మేరౌ=మేరుపర్వతమున (నున్న), అమరావతీం = అమరావతీపట్టణమును, ఆహ్వాస్త=(జగడమునకుఁ) బిలిచెనో.

తా. ఈ ద్వారకాపురము మెఱుంగు రత్నముల కాకరంబైన సముద్రంబుననున్నదై చల్లని మందమారుతములచే శ్రీకృష్ణునకు సంతోషకరంబైన యావాసంబుగానున్నది. అట్టి యీ పట్టణము రత్నమయంబులగు చరియలతో నొప్పు మేరుపర్వతమువిూఁద నున్నదియు, రుద్రగణంబులు దేవగణంబులు మున్నగువారితోఁ జంగూడి

కొలువు దీర్చు దేవేంద్రుని యావాసంబును నగు నమరావతీపురంబును డీకొని గెలిచేయుచున్నది. ఈ ద్వారకాపురము స్వర్గలోక తుల్యముగా నున్నదని తాత్పర్యము.

శ. స.——నిషేవ్యమాణేన, నిషేవ్యమాణేన నిషేవ్యమాణాభ్యాం నిషేవ్యమాణైః నిషేవ్యమాణశబ్దః అ. పు. తృ. ఏ. శివైః, శివేన శివాభ్యాం శివైః శివశబ్దః అ. పు. తృ. ఏ. మరుద్భిః, మరుతా మరుద్భ్యాం మరుద్భిః మరుచ్ఛబ్దః త. పు. తృ. ఏ. అధ్యాస్యమానా, అధ్యాస్యమానా అధ్యాస్యమానే అధ్యాస్యమానాః అధ్యాస్యమానాశబ్దః ఆ. స్త్రీ. ప్ర. ఏ. హరిణా, హరిణా హరిభ్యాం హరిభిః హరిశబ్దః ఇ. పు. తృ. ఏ. చిరాయ అవ్య. ఉత్కృష్టాః రశ్మయః యేషాం తే ఉద్రశ్మయః రత్నానాం అంకురాః రత్నాంకురాః ఉద్రశ్మయశ్చ తే రత్నాంకురాశ్చ ఉద్రశ్మిరత్నాంకురాః ఉ...కురాణాం ధామా ఉ...ధామా తస్మిన్ ఉ ..మ్ని, ధామ్ని ధామని ధామ్నోః ధామసు ఉద్రశ్మిరత్నాంకురధామశబ్దః న. పు. స. ఏ. సింధౌ, సింధౌ సింధ్వోః సింధుషు సింధుశబ్దః ఉ. పు. స. ఏ. ఆహ్వాత ఆహ్వాస్త ఆహ్వాసాతాం ఆహ్వాతాం ఆహ్వాసత ఆహ్వాంత ఆఙ్పూర్వకహ్వేఞ్ స్పర్ధాయాం శబ్దేచ ఇత్యస్మాత్సకర్మకాద్ధాతోః కర్తరి భూతేలుఙి ఆత్మ. ప్ర. పురు. ఏ. మేరౌ, మేరౌ మేర్వోః మేరుషు మేరుశబ్దః ఉ. పు. స. ఏ. న మ్రియంత ఇత్యమరాః అమరాః అస్యాం సంతీత్యమరావతీ తాం అమరావతీం, అమరావతీం అమరావత్యౌ అమరావతీః అమరావతీశబ్దః ఈ. స్త్రీ. ద్వి. ఏ. యా, యా యే యాః యచ్ఛబ్దః ద. స్త్రీ. ప్ర. ఏ.

నిషేవ్యమాణేనే.శివై ర్మరుద్భి ర్మోదమారుతైః అన్యత్ర శివైః రుద్రైః మరుద్భిర్మరుద్గణైశ్చ, చిరాయనిషేవ్యమాణేన హరిణా కృష్ణేన, శక్రేణచ, అధ్యాస్యమానా అధిష్ఠీయమానా, ఉద్రశ్మీనాం రత్నాంకురాణాం, ధామ్ని స్థానే, ఏకత్ర రత్నాకరత్వాదన్యత్ర రత్నసానుత్వాచ్చేతిభావః సింధౌ స్థితేతి శేషః. యా పూః మేరౌస్థితాం, అమరా అస్యాం సంతీత్యమరావతీం ఇంద్రనగరీం, 'సంజ్ఞాయాం మతౌబహ్వచోన జిరాదీనా' మితి దీర్ఘః, 'మాదుపధాయా' ఇతి వత్వం ఆహ్వాస్త స్పర్ధయా ఆహూతవతీ, అమరావతీమనుచకారేత్యర్థః. హ్వాయతేర్లుఙ్. 'స్పర్ధాయామాఙ' ఇత్యాత్మనేపదం. లిపిసిచిహ్వశ్చ ; 'ఆత్మనేపదేష్వన్యతరస్యా మి'తి చ్లేరఙభావపక్షేసిజాదేశః, అత్ర

ప్రథమార్ధశ్లేషేఽపి సింధౌ మేరౌ స్థితేతి బింబప్రతిబింబభావేన సాధర్మ్యోక్తేః శ్లేషానుప్రాణితేయ ముపమేతి సంక్షేపః. ఆహ్వాస్తేతి సాదృశ్యప్రతిపాదకశ్శబ్దః. 'స్పర్ధతేహ్వాయతేద్వేష్టి' త్యాద్యనుశాసనాత్.

స్నిగ్ధాంజనశ్యామరుచి స్సువృత్తో
వధ్వాఇ వాధ్వంసితవర్ణకాంతేః,
విశేషకోవా విశిశేష యస్యా
శ్శ్రియం త్రిలోకీతిలక స్సఏవ. ౬౩

సిగ్ధ=నున్నని, అంజన=కాటుకవలె(చేత), శ్యామ=నల్లనైన, రుచిః=కాంతిగలిగినట్టియు, సువృత్తః=సద్వృత్తి (వట్రువ) కలిగినట్టియు, త్రిలోకీతిలకః=ముల్లోకములకు నలంకారభూతుఁడైన, సఏవ=ఆ కృష్ణమూర్తియే, విశేషకోవా=తిలకమువలె, అధ్వంసితవర్ణకాంతేః- అధ్వంసిత=చెడఁగొట్టఁబడని, వర్ణ=బ్రాహ్మణాదివర్ణములయొక్క (గౌరాదివర్ణము), కాంతేః=ఔజ్జ్వల్యముగల(లావణ్యమునుఁగల), యస్యాః=ఏపురికి, వధ్వాఇవ=అంగనకుంబోలె, శ్రియం = శోభను, విశిశేష=విస్తరింపఁజేసెనో.

తా. మెఱుఁగుకాటుకవంటి దేహకాంతులు గలిగి సద్వృత్తుఁడై త్రిలోకాలంకారమైన యా శ్రీకృష్ణుండు, మెఱుఁగు కాటుకచేఁ గాటుక వాఱుచాఁదున వట్రువదీర్చి యమర్చి పెట్టిన నుదుటిచుక్కబొట్టంగనామణియొక్క శరీరవర్ణ లావణ్యములం జెడనీయకుండ నామెకు మఱింత చక్కఁదనమును బెంపొందఁజేయునట్లు ఆద్వారకాపురవరంబున బ్రాహ్మణాదిజాతులవారి ప్రకాశమించుకంతయుం దక్కువ కాకుండ నప్పురంబున కెక్కువ శోభావహుండయ్యె.

శ. స.—స్నిగ్ధంచతత్ అంజనంచ స్నిగ్ధాంజనం స్నిగ్ధాంజనమివ శ్యామా (స్నిగ్ధాంజనేనశ్యామా) స్నిగ్ధాంజనశ్యామా స్ని...మా రుచిః యస్యసః స్ని...చిః, గుచిః రుచీ రుచయః స్నిగ్ధాంజనశ్యామరుచిశబ్దః ఇ. పు. ప్ర. ఏ. సువృత్తః, సువృత్తః సువృత్తౌ సువృత్తాః సువృత్తశబ్దః అ. పు. ప్ర. ఏ. వధ్వాః, వధ్వాః వధ్వోః వధూనాం వధూశబ్దః ఊ. స్త్రీ. ష. ఏ. ఇవ అవ్య. న ధ్వంసితా అధ్వంసితా వర్ణానాం కాంతిః వర్ణకాంతిః (న ధ్వంసితే అధ్వంసితే వర్ణశ్చ కాం

తిశ్చ వర్ణకాంతీ) అధ్వంసితా వర్ణకాంతిః (అధ్వంసితే వర్ణకాంతీ) యస్యాస్సా అధ్వంసిత వర్ణకాంతిః తస్యాః అధ్వంసితవర్ణకాంతేః, కాంతేః కాంత్యోః కాంతీనాం అధ్వంసిత వర్ణకాంతిశబ్దః ఇ. స్త్రీ. ష. ఏ. విశేషకః, విశేషకః విశేషకౌ విశేషకాః విశేషకశబ్దః అ. పు. ప్ర. ఏ. వా అవ్య. విశిశేష విశిశిషతుః విశిశిషుః విపూర్వకశిష అసర్వోపయోగే ఇత్యస్మాత్సకర్మకాద్ధాతోః కర్తరి భూతేలిటి పర. ప్ర. పురు. ఏ. యస్యాః, యస్యాః యయోః యాసాం యచ్ఛబ్దః ద. స్త్రీ. ష. ఏ. శ్రియం, శ్రియం శ్రియా శ్రియః శ్రీశబ్దః ఈ. స్త్రీ. ద్వి. ఏ. త్రయాణాం లోకానాం సమాహారః త్రిలోకీ త్రిలోక్యాః తిలకః త్రిలోకీతిలకః, తిలకః తిలకౌ తిలకాః త్రిలోకీతిలకశబ్దః అ. పు. ప్ర. ఏ. సః, సః తౌ తే తచ్ఛబ్దః ద. పు. ప్ర. ఏ. ఏవ. అవ్య.

స్నిగ్ధేతి. స్నిగ్ధం యదంజనం తద్వత్. తేనచ శ్యామరుచిః, సువృత్తః స్వవృత్తః, సుష్ఠు వర్తులశ్చ త్రయాణాం లోకానాం సమాహార స్త్రిలోకీ 'తద్ధితార్థే' త్యాదినా సమాసః. 'సంఖ్యాపూర్వోద్విగు' రితి ద్విగుసంజ్ఞా. 'అకారాంతోత్తరపదోద్విగు స్స్త్రియామిష్ట' ఇతి స్త్రీత్వే. 'ద్విగో' రితి ఙీప్. తస్యాస్తిలకో భూషణభూతః, సమారేవ విశేషకో వా తిలక ఇవేత్యర్థః. 'ఇనవ ద్వా యథాశబ్దా' ఇత్యనుశాసనాత్. 'తమాలపత్త్ర తిలక చిత్రకాణి విశేషకం, ద్వితీయం చతురీయం చ న స్త్రియా' మి'త్యమరః. అధ్వంసితా వర్ణానాం బ్రాహ్మణాదీనాం, కాంతి రౌజ్జ్వల్యం, యస్యాస్తస్యాః యస్యాఃపురః అన్యత్రాధ్వంసితో వర్ణో గౌరాదిః కాంతి ర్లావణ్యం చ యస్యాస్తస్యాః 'వర్ణోద్విజాదౌ శుక్లాదౌ స్తుతౌ వర్ణం తు వాక్షర' ఇత్యుభయ త్రాప్యమరః. ఏథ్వాఇవశ్రియం విశశేష విశేషితవాన్, అనేకేవశబ్దేయ ముపమే త్యేకే. శబ్దమాత్రసాధర్మ్యాత్ శ్లేష ఇత్యన్యే. శ్లేషోపమేత్యాహ దండీ.

తామీక్షమాణ స్స పురీం పురస్తా
త్ప్రాప త్త్రిలోకీ మతులప్రతాపః,
వజ్రప్రభోద్భాసిసురాయుధశ్రీ
ర్యా దేవసేనేవ పరై రలంఘ్యా. ౬౨

టీ. అతులప్రతాపః- అతుల = సాటిలేని, ప్రతాపః = పరాక్రమముఁగలిగిన, సః=ఆ శ్రీకృష్ణమూర్తి, తాం=ఆ, పురీం=పట్టణమును, ఈక్షమాణః=చూచుచున్న వాఁడగుచు, పురస్తాత్=తూర్పుదిక్కునం

దలి, ప్రతోళీం=పెద్దవీధిని, ప్రాపత్=పొందెను, వ...శ్రీః - వజ్ర= (తోరణాదులయందు చెక్కఁబడిన) మణులయొక్క, వజ్రాయుధముయొక్క, ప్రభా=కాంతులచేత, ఉద్భాసి=ప్రకాశపడుచున్న, సురాయుధ శ్రీః = ఇంద్రధనుర్లక్ష్మి (ఇతర దేవతల యాయుధములకాంతి) కలిగిన, యా=ఏవీధి, దేవసేనేవ = దేవతలసైన్యముంబోలె, పరైః=శత్రువుల చేతను, అలంఘ్యా=దాటశక్యముగానిదియో.

తా. అట్టి యీపట్టణంబు సొంపు నవలోకింపుచు మహాప్రతాపశాలియగు నాకృష్ణమూర్తి తూర్పువైపున పెద్దవీథిలోఁ బ్రవేశించెను. ఆ రాజవీథి తోరణములయందును మేడలయందును చెక్కినవజ్రములు కెంపులుమున్నగు మాణిక్యముల కాంతు లింద్రధనస్సు చందముగాఁగ నొప్పుచు దేవేంద్రునివజ్రాయుధ ప్రభాసహాయంబున వెలుఁగొందు దేవతలయాయుధ ప్రభలుగలిగి యొప్పారు దేవసేనయుంబోలె శత్రువులకు దుర్లంఘ్యమయ్యె.

శ. స.—తాం, తాం తే తాః తచ్ఛబ్దః ద. స్త్రీ. ద్వి. ఏ. ఈక్షమాణః, ఈక్షమాణః ఈక్షమాణౌ ఈక్షమాణాః ఈక్షమాణశబ్దః అ. పు. ప్ర. ఏ. సః, సః తౌ తే తచ్ఛబ్దః ద. పు. ప్ర. ఏ. పురీం, పురీం పుర్యౌ పురీః పురీశబ్దః ఈ. స్త్రీ. ద్వి. ఏ. పురస్తాత్ అవ్య. ప్రాపత్ ప్రాపతాం ప్రాపన్ ప్రపూర్వక అప్లవ్యాప్తావిత్యస్మాత్సకర్మకాద్ధాతోః కర్తరి భూతేలుఙ్ పర. ప్ర. పురు. ఏ. ప్రతోళీం, ప్రతోళీం ప్రతోళ్యౌ ప్రతోళీః ప్రతోళీశబ్దః ఈ. స్త్రీ. ద్వి. ఏ. అవిద్యమానా తులాయస్యసః అతులః అతులః ప్రతాపః యస్యసః అతులప్రతాపః, ప్రతాపః ప్రతాపౌ ప్రతాపాః అతులప్రతాపశబ్దః అ. పు. ప్ర. ఏ. వజ్రాణాం ప్రభాః(వజ్రస్య ప్రభాః) వజ్రప్రభాః వజ్రప్రభాభిః ఉద్భాసినీ వ ...సినీ సురాయుధస్య శ్రీః (సురాణాం ఆయుధాని సురాయుధాని, సురాయుధానాం శ్రీః) సురాయుధశ్రీః, వజ్రప్రభోద్భాసినీ సురాయుధ శ్రీః యస్యాం (యస్యాః)సా వజ్రప్రభోద్భాసి సురాయుధశ్రీః, శ్రీః శ్రియౌ శ్రియః వజ్రప్రభోద్భాసి సురాయుధశ్రీశబ్దః ఈ. స్త్రీ. ప్ర. ఏ. యా, యా యే యాః యచ్ఛబ్దః ద. స్త్రీ. ప్ర. ఏ. దేవానాం సేనా దేవసేనా, సేనా సేనే సేనాః దేవసేనాశబ్దః అ. స్త్రీ. ప్ర. ఏ. ఇవ

అవ్య. పరైః,పరేణ పరాభ్యాం పరైః పరశబ్దః అ. పు. తృ. బ. లంఘితుంశక్యా లంఘ్యా న లంఘ్యా అలంఘ్యా, అలంఘ్యా అలంఘ్యే అలంఘ్యాః అలంఘ్యాశబ్దః ఆ. స్త్రీ. ప్ర. ఏ.

తామితి. అతులప్రతాపః స హరిః, తాం పూర్వోక్తాం పురీం ఈక్షమాణః, పురస్తాత్పూర్వస్యాందిశి, సప్తమ్యర్థే స్తాతిప్రత్యయః. ప్రతోళింరథ్యాం 'రథ్యాప్రతోళీవిశిఖే'త్యమరః. ప్రాపత్ ప్రాప్తవాన్, లుజి పుషాదీత్యాదినాఙ్లేరజాదేశః. వజ్రాణాంతోరణప్రాసాదాదిగతహీరకాదిమణీనాం, ప్రభాభిరుద్భాసినీ, సురాయుధశ్రీరింద్రచాపలక్ష్మీర్యస్యాం సా, ఇహ వజ్రగ్రహణం మణిమాత్రోపలక్షణం అన్యథా ఇంద్రాయుధ సామ్యాసంభవాత్. అన్యత్రవజ్రస్యకులిశస్య ప్రభాభిరుద్భాసినీసురాయుధానా మితరదేవతాయుధానాం, శ్రీర్యస్యాస్సా 'వజ్రోఽస్త్రీహీరకేపవా వి' త్యమరః. యాప్రతోళీ దేవసేనాసురచమూరివపరైశ్శత్రుభిరలంఘ్యామర్ధర్షా.

ప్రజా ఇ వాంగా దరవిందనాభే
 శ్శంభో ర్జటాజూటతటా ది వాపః,
ముఖా ది వాశు శ్రుతయో విధాతుః
 పురా న్నిరీయు ర్మురజి ద్ధ్వజిన్యః. ౬౫

టీ. అరవిందనాభేః = విష్ణుమూర్తియొక్క, అంగాత్ = శరీరమునుండి, ప్రజాఇవ=ప్రజలుంబోలె, శంభోః = శివునియొక్క, జటాజూటతటాత్ =జటాజూటముమీఁదనుండి, ఆపఇవ = గంగాజలములుంబోలె, విధాతుః=బ్రహ్మయొక్క, ముఖాత్ =ముఖమునుండి, శ్రుతయ ఇవ=వేదములుంబోలె, మురజిద్ధ్వజిన్యః - మురజిత్ = కృష్ణమూర్తియొక్క, ధ్వజిన్యః=సేనలు, ఆశు=శీఘ్రముగా, పురాత్ = పట్టణమునుండి, నిరీయుః=బయలువెడలినవి.

తా. శ్రీ మహావిష్ణువు శరీరమునుండి ప్రజలట్లును, ఈశ్వరు జటాజూటమునుండి గంగయట్లును, బ్రహ్మముఖమునుండి వేదములట్లును ద్వారకాపురమునుండి కృష్ణుసేనలు శీఘ్రముగా బయలువెడలెను.

శ. స.—ప్రజా, ప్రజా ప్రజే ప్రజాః, ప్రజాశబ్దః ఆ. స్త్రీ. ప్ర. బ. ఇవ అవ్య. అంగాత్, అంగాత్ అంగాభ్యాం అంగేభ్యః అంగశబ్దః అ. న.పం.ఏ. అరవిందం నాభౌ యస్యసః అరవిందనాభిః తస్య అరవిందనాభేః, నాభేః నాభ్యోః నాభీనాం అరవిందనాభిశబ్దః ఇ. పు. ష. ఏ.

శంభవత్యస్మాదితి శంభుః తస్య శంభోః, శంభోః శంభ్వోః శంభూనాం శంభుశబ్దః ఉ. పు. ష. ఏ. జటాజూటస్య తటం జటాజూటతటం తస్మాత్ జటాజూటతటాత్, తటాత్ తటాభ్యాం తటేభ్యః జటాజూటతటశబ్దః అ. న. పం. ఏ. ఇవ అవ్య. ఆపః అపః అద్భిః అద్భ్యః, అపాం అప్సు అప్శబ్దః ప. స్త్రీ. ని. బ. ముఖాత్, ముఖాత్ ముఖాభ్యాం ముఖేభ్యః ముఖశబ్దః అ.న.పం.ఏ.ఇవ అవ్య. ఆశు అవ్య. శ్రుతిః, శ్రుతిః శ్రుతీ శ్రుతయః శ్రుతిశబ్దః ఇ. స్త్రీ. ప్ర. బ. విధాతుః, విధాతుః విధాత్రోః విధాతౄణాం విధాతృశబ్దః ఋ. పు. ష. ఏ. పురాత్, పురాత్ పురాభ్యాం పురేభ్యః పురశబ్దః అ.న.పం.ఏ. నిరీయాయు, నిరీయతుః నిరీయుః నిర్ పూర్వక ఇణ్ గతౌ ఇత్యస్మా దకర్మకాద్ధాతోః కర్తరి భూతేలిటి పర. ప్ర. పురు.బ. మురం జితవాన్ మురజిత్ మురజితః ధ్వజిన్యః మురజిద్ధ్వజిన్యః, ధ్వజినీ ధ్వజిన్యౌ ధ్వజిన్యః మురజిద్ధ్వజినీశబ్దః ఈ. స్త్రీ. ప్ర. బ.

ప్రజా ఇతి. అరవిందనాభోర్విష్ణోః నగరాత్ ప్రజా ఇవ. శంభోర్జటాజూటతటాదాప ఇవ గంగాజలానీవ విధాతుర్ముఖాచ్ఛ్రుతయ ఇవ, మురజితో హరేః ధ్వజిన్యస్సేనాః, ఆశు పురాన్నిరీయుః నిర్గతాః, వర్గాంతోక్త నిరీయుః.

శ్లిష్యద్భి రన్యోన్యముఖాగ్రసంగ
స్ఖల త్ఖలీనం హరిభి ర్విలోలైః,
పరస్పరోత్పీడితజానుభాగా
దుఃఖేన నిశ్చక్రము రశ్వవారాః. ౬౬.

టీ. అన్యో...లీనం - అన్యోన్యస్య = ఒకటొకటియొక్క, ముఖాగ్ర=ముఖములకొనలయందు, సంగ=చేరికచేత, స్ఖలత్ =జారుచున్న, ఖలీనం=కళ్లెముగలుగునట్లుగా, శ్లిష్యద్భిః=ఒరయుచున్న, విలోలైః=ఎగిరెగిరిపడుచున్న, హరిభిః=గుఱ్ఱములతో, అశ్వవారాః=గుఱ్ఱపురౌతులు, పరస్పరోత్పీడితజానుభాగాః-పరస్పర=అన్యోన్యము, ఉత్పీడిత=మిగులరాపిడిబడిన, జానుభాగాః = మోకాళ్లుగలవారగుచు, దుఃఖేన=కష్టముచేత, నిశ్చక్రముః = బయలువెడలిరి.

తా. గుఱ్ఱము లొకదానిముఖ మొకదానికి తగిలి కళ్లెములు జాఱునట్లుగా నొరసికొనుచు నెగిరియెగిరి పడుచు నడచుచున్నది.

అట్టి యాగుఱ్ఱములనెక్కి పోవురాతులు పరస్పరము రాసుకొనుచు మోకాళ్లు నలుగుచుండ నతికష్టముగా నడపించుకొనుచుం బోయిరి. అశ్వసైన్యమంత మెండుగానున్నదని తాత్పర్యము.

శ. స.—శ్లిష్యతా, శ్లిష్యతా శ్లిష్యద్భ్యాం శ్లిష్యద్భిః శ్లిష్యచ్ఛబ్దః త. పు. తృ. బ. ముఖానాం అగ్రాణి ముఖాగ్రాణి అన్యోన్యేషాం ముఖాగ్రాణి అన్యోన్యముఖాగ్రాణి అన్యో...గ్రేషు సంగః అన్యో...గ్రసంగఃఅన్యో...గేన స్ఖలంతః అన్యో...గస్ఖలంతః అన్యో...తః ఖలీనాః యస్మిన్ కర్మణితద్యథాతథా అ...త్ఖలీనం క్రియావిశేష హరిణా, హరిణా హరిభ్యాం హరిభిః హరిశబ్దః ఇ. పు. తృ. ఏ. విలోలైః, విలోలేన విలోలాభ్యాం విలోలైః విలోలశబ్దః అ. పు. తృ. బ. పరస్పరం ఉత్పీడితాః పరస్పరోత్పీడితాః జానూనాంభాగాః జానుభాగాః పరస్పరోత్పీడితాః జానుభాగాః యేషాంతే పర...గాః, భాగః భాగా భాగాః పరస్పరోత్పీడితజానుభాగశబ్దః అ. పు. ప్ర. బ. దుఃఖేన, దుఃఖేన దుఃఖాభ్యాం దుఃఖైః దుఃఖశబ్దః అ. న. తృ. ఏ. నిశ్చక్రామ నిశ్చక్రమతుః నిశ్చక్రముః నిర్ పూర్వక క్రముపాద విక్షేప ఇత్యస్మాదకర్మకాద్ధాతోః కర్తరిభూతానద్యతనపరోక్షే లిటి పర. ప్ర. పురు. బ. అశ్వాన్ వారయంతీతి అశ్వవారాః, అశ్వవారః అశ్వవారౌ అశ్వవారాః అశ్వవారశబ్దః అ. పు. ప్ర. బ.

శ్లిష్యద్భిరితి. అన్యోన్యేషాం ముఖాగ్రేషు సంగేన స్ఖలంతః ఖలీనాః కవికాః యస్మిన్కర్మణితద్యథా తథా 'కవికాతుఖలీనోఽస్త్రీ' త్యమరః. శ్లిష్యద్భిఃసంఘృష్యద్భిః విలోలైః ముహురుచ్చలద్భిః హరిభిస్తురంగైః కరణైః అశ్వాన్ వారయంతీత్యశ్వవారాః అశ్వారోహాః పరస్పరోత్పీడితజానుభాగాస్సంతః నుఃఖేన నిశ్చక్రముః నిర్జగ్మురితి స్వభావాతిశయోక్త్యోస్సంకరః.

> నిరంతరాళేపి విముచ్యమానే
> దూరం పథి ప్రాణభృతాంగణేన,
> తేజోమహద్భి స్తమసేవ దీప్తై
> ర్ద్విపై రసంబాధ మయాం బభూవే. ౬౭

టీ. తమసేవ=చీకటిచేతనుంబలె, ప్రాణభృతాం గణేన=ప్రాణివర్గముచేత, నిరంతరాళేఽపి=ఎడతెఱపిలేనిదియైనను, పథి=మార్గము

(ఇప్పుడు), దూరం=దూరముగా, విముచ్యమానే=విడువఁబడుచుండఁగా, తేజోమహద్భిః- తేజః=బలము (ప్రభల) చేత, మహద్భిః=గొప్పవియగు, ద్విపైః=ఏనుఁగులచేత, దీపైరివ=దీపములచేతనుంబలె, అసంబాధం=తొడతొక్కుడులేకుండ, అయాంబభూవే=పోవుట.

తా. అదివఱకు చీకట్లు గ్రమ్మినట్లు ప్రాణివర్గములతో నిండియున్నను వాని (దీపముల, ఏనుఁగుల) భయము వలన నప్పుడు అన్నియు (చీకట్లు, ప్రాణివర్గములు) దారివిడిచి దూరముగాఁ దొలఁగిపోవుచుండఁగా నామార్గమునఁ బ్రభావంతములైన దీపముల యట్లు తేజోవంతములైన యేనుంగులు పైఁజెప్పినగుణములవలె తొడతొక్కుళ్లు పడకుండ యథేచ్ఛముగా నడచినవి. తమవెలుఁగుచేతనే చీకట్లను దూరముగా తొలగించుకొని దీపములు వ్యాపించునట్లు ప్రాణులనెల్ల తొలగించుకొనుచు యేనుఁగులు నిరభ్యంతరముగా పోయినవి.

శ. స.—నిర్గతం అంతరాళం యస్మాత్సః నిరంతరాళః తస్మిన్ నిరంతరాళే, నిరంతరాళే నిరంతరాళయోః నిరంతరాళేషు నిరంతరాళశబ్దః అ. పు. స. ఏ. అపి అవ్య. విముచ్యమానే, విముచ్యమానే విముచ్యమానయోః విముచ్యమానేషు విముచ్యమానశబ్దః అ. పు. స. ఏ. దూరం, దూరం దూరే దూరాణి దూరశబ్దః అ. న. ద్వి. ఏ. పథి, పథి పథోః పథిషు పథిశబ్దః న. పు. స. ఏ. ప్రాణాన్ బిభ్రతీతి ప్రాణభృతః తేషాం ప్రాణభృతాం, భృతః భృతోః భృతాం ప్రాణభృచ్ఛబ్దః త. పు ష. బ. గణేన, గణేన గణాభ్యాం గణైః గణశబ్దః అ. పు. తృ. ఏ. తేజసా మహాంతః తేజోమహాంతః తైః తేజోమహద్భిః, మహతా మహద్భ్యాం మహద్భిః తేజోమహచ్ఛబ్దః త. పు. తృ. బ. తమసా, తమసా తమోభ్యాం తమోభిః తమశ్శబ్దః స. న. తృ. ఏ. ఇవ అవ్య. దీపేన, దీపేన దీపాభ్యాం దీపైః దీపశబ్దః అ. పు. తృ. బ. ద్వాభ్యాం పిబంతీతి ద్విపాః తైః ద్విపైః, ద్విపేన ద్విపాభ్యాం ద్విపైః ద్విపశబ్దః అ. పు. తృ. ఏ. న విద్యతే సంబాధః యస్మిన్కర్మణి తద్యథా తథా అసంబంధం క్రియవిశే. అయాం బభూవే అయ్యుపయగతా విత్యస్మా దకర్మకాద్ధాతోః భూతేభావేలిటి ఆమం

తా దనుప్రయుక్తా ద్భూధాతోరకర్మకాద్భావే భూతేలిటి ఆత్మనే నిత్య ప్ర. పురు. ఏ.

నిరంతరాళ ఇతి. తమసాతిమిరేణేవ ప్రాణభృతాంగణేన ప్రాణివర్గేణ కర్త్రా, నిరంతరాళేపిపూర్వం స్వేనైవఅతిసంకటేపి పథిసంప్రతిదూరందూరతఏవ విముచ్యమానేసతి ఏకత్రదీపభయాదన్యత్ర ద్వీపభయాచ్చేతిభావః. తేజోమహద్భిర్బలాఢ్యైః ప్రభాసంపన్నైశ్చ 'తేజోబలంప్రభాతేజ' ఇతి శాశ్వతః. ద్విపైర్దీపైశ్చ అసంబాధమసంకీర్ణం, అయాంబభూవే జగ్మే, నత్వైశ్వైరివకృచ్ఛ్రాదితిభావః. అయగతౌ. భావే లిట్. దయాయాసశ్చేత్యామ్ ప్రత్యయః. స్వతేజసైవ దూరోత్సారిత తమస్కాదీపా ఇవతథోత్సారితప్రాణికే పథినిరర్గళంద్విపాః ప్రయయురిత్యర్థః. తమసీతిసప్తమ్యంతపాఠేతుతమసః. పథ్యుపమానత్వే ద్విపాగమనాత్ప్రాక్ప్రకాశతమసోదీపాగమనాత్ప్రాక్ప్రాణివర్గేణ నిరంతరాళత్వం పశ్చాన్ముచ్యమానత్వంచ నసంభవతీతి ఉపమానోపమేయయోర్వైరూప్యంస్యాత్ తృతీయాంతపాఠే తమసః ప్రాణివర్గోపమానత్వే తత్సారూప్యసాకల్యాత్సఏవసాధీయానిత్యాలంకారికాణాంపంథాః.

> శనైరనీయంత రయాత్పతంతో
>
> రథాః క్షితిం హస్తినఖా దఖేదైః,
>
> సయత్నసూతాయతరశ్మిభుగ్న
>
> గ్రీవాగ్రసంసక్తయుగై స్తురంగైః. ౬౨

టీ. రయాత్=వేగమువలన, పతంతః=పరుగెత్తుచున్న, రథాః=రథములు, సయ...గైః-సయత్న=ప్రయత్నముతోఁగూడిన, సూత=సారథులచేత, ఆయత=లాగిపట్టుకొనఁబడిన, రశ్మి=పగ్గములచేత, భుగ్న=వంగిన, గ్రీవాగ్ర=మెడలచివళ్లయందు, సంసక్త=చేరిన యు, గైః=కాడికలిగగినవి, (నుకనే) అఖేదైః=శ్రమచెందని, తురంగైః=గుఱ్ఱములచేత, హస్తినఖాత్=గవనివాకిటవాటముగానేర్పఱిచిన మట్టిదిబ్బనుండి, శనైః=మెల్లగా, క్షితిం=నేలకు, అనీయంత=నడపింపఁబడినవి.

తా. మెరకమీఁద నుండి పల్లమునకుఁ బోవుటచేత మిక్కిలి వేగముగాఁ బరువిడచున్న రథములను పూనికతో పగ్గములు బిగబట్టి దానంజేసి వంగిన మెడమీఁద కాడి, చివరకు జాతిపడుటవలన నంతగా శ్రమజెందక యున్న గుఱ్ఱములతోఁ బురద్వారగోపురసమీపమందలి మంటిదిబ్బ మీఁది నుండి మెలఁకువతో మెల్లమెల్లగా దిగువకు నడపించిరి.

శ. స.—శనైః అవ్య. అనీయత అనీయేతాం అనీయంత ణీఞ్ ప్రాపణ ఇత్యస్మా ద్ద్వికర్మకాద్ధాతోః కర్మణి భూతేలజి ఆత్మ. ప్ర. పురు. బ. రయాత్, రయాత్ రయాభ్యాం రయేభ్యః రయశబ్దః అ. పు. ప్ర. ఏ. పతన్, పతన్ పతంతౌ పతంతః పతచ్ఛబ్దః త. పు. ప్ర. బ. రథః, రథః రథౌ రథాః రథశబ్దః అ. పు. ప్ర. బ. క్షితిం, క్షితిం క్షితీ క్షితీః క్షితిశబ్దః ఇ. స్త్రీ. ద్వి. ఏ. హస్తినఖాత్, హస్తినఖాత్ హస్తినఖాభ్యాం హస్తినఖేభ్యః హస్తినఖశబ్దః అ. పు. పం. ఏ. అవిద్యమానః ఖేదో యేషాంతే అఖేదాః తైః అఖేదైః, అఖేదేన అఖేదాభ్యాం అఖేదైః అఖేదశబ్దః అ. పు. తృ. బ. యత్నేన సహావర్తంతఇతి సయత్నాః సయత్నాశ్చతే సూతాశ్చ సయత్నసూతాః స...తైః ఆయతాః సయత్న సూతాయతాః స...తాశ్చతే రశ్మయశ్చ స...తరశ్మయః స... రశ్మిభిః భుగ్నానిస...శ్మిభుగ్నాని గ్రీవాణాం అగ్రాణి గ్రీవాగ్రాణి సయ...గ్నాని చ తాని గ్రీవాగ్రాణి చ సయ...భుగ్నగ్రీవాగ్రాణి సయ...గ్రేషు సంసక్తాః స...గ్రసంసక్తాః స...క్తాః యుగాః యేషాంతే సయ...యుగాః తైః స...గైః, యుగేన యుగాభ్యాం యుగైః సయత్న సూతాయత రశ్మిభుగ్న గ్రీవాగ్ర సంసక్తయుగశబ్దః అ. పు. తృ. బ. తురం గచ్ఛంతీతి తురంగాః తైః తురంగైః, తురంగేణ తురంగాభ్యాం తురంగైః తురంగశబ్దః అ. పు. తృ. బ.

శనైరితి.రయాత్పతంతో ధావంతః. రథాస్సయత్నైస్సూతైస్సారథిభిః 'సూతః క్షత్తాచసారథిః' ఇత్యమరః. ఆయతాఆకృష్టాః యేరశ్మయః ప్రగ్రహాః 'కిరణప్రగ్రహౌరశ్మీ' ఇత్యమరః. తైర్భుగ్నేషు ప్రహ్వేషు గ్రీవాగ్రేషుసంసక్తాః యుగాః యుగ్యస్కంధవాహ్యాః దారువిశేషాః యేషాంతైః అతఏవ అఖేదైరశ్రమైస్తురంగైఃహస్తినఖాద్ధస్తినఖః పుర్ద్వారిమృత్కూటః 'కూటం పుర్ద్వారి యద్ధస్తి నఖస్తస్మిన్నథత్రిష్వి' త్యమరః తస్మాత్ శనైః క్షితి మనీయంతనీతా ఇతి స్వభావోక్తిః, యానక్రమా ద్వస్తువర్ణనాత్.

బలోర్మిభి స్తత్క్షణహీయమాన
రథ్యాభుజాయా వలయై రివాస్యాః,

ప్రాయేణ నిష్కాన్తి మతిచక్రపాణౌ
నేష్టం పురో ద్వారవతీత్వ మాసీత్. ౬౯

టీ. బలోర్మిభిః=తరంగములవంటి సైన్యములచేత, వలయైరివ=కడియములచేతనుంబలె, తక్ష...యాః-తక్షణ=ఆ (కృష్ణుఁడు బయలు వెడలిన) సమయమందు, హీయమాన=లోటువడుచున్న, రథ్యాభుజాయాః=భుజమువంటి రాజవీధిగలిగినది, (గనుకనే) అస్యాః=ఈ, పురః=పట్టణమునకు, ద్వారవతీత్వం=ద్వారకయనుపేరు (ద్వారములు గలుగుట), ఇష్టం=సమ్మతమైనది, నాసీత్=కాలేదు.

తా. పురివీడి యా శ్రీకృష్ణుండు బయలుదేరినవెంటనే భుజములనుండి కడియములు మున్నగు నాభరణముల యట్లు రాజబాటలునుండి సైన్యములుగూడ మెల్ల మెల్లన జాఱుట జూడ యా పురీమతల్లికి ద్వారవతీత్వమే అనిష్టమైనది. కృష్ణవియోగమునం జేసి నిష్ఫలము గనుక స్వస్వరూపమె అయిష్టమయ్యెను అనఁగా ఆపురియొక్క అందమే తగ్గిపోయిన దనుట (ఇట్టిచోట్ల, "ఇప్పుడాయూరిపేరే పోయినదండీ" అని యనుటగలదు.) మఱియు ద్వారములుండుట యనిష్టమయ్యె నుండఁబట్టి గదా కృష్ణుఁడు బయలుదేర సయ్యెను. అని తాత్పర్యము.

శ. స.—బలాని ఊర్మయఇవ బలోర్మయః తైః బలోర్మిభిః, ఊర్మిణా ఊర్మిభ్యాం ఊర్మిభిః బలోర్మిశబ్దః ఇ. పు. తృ. బ. సచాసౌ క్షణశ్చ తత్క్షణః తత్క్షణే హీయమానా తత్క్షణహీయమానా రథ్యాభుజేవ రథ్యాభుజా తత్క్షణహీయమానా రథ్యాభుజా యస్యాస్సా త...జా తస్యాః తత్క్ష...జాయాః, భుజాయాః భుజయోః భుజానాం తత్క్షణహీయమాన రథ్యాభుజాశబ్దః ఆ. స్త్రీ. ష. ఏ. వలయైః, వలయేన వలయాభ్యాం వలయైః వలయశబ్దః అ. పు. తృ. బ. ఇవ. అవ్య. అస్యాః, అస్యాః అనయోః ఏనయోః ఆసాం ఇదంశబ్దః మ. స్త్రీ. ష. ఏ. ప్రాయేణ, ప్రాయేణ ప్రాయాభ్యాం ప్రాయైః ప్రాయశబ్దః అ. పు. తృ. ఏ. నిష్కాన్తిమతి, నిష్కాన్తిమతి నిష్కాన్తిమతోః నిష్కాన్తిమత్సు నిష్కాన్తిమచ్ఛబ్దః త. పు. స. బ. చక్రంపాణౌ యస్యసః

చక్రపాణిః, పాణిః పాణీ పాణయః చక్రపాణిశబ్దః ఇ. పు. స. ఏ. వ. అవ్య. ఇష్టం, ఇష్టం ఇష్టే ఇష్టాని ఇష్టశబ్దః అ. న. ప్ర. ఏ. పురః, పురః పురౌః పురాం పూర్ శబ్దః శేషాం. స్త్రీ. ష. ఏ. ద్వారవత్యాః భావః (ద్వారాణి అస్యాసంతీతి ద్వారవతీ ద్వా...త్యాః భావః) ద్వారవతీ త్వం, ద్వారవతీత్వం ద్వారవతీత్వే ద్వారవతీత్వాని ద్వారవతీత్వ శబ్దః అ. న. ప్ర. ఏ. ఆసీత్ ఆస్తాం ఆసన్ అసభువీ త్యస్మాదకర్మకాద్ధాతోః కర్తరి భూ తేలజి పర. ప్ర. పురు. ఏ.

బలోర్మిభిరితి. బలాని ఊర్మయఇవ తైర్బలోర్మిభిః వలయైః కంకణైరపతత్ క్షణే హారినిష్క్రియణక్షణఏవ హీయమానా అపరిచ్యమానా, రథ్యా భుజేవ యస్యాస్తస్యాః అతఏవ అస్యాః పురః ద్వారవత్యాః, చక్రపాణౌ కృష్ణే నిష్క్రియఽనిర్గచ్ఛతిసతి, ప్రాయేణభూమ్నా ద్వారవతీత్వం ద్వారకాత్వంస్వస్వరూప మితి యావత్ తదిష్టంనాసీత్ హరివిరహేతద్వైఫల్యాదితి భావః. ద్వారవతీశబ్దస్యసంజ్ఞాత్వాత్ 'త్వతలోర్గుణవచనస్యే'తి నపుంవద్భావః. అన్యత్ర ద్వారవతీత్వం ద్వారవత్త్వంనేష్టం. తస్య హారినిష్క్రియణ హేతుత్వాదిత్యుభయథా ప్యుపమితభుజావలయగళనహేతుకత్వాదుపమాసంకీర్ణేయ మనిష్టత్వోత్ప్రేక్షా ప్రాయేణేత్యనేన వ్యజ్యతే.

అవ. ఇఁక నీసర్గము ముగియునఁతకును సముద్రవర్ణనము.—

పారే జలం నీరనిధే రపశ్య
న్మురారిరానీల పలాశ రాశీః,
వనావళీ రుత్కలికాసహస్ర
ప్రతిక్షణోత్కూలితశైవలాభాః. 20

టీ. మురారిః=శ్రీకృష్ణుఁడు, నీరనిధేః=సముద్రముయొక్క, పారేజలం=నీటియావలియొడ్డున, ఆనీలపలాశరాశీః=అంతటనునల్లనైన, యాకుజొంపములు గలిగిన, ఉత్క...భాః- ఉత్కలికా=గొప్పతరంగములయొక్క, సహస్ర=వేలచేత, ప్రతిక్షణ=ప్రతిక్షణమును, ఉత్కూలిత=గట్టునకుత్రోయఁబడిన, శైవల=నాఁచుయొక్క, ఆభాః=ప్రకాశమువంటి ప్రకాశముగలిగిన, వనావళీః=వనపంక్తులను, అపశ్యత్=చూచెను.

తా. శ్రీకృష్ణుఁడు సముద్రమున కావలియొడ్డున నున్న వనపరంపరలంగాంచెను. అవి చూడనింపైన పసరాకు జొంపములతో ప్రతిక్షణ

మందును పెద్దపెద్ద సముద్రకెరటములచేత గట్టుమీఁది కెగఁజిమ్మఁబడిన నాఁచునుంబోలె తోఁచుచున్నవి.

శ. స—జలానాం పారేపారేజలం అవ్యయీభా. నీరాణాంనిధిః నీరనిధిః తస్య నీరనిధేః, నిధేః నిధ్యోః నిధీనాం నీరనిధిశబ్దః ఇ. పు.ష. ఏ. అపశ్యత్ అపశ్యతాం అపశ్యన్ దృశిర్ ప్రేక్షణ ఇత్యస్మాత్స కర్మకాద్ధాతోః కర్తరిభూతేలజి పర ప్ర. పుసు. ఏ. మురస్య అరిః మురారిః, మురారిః మురారీ మురారయః మురారిశబ్దః ఇ. పు. ప్ర ఏ. ఆసమంతాన్నీలాః ఆనీలాః పలాశానాం రాశయః పలాశరాశయః ఆనీలాః పలాశరాశయః యాసాంతాః ఆనీలపలాశరాశయః తాః ఆ...శీః, రాశిం రాశీ రాశీః ఆనీలపలాశరాశిశబ్దః ఇ. స్త్రీ. ద్వి. బ. వనానాం ఆవళయః వనావళయః తాః వనావళీః, వనావళిం వనావళీ వనావళీః వనావళిశబ్దః ఇ. స్త్రీ. ద్వి. బ. ఉత్కలికానాం సహస్రాణి ఉత్కలికాసహస్రాణి క్షణే క్షణే ప్రతిక్షణం ప్రతిక్షణం ఉత్కూలితాః ప్రతిక్షణోత్కూలితాః ఉత్కలికాసహస్రైః ప్రతిక్షణోత్కూలితాః ఉత్కలికాసహస్రప్రతిక్షణోత్కూలితాశ్చ తే శైవలాశ్చ ఉత్క...లితశైవలాః ఉత్క...లానాం ఆభేవ ఆభాయాసాంతాః ఉత్కలి...లాభాః తాః ఉ...భాః, ఆభాం ఆభే ఆభాః ఉత్కలికాసహస్రప్రతిక్షణోత్కూలితశైవలాభాశబ్దః ఆ. స్త్రీ. ద్వి. బ.

అథాసర్గసమాప్తే స్సముద్రం వర్ణయతి.—

పారఇతి. మురారిర్నీరనిధేస్సముద్రస్య జలానాంపారేపరతీరేపారేజలం 'పారావారేపరార్వాచీతీరే' ఇత్యమరః 'పారేమధ్యేషష్ఠ్యా వే' త్యవ్యయీభావః, తత్సన్నియోగా దేకారాంతత్వంచపారేశబ్దస్య. ఆసమంతాన్నీలాః పలాశానాం పత్త్రాణాంరాశయోయాసాంతాః హరితవర్ణపర్ణపూర్ణాఇత్యర్థః. 'పత్త్రంపలాశంఛదనం దళం పర్ణంఛదఃపుమా' నిత్యమరః. ఉత్కలికా ఊర్మయః 'ఊర్మిరుత్కలికోల్లోలకల్లోలాలహరీత' థే' తి హలాయుధః. తాసాం సహస్రైః ప్రతిక్షణం ఉత్కూలితాః కూలముద్గతాః, కృతాః కూలం ప్రాపితా ఇత్యర్థః. ఉత్కూలశబ్దాత్ తత్కరోతీతి ణ్యంతాత్కర్మణిక్తః. తేషాంశైవలానాం ఆభేవాభాయాసాంతాః, తత్సదృశీరిత్యర్థః. వనావళీరపశ్యత్ అత్రోత్కూలితశైవలస్య స్వతస్సిద్ధసందేహా దుపమోత్ప్రేక్షయోస్సంకరః.

లక్ష్మీభృతోఽంభోధితటాధివాసాన్
ద్రుమానసౌ నీరదనీలభాసః,
లతావధూసంప్రయుజోఽధివేలం
బహూకృతాన్ స్వానివ పశ్యతి స్మ. ౭౧

టీ. అసౌ = ఈశ్రీకృష్ణుఁడు, లక్ష్మీభృతః-లక్ష్మీ = కాంతిని (లక్ష్మీదేవిని), భృతః = తాల్చుచున్నట్టియు, అంభోధితటాధివాసాన్-అంభోధితట=సముద్రపుటొడ్డున, అధివాసాన్=నివాసముగలిగినవియు, నీరదనీలభాసః - నీరద = మేఘమువలెనే, నీలభాసః=నల్లనికాంతిగల, వియు, లతావధూసంప్రయుజః-లతావధూ=స్త్రీలవంటితీఁగలతో (తీఁగ లవంటి స్త్రీలతో), సంప్రయుజః=కూడినవియు(నగు), అధివేలం=చెలియలి కట్టమీఁది,, ద్రుమాన్=వృక్షములను, బహూకృతాన్=అనేకముగాఁజేయఁబడిన,స్వాన్=తనదేహములనుగా, పశ్యతిస్మ=చూచెను.

తా. శ్రీహరి యాసముద్ర తీరమునందలి వృక్షములను గన్గొనెను. అవి పలుసంఖ్యలుగా నేర్పడిన దేహములను బోలియున్నవి. అది యెట్లన-శ్రీహరి లక్ష్మిని ధరియించె నవియు లక్ష్మీ (శోభా) వంతములుగా నున్నవి. సముద్రతీర వాసము నీలమేఘచ్ఛాయయు నుభయత్ర తుల్యముగా నున్నది. ఆశ్రీకృష్ణుఁ జేరిన జవ్వనులు తీవలవలెయున్నారు కోమలగాత్రలై వృక్షములట్టి లతలతోఁగూడియున్నవి కావున లతావధూసంయోగ్యము నుభయతుల్యమై యున్నదని యెఱుఁగునది.

శ. స.—లక్ష్మీం బిభ్రతీతి లక్ష్మీభృతః తాన్ లక్ష్మీభృతః, లక్ష్మీభృతం లక్ష్మీభృతౌ లక్ష్మీభృతః లక్ష్మీభృచ్ఛబ్దః త. పు. ద్వి. బ. అంభాంసి ధీయంతే అస్మిన్నితి అంభోధిః అంభోధేః తటం అంభోధితటం అంభోధితటే అధివాసః యేషాం తే అంభోధితటాధివాసాః తాన్ అం...సాన్, వాసం వాసౌ వాసాన్ అంభోధితటాధివాసశబ్దః అ. పు. ద్వి. బ. ద్రవంతి ఊర్ధ్వమితి ద్రవః ద్రవః ఏషాంసంతీతి ద్రుమాః తాన్ ద్రుమాన్, ద్రుమం ద్రుమౌ ద్రుమాన్ ద్రుమశబ్దః అ. పు. ద్వి. బ. అసౌ, అసౌ అమూ అమీ అదశ్శబ్దః స. పు. ప్ర. ఏ. నీరాణి దదాతీతి నీరదః నీరదఇవ నీలాః నీరదనీలాః, నీరదనీలః

భాసః యేషాంతే నీరదనీలభాసః తాన్ నీ...సః, భాసం భాసౌ భాసః నీరదనీలభాశ్శబ్దః స. పు. ద్వి. బ. లతాః వధ్వఇవ (లతాఇవ వధ్వః) లతావధ్వః లతావధూభిః సంప్రయుంజంతీతి లతావధూసంప్రయుజః తాన్ ల...జః, సంప్రయుజం సంప్రయుజౌ సంప్రయుజః లతావధూసంప్రయుక్ఛబ్దః జ.పు. ద్వి. బ. వేలాయాం అధివేలం అవ్యయీభా అబహావః బహవస్సంపద్యమానాః కృతాః బహూకృతాః తాన్ బహూకృతాన్, బహూకృతం బహూకృతౌ బహూకృతాన్ బహూకృతశబ్దః అ. పు. ద్వి. బ. స్వం, స్వం స్వౌ స్వాన్ స్వశబ్దః అ. పు. ద్వి. బ. ఇవ అవ్య. పశ్యతి పశ్యతః పశ్యంతి దృశిర్ ప్రేక్షణఇత్యస్మాత్స కర్మకాద్ధాతోః కర్తరి భూతేస్మయోగాత్ లటి పరస్మై ప్ర. పు. ఏ.

లక్ష్మీతి. అసౌహరిః లక్ష్మీం శోభాం శ్రీదేవీంచ బిభ్రతీతి లక్ష్మీభృత్తస్తాన్ అంభోధితటే అధివాసోయేషాంతాన్ నీరదవన్నీలభాసః నీలవర్ణాన్ లతాఃవధ్వఇవే త్యుపమితసమాసః. అన్యత్ర లతాఇవవధ్వఇతి శాకపార్థి వాదిత్వాన్మధ్యమపదలోపీ సమాసః. తాభిస్సంప్రయుంజతఇతి సంప్రయుజఃసంగతాన్ క్విప్. వేలాయాం అధివేలం విభక్త్యర్థేఽవ్యయీభావః ద్రుమాన్ బహూకృతాన్ అనేకీకృతాన్ స్వాన్ స్వకీయవిగ్రహానిత్యర్థః. ఏవంచ పుల్లింగతానిర్వాహః ఆత్మపరత్వే నపుంసకత్వాపాతాత్ 'స్వోజ్ఞాతా వాత్మని స్వంత్రిష్వాత్మీయేస్వోస్త్రియాంధన ఇ'త్యమరః. పశ్యతి స్మ, శ్లేషసంకీర్ణేయముపమా.

> ఆశ్లిష్టభూమిం రసితార ముచ్చై
> ర్లోలద్భుజాకార బృహత్తరంగమ్,
> ఫేనాయమానం పతి మాపగానా
> మసా వపస్మారిణ మాశశంకే. ౭౨

టీ. ఆశ్లిష్టభూమిం-ఆశ్లిష్ట=కౌఁగలింపఁబడిన, భూమిం=భూతలముగలదియు, ఉచ్చైః=బిగ్గరగా, రసితారం=అఱచుచున్నదియు, లోల....రంగం, లోలత్=చలించుచున్న (ఇటునటు వ్రేలఁబడుచున్న), భుజాకార=భుజములపోలికనున్న, బృహత్తరంగం=పెద్దకెరటములుగలదియు, ఫేనాయమానం=నురుఁగులు గ్రక్కుచున్నదియు, ఆపగానాం పతిం=సముద్రమును, అసౌ=ఈశ్రీకృష్ణుఁడు, అపస్మారిణం=అపస్మారరోగము గలవానినిఁగా, ఆశశంకే=అనుమానించెను.

తా. నేలనంటి పెద్దగా నఱచుచుం జేతులవలె తరంగముల నిటు నటు దొరలించుచు నురుఁగులు గ్రక్కుచున్న సముద్రునిఁ జూచి మూర్ఛావ్యాధియున్న వాడేమో యని యాతఁ డనుకొనెను.

శ. స.—ఆశ్లిష్టా భూమిః యేనసః ఆశ్లిష్టభూమిః తం ఆశ్లిష్టభూమిం, భూమిం భూమీ భూమీన్ ఆశ్లిష్టభూమిశబ్దః ఇ. పు. ద్వి. ఏ. రసితారం, రసితారం రసితారౌ రసితౄన్ రసితృశబ్దః ఋ. పు. ద్వి. ఏ. ఉచ్చైః అవ్య. భుజ్యతే ఏభిరితి భుజాః లోలంతశ్చ తే భుజాశ్చ లోలద్భుజాః లోలద్భుజానాం ఆకార ఇవ ఆకారో యేషాం తే లోలద్భుజాకారాః బృహంతశ్చ తే తరంగాశ్చ బృహత్తరంగాః లోలద్భుజాకారాః బృహత్తరంగాః యస్యసః లోలద్భుజాకారబృహత్తరంగః తం లో...గం, తరంగం తరంగౌ తరంగాన్ లోలద్భుజాకారబృహత్తరంగ శబ్దః అ. పు. ద్వి. ఏ. ఫేనం ఉద్వమన్ ఫేనాయమానః తం ఫేనాయమానం, ఫేనాయమానం ఫేనాయమానౌ ఫేనాయమానాన్ ఫేనాయమానశబ్దః అ. పు. ద్వి. ఏ. పతిం, పతిం పతీ పతీన్ పతిశబ్దః ఇ. పు. ద్వి. ఏ. అపాం సమూహః ఆపం ఆపేన గచ్ఛంతీత్యాపగాః తాసాం ఆపగానాం, ఆపగాయాః ఆపగయోః ఆపగానాం ఆపగాశబ్దః ఆ. స్త్రీ. ష. బ. అసౌ, అసౌ అమూ అమీ అదశ్శబ్దః స. పు. ప్ర. ఏ. అపస్మారః అస్యాఽస్తీతి అపస్మారీ తం అపస్మారిణం, అపస్మారిణం అపస్మారిణౌ అపస్మారిణః అపస్మారిశబ్దః న. పు. ద్వి. ఏ. ఆశశంకే ఆశశంకాతే ఆశశంకిరే ఆఙ్పూర్వకశకిశంకాయా మిత్యస్మాత్సకర్మకాద్ధాతోః కర్తరి భూతేలిటి ఆత్మ. ప్ర. పురు. ఏ.

ఆశ్లిష్టేతి. ఆశ్లిష్టభూమిమాశ్లిష్టభూతలం, ఉచ్చైః తారం రసితారం క్రందితారం లోలతాం చలతాం, ఇతస్తతః పతతాం భుజానామాకారఇవాకారో యేషాం తే బృహత్తరంగాఃయస్యతంతథోక్తం ఫేనాయమానం, ఫేనముద్వమంతం 'ఫేనాచ్చేతివక్తవ్య మి'తి క్యఙ్. క్యఙోఙిత్త్వాదాత్మనేపదం. అపాం సమూహః ఆపం తస్యసమూహఇత్యణ్ప్రియః. తేన గచ్ఛంతీత్యాపగాః, తాసాం పతింసముద్రం, అసౌ హరిః అపస్మారిణమపస్మారరోగిణం ఆశశంకేతద్ధర్మయోగాత్తథోత్ప్రేక్షాంచక్రఇత్యర్థః. యథాహుర్వైద్యానికాః క్రుద్ధైర్ధాతుభిరాహతేచమనసి ప్రాణీతమస్సంవిశన్దంతాన్ ఖాదతి ఫేనముద్గిరతిదోఃపాదంక్షిపన్మూఢధీః, పశ్యన్రూపమసత్క్షితౌనిపతతివ్యర్థాఃకరోతిక్రియాఃబిభ్యత్స్వయమేవ శామ్యతీగతేవేగేత్వపస్మారరుక్.'

పీత్వా జలానాం నిధినాతిగార్ధ్యా
ద్వృద్ధిం గతే ప్యాత్మని నైవమాంతీః,
క్షిప్తా ఇ వేందో స్సరుచో౽ధివేలం
ముక్తావలీ రాకలయాంచకార. ౨౮

టీ. జలానాం నిధినా=నీరముల కాకరమగు సముద్రునిచేత, అతిగార్ధ్యాత్=మిక్కిలి యపేక్షవలన, పీత్వా=త్రాగి, వృద్ధిం గతేఽపి=పెంపొందినదియయినను, ఆత్మని=తన దేహమున, న ఏవ మాంతీః=ఇమడనివై, క్షిప్తాః=బయటికి చిమ్మబడిన, ఇందోః = చంద్రుని యొక్క, రుచఇవ=కాంతులోయన్నట్లు, సః=ఆశ్రీకృష్ణుఁడు, అధివేలం=చెలియలికట్టమీఁద, ముక్తావలీః=ముత్యపురాసులను, ఆకలయాంచకార=చూచెను.

తా. శ్రీకృష్ణుఁడాసముద్రపు గట్టుమీఁద ముత్యాలు రాసులు రాసులుగాఁ పడియుండఁగా జూచెను. అవి చంద్రోదయ మైనప్పుడు సముద్రుఁ డత్యాశచేత కడుపార మ్రింగి బాగుగా పొంగియున్నను తన పొట్టలోనిమడకపోగా పైకి వెళ్లగ్రక్కిన చంద్రకిరణములా యన్నట్లు గాన్పించినవి. చంద్రోదయమైనప్పుడు సముద్రము పొంగు నను శాస్త్రము ననుసరించి యిట్లు వర్ణింపఁబడినది.

శ. స.—పీత్వా క్త్వా ప్రత్యయాంత జలస్య, జలస్య జలయోః జలానాం జలశబ్దః అ. న. ష. బ. నిధినా, నిధినా నిధిభ్యాం నిధిభిః నిధిశబ్దః ఇ. పు. తృ. ఏ. గర్ధ ఏవ గార్ధ్యం అతిమాత్రంచ తత్ గార్ధ్యం చ అతిగార్ధ్యం తస్మాత్ అతిగార్ధ్యాత్, గార్ధ్యాత్ గార్ధ్యాభ్యాం గార్ధ్యేభ్యః అతిగార్ధ్యశబ్దః అ. న. పం. ఏ. వృద్ధిం, వృద్ధిం వృద్ధీ వృద్ధీః వృద్ధిశబ్దః ఇ. స్త్రీ. ద్వి. బ. గతే, గతే గతయోః గతేషు గతశబ్దః అ. పు. స. ఏ. ఆత్మని, ఆత్మని ఆత్మనోః ఆత్మసు ఆత్మశబ్దః న. పు. స. ఏ. న అవ్య. ఏవ అవ్య. మాంతీం, మాంతీం మాంత్యౌ మాంతీః మాంతీశబ్దః ఈ. స్త్రీ. ద్వి. బ. క్షిప్తాం, క్షిప్తాం క్షిప్తే క్షిప్తాః క్షిప్తాశబ్దః ఆ. స్త్రీ. ద్వి. బ. ఇవ అవ్య. ఇందోః, ఇందోః ఇంద్వోః ఇందూనాం ఇందుశబ్దః ఉ. పు. ష. ఏ. సః, సః తౌ తే తచ్ఛబ్దః ద. పు. ప్ర. ఏ. రుచం, రుచం రుచౌ రుచః రుక్ఛబ్దః చ. స్త్రీ. ద్వి. బ. వేలాయాం అధివేలం

అవ్య. ముక్తానాం ఆవళయః ముక్తావళయః తాః ముక్తావళీః, ముక్తా వళిం ముక్తావళీ ముక్తావళీః ముక్తావళీశబ్దః ఈ. స్త్రీ. ద్వి. బ. ఆకల యాంచకార ఆకలయాంచక్రతుః ఆకలయాంచక్రుః ఆజ్పూర్వకకల గతౌ సంఖ్యానేచే త్యస్మాణ్ణిజంతాదామంతాదనుప్రయుక్తాత్కృఞ్ ధా తోః సకర్మకాత్కర్తరిభూతేలిటి పరస్మై. ప్ర. పురు. ఏ.

క్షీత్వేతి. జలానాంనిధినాసముద్రేణ గర్ధఏవగార్ధ్యం ఔపమ్యాదివత్ చాతుర్వ ర్ణ్యాదిత్వాత్స్వార్థేష్యఞ్ప్రత్యయః. తదతిమాత్రమతిగార్ధ్యం తస్మాత్తృష్ణాభరాదిత్య ర్థః, గృధ్నోఃపునః ఓర్గుణః 'వాంతోయిప్రత్యయ' ఇతిగార్ధ్న్యమితిస్యాత్, పీత్వాక్షే పణక్రియాపేక్షయా పూర్వకాలతా, వృద్ధింగతేప్యాత్మని స్వదేహే చంద్రోదయే సముద్రస్య వృద్ధిరిత్యాగమః. నైవమాంతీరమాంతీరతిరిచ్యమానా ఇత్యర్థః. మాతేర్వ తకిజీప. ఆచ్ఛీవదోర్యర్నుమితినుమ్, క్షిప్తా ఉద్గీర్ణాః అతితృష్ణయోత్కటం పీత్వా అంతః అమానాత్ బహిరుద్వాంతా ఇత్యర్థః. ఇందోరుచః మరీచీ రివేత్యుత్ప్రేక్షా, సహరిః అథివేలమధికూలం 'వేలాకూలవికారయో' రితి విశ్వః. ముక్తావళీరాకల యాంచకార ఆలోకయామాస, కవీనాం కలిః కామధేనుః.

సాటోప ముర్వీ మనిశం నదంతో
యైః ప్లావయిష్యంతి సమంతతోఽమీ,
తా న్యేకదేశా న్నిభృతం పయోధే
స్సోఽమ్భాంసి మేఘా న్పిబతో దదర్శ. 28

టీ. అమీ=ఈమేఘములు, సాటోపం=ఆబండరముతోఁగూడ, అనిశం=ఎప్పుడును, నదంతః=ఉఱుముచున్నవై, యైః=ఏయుదకముల చేత, ఉర్వీం=భూమిని, సమంతతః=నలువైపులను, ప్లావయిష్యంతి= ముంచునో, తాని=అన్ని, అంభాంసి=ఉదకములను, పయోధేః=సము ద్రముయొక్క, ఏకదేశాత్ = ఒకమూలనుండి, నిభృతం=కదలిక లేకుండునట్లుగా, పిబతః=త్రాగుచున్న, మేఘాన్=మేఘములను, సః= ఆకృష్ణుఁడు, దదర్శ=చూచెను.

తా. పెద్దయాడంబరముతో నుఱుముల నుఱుముచు మెఱు ములు మెఱయుచుం బయలుదేరి తాము భూతల మెల్లచోట్లను ముంచి యెత్తెడుజలంబులను మేఘములు సముద్రమందొకమూల నుండి

యించుకంతయుఁ గదలకుండ పట్టుకొనుచుండుట యాశ్రీకృష్ణుఁడు దిలకించెను. సముద్రముయొక్క పరిమాణము చెప్ప శక్యముగానంతగా నున్నదని తాత్పర్యము.

శ. స — ఆటోపేన సహవర్తతే యస్మిన్కర్మణి తద్యథా తథా సాటోపం క్రియావిశేషణ ఉర్వీం, ఉర్వీం ఉర్వ్యౌ ఉర్వీః ఉర్వీ శబ్దః ఈ. స్త్రీ. ద్వి. ఏ. అనిశం అవ్య. నదన్, నదన్ నదంతౌ నదంతః నదచ్ఛబ్దః త. పు. ప్ర. బ. యేన, యేన యాభ్యాం యైః యచ్ఛబ్దః త. న. తృ. బ. ప్లావయిష్యతి ప్లావయిష్యతః ప్లావయిష్యంతి పుప్లిజ్ ప్లుజ్ గతావిత్యస్మాణ్ణిజంతాద్ధాతోస్సకర్మకాత్కర్తరి భవిష్యతి ల్యుటి పర. ప్ర. పు. బ. సమంతతః అవ్య. అసౌ, అసౌ అమూ అమీ అదశ్శబ్దః స.పు.ప్ర.బ. తత్, తత్ తే తాని తచ్ఛబ్దః ద. పు. ద్వి. బ. ఏకశ్చాసౌ దేశశ్చ ఏకదేశః తస్మాత్ ఏకదేశాత్, ఏకదేశాత్ ఏకదేశాభ్యాం ఏకదేశేభ్యః ఏకదేశశబ్దః అ. పు. పం. ఏ. నిభృతం క్రియావిశే పయాంసి ధీయంతేఽస్మిన్నితి పయోధిః తస్య పయోధేః, పయోధేః పయోధ్యోః పయోధీనాం పయోధిశబ్దః ఇ. పు. ష. ఏ. సః, సః తౌ తే తచ్ఛబ్దః ద. పు. ప్ర. ఏ. అంభః, అంభః అంభసీ అంభాంసి అంభశ్శబ్దః స. న. ద్వి. బ. మేఘం, మేఘం మేఘౌ మేఘాన్ మేఘశబ్దః అ. పు. ద్వి. బ. పిబంతం, పిబంతం పిబంతౌ పిబతః పిబచ్ఛబ్దః త. పు. ద్వి. బ. దదర్శ దదృశతుః దదృశుః దృశిర్ప్రేక్షణ ఇత్యస్మాత్సకర్మకాద్ధాతోః కర్తరి భూతేలిటి పర. ప్ర. పుపు. ఏ.

సాటోపమితి. అమీమేఘాః సాటోపం, ససంభ్రమం. 'సంభ్రమాటోప సంరంభా' ఇతియాదవః. అనిశంనదంతోగర్జంతః యైరంభోభిః ఉర్వీంసమంతతః ప్లావయిష్యంతి తానితావంత్యంభాంసి పయోధేరేకదేశాదేకకోణాత్ నిభృతం నిశ్చలం యథా తథా పిబతోమేఘాన్ సహరిర్దదర్శ, ఏతేనసముద్రస్యఅపరిచ్ఛిన్నరూపత్వంవ్యజ్యతే.

ఉద్ధృత్య మేఘై స్తతఏవ తోయ
మర్థం మునీంద్రై రివ సంప్రణీతాః,
ఆలోకయామాస హరిః పతంతీ
ర్నదీ స్స్మృతీ ర్వేద మివాంబురాశిమ్. ౭౫

టీ. మునీంద్రైః=ఋషిశ్రేష్ఠులచేత, తతఏవ=ఆ వేదమునుండియే, అర్థమివ=అర్థమునుంబలె, మేఘైః=మేఘములచేత, తతఏవ=ఆసముద్రమునుండియే, తోయం=ఉదకమును, ఉద్ధృత్య=ఎత్తి, సంప్రణీతాః=చేయఁబడినవై, అంబురాశిం = సముద్రమును, పతంతీః=ప్రవేశించుచున్న, నదీః=నదులను, వేదం=వేదమును, పతంతీః = ప్రవేశించుచున్న (తాత్పర్యమున నేకీభవించుచు)చున్న, స్మృతీరివ=మనుస్మృతి మొదలగు స్మృతులనుంబలె, హరిః=శ్రీకృష్ణుఁడు, ఆలోకయామాస=చూచెను.

తా. వేదార్థములను సంగ్రహించి మహర్షులచేత రచియింపఁబడినవై యా వేదములనే తాత్పర్యమున నేకీభవించు స్మృతులయట్లు సముద్రజలము నెత్తికొని వచ్చి మేఘములచేత వర్షముద్వారా కల్పింపఁబడినవియై యాసముద్రముననే కలియుచున్ననదుల నాశ్రీకృష్ణుండు తిలకించెను.

శ. స—ఉద్ధృత్య ల్యబంత మేఘేన, మేఘేన మేఘాభ్యాం మేఘైః మేఘశబ్దః అ. పు. తృ. బ. తతః తసిలంత ఏవ అవ్య. తోయం, తోయం తోయే తోయాని తోయశబ్దః అ. న. ద్వి. ఏ. అర్థం, అర్థం అర్థౌ అర్థాన్ అర్థశబ్దః అ. పు. ద్వి. ఏ. మునీనామింద్రాః మునీంద్రాః తైః మునీంద్రైః మునీంద్రేణ మునీంద్రాభ్యాం మునీంద్రైః మునీంద్రశబ్దః అ. పు. తృ. బ. ఇవ అవ్య. సంప్రణీతాం, సంప్రణీతాం సంప్రణీతే సంప్రణీతాః సంప్రణీతాశబ్దః అ. స్త్రీ. ద్వి. బ. ఆలోకయామాస ఆలోకయామాసతుః ఆలోకయామాసుః ఆజ్ పూర్వకలోకృదర్శన ఇత్యస్మాణ్ణిజంతాదామంతాదనుప్రయుక్తాద సభువీత్యస్మా త్సకర్మకాద్ధాతోః కర్తరిభూతేలిటి పర. ప్ర. పురు. ఏ. హరిః, హరిః హరీ హరయః హరిశబ్దః ఇ. పు. ప్ర. ఏ. పతంతీం, పతంతీం పతంత్యౌ పతంతీః పతంతీశబ్దః ఈ. స్త్రీ. ద్వి. బ. నదీం, నదీం నద్యౌ నదీః నదీశబ్దః ఈ. స్త్రీ. ద్వి. బ. స్మృతిం, స్మృతిం స్మృతీ స్మృతీః స్మృతిశబ్దః ఇ. స్త్రీ. ద్వి. బ. వేదం, వేదం వేదౌ వేదాన్ వేదశబ్దః అ. పు. ద్వి. ఏ. ఇవ అవ్య. అంబూనాం రాశిః అంబురాశిః తం అంబురాశిం, అంబురాశిం అంబురాశీ అంబురాశీన్ అంబురాశిశబ్దః ఇ. పు. ద్వి. ఏ.

ఉద్ధృత్యేతి. మునీంద్రైస్తతో వేదాదేవ అర్థమివ మేఘైస్తతః అంబురాశేరేవ తోయముద్ధృత్య సంప్రణీతాః కృతాః, అంబురాశిం పతంతీః ప్రవిశంతీర్నదీః వేదవ పతంతీఃస్మృతీః మన్వాదిసంహితాఇవ హరిః ఆలోకయామాస శ్రుతిమూలకత్వేనైం ప్రామాణ్యాత్ స్మృతీనాం తత్సంవాదఏవ తత్ప్రశేశః అనేకేవేయముపమా.

విక్రీయ దిశ్యాని ధనా న్యురూణి
ద్వైప్యా నసా వుత్తమలాభభాజః,
తరీషు తత్రత్య మఫల్గుభాండం
సాంయాత్రికా నావహతోఽభ్యనందత్. ౭౬

టీ. దిశ్యాని=దిక్కులయందు బుట్టిన, ఉరూణి=గొప్పవియగు, ధనాని=ద్రవ్యములను, విక్రీయ=అమ్మి, ఉత్తమలాభభాజః = రెట్టింపు లాభమును బొందినవారై, తత్రత్యం=అచ్చటి, అఫల్గు=సారవంతమైన, భాండం=మూలధనమును, తరీషు=ఓడలయందు, ఆవహతః=వైచుకొనివచ్చుచున్న, ద్వైప్యాన్=సముద్రతీరనివాసులగు, సాయాంత్రికాన్= ఓడవర్తకులను, అసౌ=ఈకృష్ణుఁడు, అభ్యనందత్ = చూచి మెచ్చుకొనెను.

తా. ఆ సముద్రద్వీపవాసు లగు నోడవర్తకు లాయాదిక్కుల నుండి తీసికొని వచ్చిన గొప్పగొప్పవస్తువులను ద్వీపాంతరములయందు విక్రయించి మొదలిసొమ్ము కొన్నరెట్టింపులాభమును సంపాదించి లాభముతోఁగూడిన యామూలధనము(భాండము)నోడమీఁదయెక్కించుకొని వచ్చుచుందురు. కృష్ణుఁడుఁ అట్టి యావర్తకులను జూచి మెచ్చి యానందించెను.

శ. స.—విక్రీయ ల్యబంత దిక్షు భవాని దిశ్యాని తాని దిశ్యాని, దిశ్యం దిశ్యే దిశ్యాని దిశ్యశబ్దః అ. న. ద్వి. బ. ధనం, ధనం ధనే ధనాని ధనశబ్దః అ. న. ద్వి. ఏ. ఉరు, ఉరు ఉరుణీ ఉరూణి ఉరుశబ్దః ఉ. న. ద్వి. బ. ద్వీపే భవాః ద్వైప్యాః తాన్ ద్వైప్యాన్, ద్వైప్యం ద్వైప్యౌ ద్వైప్యాన్ ద్వైప్యశబ్దః అ. పు. ద్వి. బ, అసౌ, అసౌ అమూ అమీ అదశ్శబ్దః స. పు. ప్ర. ఏ. ఉత్తమశ్చాసౌ లాభశ్చ ఉత్తమలాభః ఉత్తమలాభం భజంతీతి ఉత్తమలాభభాజః తాన్ ఉ...జః, భాజం భాజౌ భాజః ఉమత్తమలాభభాక్ఛబ్దః జ. పు.

ద్వి. బ. తర్యాం, తర్యాం తర్యోః తరీషు తరీశబ్దః ఈ. స్త్రీ. స. బ. తత్ర భవం తత్రత్యం తత్ తత్రత్యం, తత్రత్యం తత్ర త్యే తత్రత్యాని త త్రత్యశబ్దః అ. న. ద్వి. ఏ. న ఫల్గు అఫల్గు తత్ అఫల్గు, అఫల్గు అఫ ల్గునీ అఫల్గూని అఫల్గుశబ్దః ఉ. న. ద్వి. ఏ. భాండం, భాండం భాండే భాండాని భాండశబ్దః అ. న. ద్వి. ఏ. సంభూయ యాత్రా సంయా త్రా, సంయాత్రా ప్రయోజనమేషాం సాంయాత్రికాః తాన్ సాంయాత్రి కాన్, సాంయాత్రికం సాంయాత్రికౌ సాంయాత్రికాన్ సాంయాత్రిక శబ్దః అ. పు. ద్వి. బ. ఆవహంతం, ఆవహంతం ఆవహంతౌ ఆవహతః ఆవహచ్ఛబ్దః త. పు. ద్వి. బ. అభ్య నందత్ అభ్యనందతాం అభ్య నందన్ అభిపూర్వకటునదిసమృద్ధావిత్యస్మాత్సకర్మకాద్ధాతోః కర్త రిభూతేలజి పర. ప్ర. పురు. ఏ.

విక్రీయేతి. దిక్షుభవానిదిశ్యాని దిగంతరానీతానీత్యర్థః. దిగాదిభ్యోయత్, ఉ రూణి మహాంతిధనాని నానాద్రవ్యాణివిక్రీయ, మూల్యేనదత్వా ఉత్తమలాభం మూ ల్యాత్ ద్వైగుణ్యాదికంభజంతీతితానుత్తమలాభభాజః తత్రభవంతత్రత్యం ద్వైప్యమి త్యర్థః. అవ్యయాత్త్యప్. అఫల్గుసారవత్ 'ఫల్గుతుచ్ఛమసారం చే'తియాదవః. భాం డంమూలధనం, పణ్యద్రవ్యమిత్యర్థః. 'వణిఙ్మూలధనే పాత్రే భాండంభూషాశ్వభూష ణో' రితి వైజయంతీ. తరీషు నౌషు. స్త్రియాంనౌస్తరణిస్తరి రిత్యమరః. 'అవిత్స్తా స్తృతంత్రిభ్యఈ' రిత్యౌణాదికఈకారప్రత్యయః. ఆవహతః ఆదదానాన్. వహతేశ్శ తృప్రత్యయః. ద్వైప్యాన్ సముద్రద్వీపవాసినః; 'ద్వీపాదనుసముద్రంయ ఇ' తిశైషి కోయఞ్ప్రత్యయః. సంయాత్రాసంభూయయాత్రా, సాప్రయోజనమేషాంతాన్ సాం యాత్రికాన్ పోతవణిజః 'సాంయాత్రికఃపోతవణి గి'త్యమరః. ప్రయోజన మితి ఠక్, ఆసా హరి రభ్యనందత్.

> ఉత్పిత్సవోఽంత ర్నదభర్తు రుచ్చై
> ర్గరీయసా నిశ్వసితానిలేన,
> పయాంసి భక్త్యా గరుడధ్వజస్య
> ధ్వజాని వోచ్ఛ్రిక్షిపిరే ఫణీంద్రాః. ౨౨

టీ. నదభర్తుః=సముద్రముయొక్క, అంతః=లోపలినుండి, ఉత్పిత్స వః=పైకెగయఁబోవుచున్న, ఫణీంద్రాః=సర్పశ్రేష్ఠములు, భక్త్యా=భక్తి చేత, గరుడధ్వజస్య=శ్రీకృష్ణమూర్తికి, ధ్వజానీవ=జెండాలనుంబలె, గరీ

యసా=మిక్కిలి యధికమైన, నిశ్వసితానిలేన=ఘూత్కారవాయువుల చేత, పయాంసి=ఉదకములను, ఉచ్చైః=ఎత్తుగా, ఉచ్చిక్షిపిరే=ఎగ జిమ్మినవి.

తా. సముద్రము మధ్యనుండి పైకి రాఁదలచుచున్న సర్పముల ఘూత్కారములచే పైకెగయు నీటిబుడగలు భగవంతుఁ డగుగరుడధ్వజునియందు భక్తిచేత నవి యెత్తినధ్వజములా యన్నట్లున్నవి.

శ. స.—ఉత్పతితుం ఇచ్ఛవః ఉత్పిపత్సవః, ఉత్పిపత్సుః ఉత్పిపత్సూ ఉత్పిపత్సవః ఉత్పిపత్సుశబ్దః ఉ. పు. ప్ర. బ. అంతః అవ్య. నదానాం భర్తా నదభర్తా తస్య నదభర్తుః, భర్తుః భర్త్రోః భర్తౄణాం నదభర్తృ శబ్దః ఋ. పు. ష. ఏ. ఉచ్చైః అవ్య. అత్యంతం గురుః గరీయాన్ తేన గరీయసా, గరీయసా గరీయోభ్యాం గరీయోభిః గరీయశ్శబ్దః స.పు.తృ.ఏ. నిశ్వసితస్య అనిలః నిశ్వసితానిలః తేన నిశ్వసితానిలేన, అనిలేన అనిలాభ్యాం అనిలైః నిశ్వసితానిలశబ్దః అ. పు. తృ. ఏ. పయః, పయః పయసీ పయాంసి పయశ్శబ్దః స. న. ద్వి. బ. భక్త్యా, భక్త్యా భక్తిభ్యాం భక్తిభిః భక్తిశబ్దః ఇ. స్త్రీ. తృ. ఏ. గరుడః ధ్వజే యస్యసః గరుడధ్వజః తస్య గరుడధ్వజస్య, ధ్వజస్య ధ్వజయోః ధ్వజానాం గరుడధ్వజశబ్దః అ. పు. ష. ఏ. ధ్వజం, ధ్వజం ధ్వజౌ ధ్వజాన్ ధ్వజశబ్దః అ. పు. ద్వి. బ. ఇవ అవ్య. ఉచ్చిక్షిపే ఉచ్చిక్షిపాతే ఉచ్చిక్షిపిరే ఉత్పూర్వకక్షిపప్రేరణ ఇత్యస్మాత్సకర్మకాద్ధాతోః కర్తరిభూతానద్యనపరోక్షేలిటి ఆత్మనే ప్ర. పురు. బ. ఫణాః ఏషాం సంతీతి ఫణినః ఫణినాం ఇంద్రాః ఫణీంద్రాః, ఇంద్రః ఇంద్రౌ ఇంద్రాః ఫణీంద్రశబ్దః అ. పు. ప్ర. బ.

ఉత్పిపత్సవఇతి. నదభర్తు స్సముద్రస్య, అంతరభ్యంతరాత్ ఉత్పిపత్సవః, ఉత్పతితు మిచ్ఛవః పతతేస్సన్నంతాదుప్రత్యయః. సనిమీమేత్యాదినాఇసాదేశః. అత్రలోపోఽభ్యాసస్యేత్యభ్యాసలోపః. ఫణీంద్రాః, సర్పాః భక్త్యా గరుడధ్వజస్య, హరేః ధ్వజానివ గరీయసా అతిమహతా, నిశ్వసితానిలేన ముఖమారుతేన, పయాంసి ఉచ్చైరుచ్చిక్షిపిరే ఉత్క్షిప్తవంత ఇత్యుత్ప్రేక్షా. స్వరితేత్త్వా దాత్మనేపదమ్.

త మాగతం వీక్ష్య యుగాంతబంధు
49 ముత్సంగశయ్యాశయ మంబురాశిః,

ప్రత్యుజ్జగామేవ గురుప్రమోద
ప్రస్తారితోత్తుంగతరంగబాహుః. ౭౮

టీ. అంబురాశిః=సముద్రుఁడు, యుగాంతబంధుం=ప్రళయకాల (ఆపత్కాల) మందు చుట్టమైనట్టియు, ఉత్సంగశయ్యాశయం-ఉత్సంగ=ఒడియను, శయ్యా=పాన్పున, శయం=శయనించునట్టియు, ఆగతం=దగ్గఱకువచ్చినట్టి, తం=ఆ శ్రీకృష్ణుని, వీక్ష్య=చూచి,గురు...బాహుః-గురు=గొప్పదియగు, ప్రమోద = సంతోషముచేతను, ప్రసారితా=చాచఁబడిన, ఉత్తుంగ=ఉన్నతములైన, తరంగ = అలలనియెడు, బాహుః=బాహువులు గలవాఁడగుచు, ప్రత్యుజ్జగామేవ=ఎదురుకొనినయట్లుండెను.

తా. అప్పుడు తరంగములతో నొప్పుచున్నయాసముద్రుఁడు ప్రళయకాలమందు తనకు బంధువుఁడై తనయొడిలో పరుండు భగవంతుండగు కృష్ణుండు దగ్గఱకు రాఁగాఁ జూచి చేతులు సాచి యెదురేఁగి ప్రత్యుత్థానము చేయునట్లుండెను.

శ. స.—తం, తం తౌ తాన్ తచ్ఛబ్దః ద. పు. ద్వి. ఏ. ఆగతం, ఆగతం ఆగతౌ ఆగతాన్ ఆగతశబ్దః అ. పు. ద్వి. ఏ. వీక్ష్య ల్యబంత యుగానాం అంతః యుగాంతః యుగాంతే బంధుః యుగాంత బంధుః తం యుగాంతబంధుం, యుగాంతబంధుం యుగా... యుగాంతబంధూన్ యుగాంతబంధుశబ్దః అ. పు. ద్వి. ఏ. ఉత్సంగఏవ శయ్యా ఉత్సంగశయ్యా ఉత్సంగశయ్యాయాం శేతఇతి ఉత్సంగశయ్యాశయః తం ఉత్సంగశయ్యాశయం, శయం శయౌ శయాన్ ఉత్సంగశయ్యాశయశబ్దః అ. పు. ద్వి. ఏ. అంబూనాం రాశిః అంబురాశిః, అంబురాశిః అంబురాశీ అంబురాశయః అంబురాశిశబ్దః ఇ. పు. ప్ర. ఏ. ప్రత్యుజ్జగామ ప్రత్యుజ్జగ్మతుః ప్రత్యుజ్జగ్ముః ప్రతి ఉత్ ఏతత్పూర్వక గమ్లుగతావిత్యస్మాత్సకర్మకాద్ధాతోః కర్తరిభూతానద్యతనపరోక్షే లిటి పర. ప్ర. పురు. ఏ. ఇవ అవ్య. గురుశ్చాసౌ ప్రమోదశ్చ గురుప్రమోదః గురుప్రమోదేన ప్రసారితాః గురుప్రమోదప్రసారితాః ఉత్తుంగాశ్చ తే తరంగాశ్చ ఉత్తుంగతరంగాః ఉత్తుంగతరంగాఏవ బాహవః

ఉత్తుంగతరంగబాహవః గురుప్రమోదప్రసారితాః ఉత్తుంగతరంగబాహవః యేనసః గురుప్రమోదప్రసారితోత్తుంగతరంగబాహుః, బాహుః బాహూ బాహవః గురుప్రమోదప్రసారితోత్తుంగతరంగబాహుశ్శబ్దః ఉ. పు. ప్ర. ఏ.

తమితి. అంబురాశిః యుగాంతబన్ధుం ఆపద్బంధుమిత్యర్థః ఉత్సఙ్గఏకదేశో యస్యా తస్యాం శేత ఇతి తం తథోక్తం 'అధికరణే శేతేః' త్యచ్ప్రత్యయః. ఆగతమభ్యాగతం తం హరింవీక్ష్య గురుణా ప్రమోదేన ప్రసారితాః ఉత్తుంగా స్తరంగా ఏవబాహవో యస్య ససన్, ప్రత్యుజ్జగామ సమ్మేళనార్థమాగతవానివేతిక్రియాస్వరూపోత్ప్రేక్షా.

ఉత్సంగితాంభఃకణకో నభస్వా
నుదన్వత స్స్వేదలవాన్ మమార్జ,
తస్యానువేలం వ్రజతోఽధివేల
మేలావనాస్ఫాలనలబ్ధగంధః. ౭౯

టీ. ఉత్సంగితాంభఃకణకః-ఉత్సంగిత = ఒడిలోఁ బెట్టుకొనిన, అంభఃకణకః=నీటిబొట్లు కలదియు, ఏలావనాస్ఫాలనలబ్ధగంధః-ఏలావన=ఏలకితోటలయొక్క, ఆస్ఫాలన=సంఘర్షణముచేత, లబ్ధ=పొందఁబడిన, గంధః=సువాసనగలదియునగు, ఉదన్వతః, నభస్వాన్=సముద్రపుగాలి, అధివేలం=గట్టుమీఁద, వ్రజతః=నడచిపోవుచున్న, తస్య=ఆశ్రీకృష్ణునియొక్క, స్వేదలవాన్=చెమటబొట్టులను, అనువేలం = ప్రతినిమిషమునను, మమార్జ=తుడిచివైచెను.

తా. సముద్రపుగాలి చల్లని నీటితుంపరలచేఁ జల్లనై యేలకితీవలతోటలగుండా వచ్చుటచే సువాసన నింపుచు సముద్రతీరమునఁ బోవుచున్న యాశ్రీకృష్ణునికి చెమట యార్చుచుండెను.

శ. స.—ఉత్సంగినః కృతాః ఉత్సంగితాః అంభసాం కణాః అంభఃకణాః ఉత్సంగితాః అంభఃకణాః యేనసః ఉత్సంగితాంభఃకణకః, కణకః కణకౌ కణకాః ఉత్సంగితాంభఃకణకశ్శబ్దః అ. పు. ప్ర. ఏ. నభః అస్యాస్తీతి నభస్వాన్, నభస్వాన్ నభస్వంతౌ నభస్వంతః నభస్వచ్ఛబ్దః త. పు. ప్ర. ఏ. ఉదకాని అస్మిన్ సంతీతి ఉదన్వాన్ తస్య ఉదన్వతః, ఉదన్వతః ఉదన్వతోః ఉదన్వతాం ఉదన్వచ్ఛబ్దః త. పు. ష. ఏ. స్వే

దస్య లవాః స్వేదలవాః తాన్ స్వేదలవాన్, లవం లవౌ లవాన్ స్వే దలవశబ్దః అ. పు. ద్వి. బ. మమార్జ మమార్జతుః మమృజతుః మమార్జుః మమృజుః మృజూశుద్ధావిత్యస్మాద్ధాతోః సకర్మకాత్కర్త రి భూతానద్యతనపరోక్షే లిటి పర. ప్ర. పురు. ఏ. తస్య, తస్య త యోః తేషాం తచ్ఛబ్దః ద. పు. ష. ఏ. వేలాయాం, వేలాయాం అ నువేలం అవ్యయీ వ్రజతః, వ్రజతః వ్రజతోః వ్రజతాం వ్రజచ్ఛబ్దః త. పు. ష. ఏ. వేలాయాం అధివేలం అవ్యయీ ఏలానాం వనాని ఏలా వనాని ఏలావనానాం ఆస్ఫాలనం ఏలావనాస్ఫాలనం ఏలావనాస్ఫాలనేన లబ్ధః ఏలావనాస్ఫాలనలబ్ధః గంధః యేనసః ఏలావనాస్ఫాలనలబ్ధగంధః, గంధః గంధౌ గంధాః ఏలావనాస్ఫాలనలబ్ధగంధశబ్దః అ. పు. ప్ర. బ.

ఉత్సంగితేతి. ఉత్సంగినః, ఉత్సంగసంగినః కృతాః ఉత్సంగితాః 'తత్కరో తీ'తి ణ్యన్తాత్కర్మణి క్తః, ఉత్సంగితాః అంకీకృతాః యైస్తేః [illegible] త్యయః, ఏలావనానామాస్ఫాలనేన సంసృష్టేన లబ్ధగంధః [illegible] తోనభస్వాన్ సముద్రవాయుః అధివేలం వేలాయాం [illegible] జత స్తస్యహరేస్స్వేదలవాననువేలం ప్రతిక్షణం [illegible], మమార్జ జహార 'వేలా కాలేచ జలధేర్వేలాకూలవికారయో' రితి విశ్వః. [illegible]

ఉత్తాలతాలీవనసంప్రవృత్త
సమీరసీమంతితకేతకీకాః,
ఆసేదిరే లావణసైంధవీనాం
చమూచరైః కచ్ఛభువాం ప్రదేశాః. ౬౦

టీ. చమూచరైః=సేనలయందు సంచరించువారి (సైనికుల) చేత, ఉ...కాః-ఉత్తాల=ఉన్నతములైన, తాలీవన=తాటితోఁపులయందు, సంప్రవృత్త =బయలుదేరిన, సమీర=గాలిచేత, సీమంతిత=పాపట కలవిగాఁ జేయఁబడిన, కేతకీకాః=మొగలిపొదలుగల, లావణసైంధ వీనాం=లవణసముద్రసంబంధములైన, కచ్ఛభువాం = జలసమృద్ధిగల నేలలయొక్క, ప్రదేశాః=చోట్లు, ఆసేదిరే=పొందఁబడినవి.

తా. ఆ కృష్ణుని సైనికులచే తాటితోఁపులగాలిచే విభక్తములై పాయలుగాఁ జేయఁబడిన మొగలిపొదలుగల జలప్రాయములు గల ప్రదేశములు పొందఁబడినవి.

శ. స.—తాళీనాం వనాని తాళీవనాని ఉత్తాలాని చ తాని తాళీవనాని చ ఉత్తాలతాళీవనాని ఉ...నేషు సంప్రవృత్తః ఉ...న సంప్రవృత్తః ఉత్తా...వృత్తశ్చాసౌ సమీరశ్చ ఉత్తా...త్తసమీరః సీమంతిన్యః కృతాః సీమంతితాః ఉత్తా...రేణ సీమంతితాః ఉ...తితాః ఉ...తాః కేతక్యః యేషు తే ఉత్తా...తిత కేతకీకాః, కేతకీకః కేతకీకౌ కేతకీకాః ఉత్తాలతాళీవనసంప్రవృత్తసమీరసీమంతితకేతకీకశబ్దః అ. పు. ప్ర. బ. ఆసేదే ఆసేదాతే ఆసేదిరే ఆఙ్పూర్వకషద్లవిశరణగత్యవసాదనేషు ఇత్యస్మాత్సకర్మకాద్ధాతోః కర్మణిభూతేలిటి ఆత్మ. ప్ర. పురు. బ. లవణస్య సింధుః లవణసింధుః లవణసింధోః ఇమాః లావణసైంధవ్యః తాసాం లావణసైంధవీనాం, సైంధవ్యాః సైంధవ్యోః సైంధవీనాం లావణసైంధవీశబ్దః ఈ. స్త్రీ. ష. బ. చమూషు చరంతీతి చమూచరాః తైః చమూచరైః, చరేణ చరాభ్యాం చరైః చమూచరశబ్దః అ. పు. తృ. బ. కచ్ఛస్య భువః కచ్ఛభువః తాసాం కచ్ఛభువాం, కచ్ఛభువః కచ్ఛభువోః కచ్ఛభువాం కచ్ఛభూశబ్దః ఊ. స్త్రీ. ష. బ. ప్రదేశః, ప్రదేశః ప్రదేశౌ ప్రదేశాః ప్రదేశశబ్దః అ. పు. ప్ర. బ.

ఉత్తాలేతి. చమూషు చరంతీతి చమూచరాః సైనికాః,'చరేష్ట' ఇతి టప్రత్యయః. తైరుత్తాలేషూన్నతేషు, తాళీవనేషు, సంప్రవృత్తేన ప్రసృతేన సమీరణేన మారుతేన సీమంతితాః, సీమంతిన్యః కృతాః 'సీమంతశబ్దాన్మతుబంతాత్తత్కరోతీ'తి ణిచి కర్మణి క్తః. ణావిష్ఠవద్భావే విన్మతోర్లుక్. తాః కేతక్యో యేషు తే తథోక్తాః'నద్యృతశ్చే'తి కప్, లవణసింధోరిమాః లావణసైంధవ్యః 'తస్యేద మి'త్యణ్ ప్రత్యయః, 'హృద్భగసింధ్వంతే పూర్వపదస్య చే'త్యుభయపదవృద్ధిః, తాసాం కచ్ఛభువామనూపభూమీనాం 'జలప్రాయమనూపం స్యాత్పుంసి కచ్ఛస్తథావిధ' ఇత్యమరః. ప్రదేశా ఏకదేశాః ఆసేదిరే, ప్రాప్తాః, సీదతేః కర్మణిలిట్, అత్ర స్వభావోక్తిరనుప్రాసశ్చాలంకారౌ. ఓజశ్శ్లేషసౌశబ్ద్యసౌకుమార్యాద్యనేకగుణసంపత్తిః స్పష్టా.

లవంగమాలాకలితావతంసా
స్తే నారికేళాంతరపః పిబంతః,
ఆస్వాదితార్ద్రక్రముకా స్సముద్రా
దభ్యాగతస్య ప్రతిపత్తి మాపుః. ౭౧

టీ. లవం...సా-లవంగమాలా = లవంగపుష్పమాలికలచేత, కలిత=చేయఁబడిన, అవతంసాః=భూషణములు గలవారును, నారికేళాంతః=కొబ్బరిబొండములలోపలి, అపః=నీళ్లను, పిబంతః=త్రాగుచున్నవారును, ఆస్వాదితార్ద్రక్రముకాః=భక్షింపఁబడిన పచ్చిపోకలు గలవారును నై, తే=ఆసైనికులు, సముద్రాత్=సముద్రునివల్లనుండి, అభ్యాగతస్య=అతిథియొక్క, ప్రతిపత్తిం=గౌరవమును, ఆపుః=పొందిరి.

తా. అలంకారముగా ధరించుకొనుటకు లవంగపుష్పమాలికలు, చల్లత్రాగుటకు కొబ్బరిబొండములనీళ్లు, రుచిగా నమలి తినుటకు పచ్చిపోకలును మున్నగు నతిథియోగ్యంబులగు సత్కారములను సముద్రమునుండి యాసైనికులు పడసిరి.

శ. స.—లవంగస్య పుష్పాణి లవంగాని లవంగానాం మాలాః లవంగమాలాః లవంగమాలాభిః కలితాః లవంగమాలాకలితాః లవంగమాలాకలితాః అవతంసాః యేషాం తే లవంగమాలాకలితావతంసాః, అవతంసః అవతంసౌ అవతంసాః లవంగమాలాకలితావతంసశబ్దః అ. పు. ప్ర. బ. నారికేళస్య ఫలాని నారికేళాని నారికేళానాం అంతః నారికేళాంతః అవ్య. ఆపః అపః అద్భిః అద్భ్యః ౨ అపాం అప్సు అప్శబ్దః ష. స్త్రీ. నిబ. ద్వి. బ. పిబత్, పిబతౌ పిబన్తః పిబంతః పిబచ్ఛబ్దః త. పు. ప్ర. బ. ఆర్ద్రాశ్చ తే క్రముకాశ్చ ఆర్ద్రక్రముకాః ఆస్వాదితాః ఆర్ద్రక్రముకాః యైస్తే ఆస్వాదితార్ద్రక్రముకాః,క్రముకః క్రముకౌ క్రముకాః ఆస్వాదితార్ద్రక్రముకశబ్దః అ. పు. ప్ర. బ. సముద్రాత్, సముద్రాత్ సముద్రాభ్యాం సముద్రేభ్యః సముద్రశబ్దః అ. పు. పం. ఏ. అభ్యాగతస్య, అభ్యాగతస్య అభ్యాగతయోః అభ్యాగతానాం అభ్యాగతశబ్దః అ. పు. ష. ఏ. ప్రతిపత్తిం, ప్రతిపత్తిం ప్రతిపత్తీ ప్రతిపత్తీః ప్రతిపత్తిశబ్దః ఇ. స్త్రీ. ద్వి. ఏ. ఆప, ఆప ఆపతుః ఆపుః ఆప్లువ్యాప్తౌ ఇత్యస్మాత్సకర్మకాద్ధాతోః కర్తరిభూతేలిట్ పర. ప్ర. పుం. బ.

లవంగేతి. లవంగమాలాభిః లవంగకుసుమమాల్యైః కలితావతంసాః కృతభూషణాః నారికేళాంతరిత్యవ్యయం నారికేళీఫలాభ్యంతర ఇత్యర్థః. అపఇతిప్పథక్పదం. సమాసే 'ఋక్పూరి' త్యాదినాసమాసాంతప్రసంగాత్. పిబంతః ఆస్వాదితాః, భక్షితాః ఆర్ద్రక్రముకాః ఆర్ద్రపూగీఫలానియైస్తే 'ఘోంటాతుపూగఃక్రముక ఇ' త్యమరః. తే

చమూచరాః సముద్రాదభ్యాగతస్యాతిథేః ప్రతిపత్తిం గౌరవం సత్కారమాపుః 'ప్రతిపత్తిః పదప్రాప్తౌ ప్రవృత్తౌ గౌరవేఽపి చే'తి విశ్వః. అత్రాభ్యాగతప్రతిపత్తి ప్రాప్తేః విశేషణగత్యావతంసకలనాదిపదార్థహేతుకత్వా త్కావ్యలింగమలంకారః, తేన సముద్రచమూచరాణాం గృహస్థాభ్యాగతౌపమ్యప్రతీతే రలంకారేణాలంకార ధ్వనిః.

తురగశతాకులస్య పరితః పరమేకతరంగజన్మనః
ప్రమథితభూభృతః ప్రతిపథం మథితస్య భృశంమహీభృతా,
పరిచలతో బలానుజబలస్య పురస్సతతం ధృతశ్రియ
శ్చిరవిగతశ్రియోజలనిధే శ్చతదాభవదంతరంమహత్. ౮౨

ఇతి శ్రీమాఘకవికృతౌ శిశుపాలవధే మహాకావ్యే శ్రీపదలాంఛనే
పురీప్రస్థానోనామ తృతీయస్సర్గః.

టీ. పరితః=నలువంకలను, తురగశతాకులస్య-తురగ=గుఱ్ఱముల యొక్క, శత=వందలచేతను, ఆకులస్య=నిండియున్నదియు, ప్రతిపథం =ప్రతిమార్గమునను, ప్రమథితభూభృతః-ప్రమథిత=నలగఁగొట్టఁబడిన, భూభృతః=రాజులు (పర్వతములు) గలిగినదియు, సతతం=ఎల్లప్పుడును, ధృతశ్రియః-ధృత=ధరించఁబడిన, శ్రియః=శోభ (లక్ష్మి) కల దియు, పురః=ఎదుర (నగరమునుండి), పరిచలతః = తిరిగిపోవుచున్న, బలానుజబలస్య - బల=బలరామునికి, అనుజ=సోదరుఁడగు శ్రీకృష్ణుని యొక్క, బలస్య=సైన్యమునకును, పరం=కేవలము,ఏకతురంగజన్మనః- ఏకతురంగ=ఒక్కగుఱ్ఱముయొక్క, జన్మనః=ఉత్పత్తిమాత్రము కలిగి నట్టియు, మహీభృతా=మందరపర్వతము (రాజు) చేత, భృశం= మిక్కిలి, మథితస్య=తరువఁబడినట్టి (నలగఁగొట్టఁబడిన),సతతం=ఎల్ల వేళ లను, చిరవిగతశ్రియః-చిర = చాలకాలమునుండియు, విగత=విడిచిపో యిన, శ్రియః=లక్ష్మీదేవిగలిగినట్టి, జలనిధేశ్చ=సముద్రునికిని, తదా= ఆప్రయాణమప్పుడు, మహత్ అంతరం=చాలవ్యవధానము (తారతమ్యము), అభవత్=అయ్యెను.

తా. ఆ శ్రీకృష్ణునియొక్క సైన్యమునందు వందలకొలఁది గుఱ్ఱములున్నవి. సముద్రమందు యెప్పుడో ఒక గుఱ్ఱముపుట్టినదట గాని యిప్పుడదియులేదు. సైన్యములు దారిపొడవున అనేక భూభృత్తులను

(పర్వతములు, రాజులు) నలగ ద్రొక్కినని. సముద్రము భూభృత్తు చేత మథింపఁ బడినది. ఆసైన్యము లక్ష్మీవంతమై యొప్పుచున్నది. సముద్రము పుట్టినప్పుడే వెడలిపోయి విష్ణువశమైనదిగాన విడిచిపో యిన లక్ష్మిగలదిగాన యిట్టి యీ శ్రీకృష్ణ సైన్యమునకును సముద్రము నకు మిక్కిలి యంతరమున్నది. బయలువెడలి పోయినది గనుక సైన్యము సముద్రమునకు దూరమైనది. యని తాత్పర్యము.

శ. న.—— తురంగచ్ఛంతీతి తురగాః తురగాణాం శతాని తురగశతాని తురగశతైః ఆకులం తురగశతాకులం తస్య తురగశతా కులస్య, ఆకులస్య ఆకులయోః ఆకులానాం తురగశతాకుల శబ్దః అ. న. ష. ఏ. పరితః తసిలంత పరం అవ్య. తురంగచ్ఛతీతి తురంగః ఏక శ్చాసౌ తురంగశ్చ ఏకతురంగః ఏకతురంగస్య జన్మయస్మాత్సః ఏకతు రంగజన్మా తస్య ఏకతురంగజన్మనః, జన్మనః జన్మనోః జన్మనాం ఏకతు రంగజన్మశబ్దః న. పు. ష. ఏ. ప్రమథితాః భూభృతః యేనాసౌ ప్రమ థితభూభృత్ తస్య ప్రమథిత భూభృతః, భూభృతః భూభృతోః భూభృతాం ప్రమథితభూభృచ్ఛబ్దః త. న. ష. ఏ. పథుపథుప్రతిపథం అవ్యయీభా. మథితస్య మథితస్య, మథితయోః మథితానాం మథిత శబ్దః అ. పు. ష. ఏ. భృశం అవ్య. మహీం బిభర్తీతి మహీభృత్ తేన మహీభృతా, మహీభృతా మహీభృద్భ్యాం మహీభృద్భిః మహీభృ చ్ఛబ్దః త.పు.తృ.ఏ. పరిచలతః పరిచలతోః పరిచలతాం పరిచలచ్ఛబ్దః త.న.ష.ఏ.అనుస్మృత్య జాతః అనుజః బలస్య అనుజః బలానుజః బలాను జస్యబలం బలానుజబలం తస్య బలానుజబలస్య, బలస్య బలయోః బలా నాం బలానుజబలశబ్దః అ.న.ష.ఏ.పురః అవ్య.పురః, పురః పూర్భ్యాం పూర్భ్యః పూర్ శబ్దః రేఫాంత స్త్రీ). పం.ఏ. సతతం అవ్య. ధృతా శ్రీః యేనతత్ ధృతశ్రీతస్య ధృతశ్రియః, ధృతశ్రియోః ధృతశ్రియః ధృత శ్రిణః ధృతశ్రియోః ధృతశ్రిణోః ధృతశ్రియాం ధృతశ్రీణాం ధృతశ్రీ శబ్దః ఇ. న. ష. ఏ.చిరం విగతా చిరవిగతా చిరవిగతా శ్రీః యస్మా త్సః చిరవిగతశ్రీః తస్య చిరవిగతశ్రియః, శ్రియోః శ్రియః శ్రియోః శ్రీ ణాం శ్రియాం చిరవిగత శ్రీశబ్దః ఈ. పు. ష. ఏ. జలానాం నిధిః జల నిధిః తస్య జలనిధేః,నిధేః నిధ్యోః నిధీనాం జలనిధిశబ్దః ఇ. పు. ష. ఏ.

చ అవ్య. తదా అవ్య. అభవత్ అభవతాం అభవన్ భూసత్తాయా మిత్యస్మాదకర్మకాద్ధాతోః కర్తరి అనద్యతన భూతే లఙి పర. ప్ర. ఏ. అంతరం, అంతరం అంతరే అంతరాణి అంతరశబ్దః అ. న. ప్ర. ఏ. మహత్, మహత్ మహతీ మహాంతి త. న. ప్ర. ఏ.

తురగేతి. పరితస్తురగశతైరాకులస్య అపరిమితాశ్వస్యేత్యర్థః. ప్రతిపథం ప్రతిమార్గం యథార్థేఽవ్యయీభావే సమాసాంతః. ప్రమథితాః క్షుణ్ణాః భూభృతో రాజానో గిరయశ్చ యేనతస్య, నతు స్వయం కేవాపి మథితస్యేతిభావః సతతం ధృతాః శ్రీః శోభా రమా చ యేనతస్య ధృతశ్రియః, పురోఽగ్రే నగరాద్వా పరిచలతః పరితో గచ్ఛతః, బలో రామః తదనుజస్యహరేః బలస్య సైన్యస్య 'బలం సైన్యే బలో రామ ఇ'త్యుభయత్రాపి శాశ్వతః. అథ పరం కేవలమేకస్యైవతురంగస్య జన్మ జన్మమాత్రం యస్మాత్తస్యైక తురంగజన్మనః, ఏకోఽపి జాత ఏవ నత్వస్తీతిభావః. మహీభృతా మందరాద్రిణా, రాజ్ఞా చ భృశం మథితస్యనతు స్వయం కస్యాపి మథితు రితిభావః. సతతం చిరాత్ప్రభృతి విగత శ్రియః ఉత్పత్త్యనంతరమేవాస్యా హరిణాస్వీకారాదితిభావః. జలనిధేశ్చ తదా ప్రస్థానసమయే మహదంతరం దూరగమనాదతివ్యవధానం, ఉక్తరీత్యా మహత్తారతమ్యం చ అభవత్ అత్రోపమేయస్యహరిబలస్య ఉపమానాత్ జలనిధేరాధిక్యవర్ణనాత్ వ్యతిరేకాలఙ్కారః. చమ్పకావళీవృత్తమ్. 'నజభజజాజరా హరయతిః కథితా భువి చమ్పకావళీ'తి లక్షణాత్. రచితేతి కేచిత్. నజభపురస్కృతా జజజరా రచితా భువిరుద్రదిగ్యతి'రితి లక్షణాత్.

ఇతి శ్రీ పద వాక్య ప్రమాణ పారావార పారీణ మహోపాధ్యాయ కోలాచల
మల్లినాథసూరివిరచితాయాం మాఘవ్యాఖ్యాయాం
సర్వంకషాఖ్యాయాం తృతీయస్సర్గః.

సంస్కృతగ్రంథములు.

బాలరామాయణము, సటీక ప్రతి 1-కి రూ.	0	2
అధ్యాత్మరామాయణము, మూలము, చిన్నసైజు ...	0	12
సుందరకాండము, మూలము, చిన్నసైజు ...	0	12
డిటో ఆంధ్రతాత్పర్యసహితము, నూతనముద్రితము ...	1	4
శ్రీమద్రామాయణము, మూలము, చక్కనికూర్పు ...	1	12
డిటో మేలు ప్రతి ...	4	0
మాఘపురాణము, సాంధ్రతాత్పర్యము ...	1	8
యజుర్వేదసంధ్యావందనము, పురుషసూక్తము, శ్రీసూక్తము, ఆంధ్రటీకాతాత్పర్యసహితము, చిన్నసైజు, మంచికాగితములు.	0	4
పితృతర్పణము, చిన్నసైజు ...	0	1
వ్రతచూడామణి 360 వ్రతములు, మంచిప్రతి ...	1	4
యాజుషపూర్వప్రయోగచంద్రిక, సస్వరము, అనేకవిషయములఁ జేర్చి యాంధ్ర మహాజనసంప్రదాయానురూపముగఁ బరిష్కరించి ముద్రించి యున్నాము. సాధారణప్రతి ...	1	4
డిటో మంచిప్రతి ...	1	12
ఋగ్వేదశ్రాద్ధప్రయోగము, చిన్నసైజు ...	0	4
వ్రతరత్నాకరము, ప్రథమభాగము.—వ్రతసంకల్పము మొదలు పూజ ముగియు వఱకు చేయవలసినవిధులు తెల్పి ప్రాణప్రతిష్ఠ, కలశపూజ, గణాధిపతిపూజ, షోడశోపచారశ్లోకములు మొదలగువానిని తాత్పర్యముతోడ ముద్రించినారము. ఇందు వినాయకవ్రతము, వరలక్ష్మీవ్రతము, సరస్వతీవ్రతము, అనంతవ్రతము, కేదారేశ్వరవ్రతము, గరుడపంచమీవ్రతము ఈ 6 వ్రతములుగలవు. ...	0	6
వ్రతరత్నాకరము, ద్వితీయభాగము.— ఇందు ఋషిపంచమీ, మథనద్వాదశీ, అమావాస్యాసోమవతీ, కృష్ణాష్టమీ, శ్రీరామనవమీ, అముక్తాభరణసప్తమీ, భక్తేశ్వర, శతవర్తి, లక్షవర్తి, త్రిరాత్రి, చిత్రగుప్త, క్షీరాబ్ధిశయన, సావిత్రీగౌరి, సంపద్గౌరి, సత్యనారాయణ, రథసప్తమీ, సంకటచతుర్థి, ఏకాదశీగురువారము, శ్రవణద్వాదశీ, శరన్నవరాత్రి, నృసింహజయంతీ అను ఈ 21 వ్రతములు గలవు ...	0	14
ఋగ్వేదసంధ్యావందనము, సటీక ...	0	2
మంత్రపుష్పము, సటీక ...	0	1
సూర్యనమస్కారము, చిన్నసైజు ...	0	1
దేవతార్చన, చిన్నసైజు ...	0	1
మహాన్యాసము, చిన్నసైజు, శుద్ధప్రతి ...	0	5
రుద్రము, పురుషసూక్తము వగైరాలు, చిన్నసైజు ...	0	2

సంస్కృతగ్రంథములు.

పంచోపనిషత్తులు, తైత్తిరీయము	ప్రతి 1-కి రు.	0	4
సంధ్యావందనభాష్యము, చక్కనిప్రతి	...	0	6
మంత్రపన్నములు, మూలము	...	0	3
కౌలామృతము, సటీక, చక్కనికూర్పు	...	0	12
ముహూర్తదర్పణము, సటీక, చక్కనికూర్పు	...	0	8
జాతకచంద్రిక, గోపాలరత్నాకరము, సాంధ్రతాత్పర్యము		0	8
ఛప్పన్న ప్రశ్నశాస్త్రము, ఆంధ్రతాత్పర్యసహితము, చక్కనిప్రతి		0	5
నక్షత్రచూడామణి	...	0	4
కేరళప్రశ్న, ఆంధ్రతాత్పర్యసహితము	...	0	3
అపరోక్షానుభూతి, సాంధ్రతాత్పర్యము	...	0	4
హరిమీడేస్తోత్రము, సటీక	...	0	3
ఆత్మబోధము ,,	...	0	4
సౌందర్యలహరి ,,	...	0	3
గంగాలహరి ,,	...	0	2
శివానందలహరి ,,	...	0	8
వివేకచూడామణి, సాంధ్రతాత్పర్యము	...	0	10
ఉత్తరగీతా, సటీక, చిన్నసైజు, మంచికాగితములు	...	0	6
భగవద్గీతలు, మూలము, చిన్నసైజు	...	0	4
భగవద్గీతలు, ఆంధ్రటీకాతాత్పర్యసహితము, పట్టుబైండు	...	1	8
భగవద్గీతలు, ఆంధ్రతాత్పర్యసహితము, చక్కనికూర్పు	...	1	0
భగవద్గీతలు, ఆంధ్రతాత్పర్యసహితము, చిన్నసైజు	...	0	6
భగవద్గీతలు, చిన్నసైజు, శ్రీఅనిబిసెంటుగారి ఇంగ్లీషుతర్జుమా		0	4
సర్వసారోపనిషత్తు, ఆంధ్రతాత్పర్యసహితము	...	0	2
నిరాలంబోపనిషత్తు ,,	...	0	1
కైవల్యోపనిషత్తు ,,	...	0	2
రఘువంశము 6 సర్గలు, పదచ్ఛేదము, అర్థము, ఆకాంక్షాశబ్ద సమాస తాత్పర్యవ్యాఖ్యానసహితము, సాధారణప్రతి	...	3	8
రఘువంశము 10 సర్గలు సవ్యాఖ్యానము, శుద్ధప్రతి	...	0	8
మేఘసందేశము, సవ్యాఖ్యానము, ఆంధ్రటీకాసహితము	...	0	12
పుష్పబాణవిలాసము	...	0	2
కుమారసంభవము, సవ్యాఖ్యానము, చక్కనికూర్పు	...	0	10
మాఘము, సవ్యాఖ్యానము 6 సర్గలు	...	0	10
భర్తృహరిసుభాషితము, ఆంధ్రపద్యతాత్పర్యసహితము	...	0	12
శబ్దమంజరి, చక్కనికూర్పు, శుద్ధప్రతి	...	0	2

సంస్కృతగ్రంథములు.

ప్రాతఃస్మరణము, ఆంధ్రతాత్పర్యసహితము	ప్రతి 1-కి రూ.	0	2
భజగోవిందము, సటీక	...	0	2
లక్ష్మీనృసింహస్తోత్రము, సటీక	...	0	2
కృష్ణకర్ణామృతము, ఆంధ్రపద్యటీకాతాత్పర్యము	...	1	4
సప్తర్షిస్తోత్రము, సటీక, చిన్నసైజు	...	0	1
దేవీమానసికపూజ ,,	...	0	4
దేవీఖడ్గమాల ,,	...	0	1
ఇంద్రాక్షీ శివకవచము ,,	...	0	1
మృత్యుంజయమానసికపూజ ,,	...	0	1
రామబ్రహ్మమానసికపూజ ,,	...	0	1
నవగ్రహస్తోత్రము ,,	...	0	4
పరమేశ్వరస్తోత్రకదంబము, శుద్ధప్రతి, చిన్నసైజు	...	0	6
దేవీస్తోత్రకదంబము, చిన్నసైజు	...	0	4
విష్ణుసహస్రనామము, నామావళీసహితము, చిన్నసైజు	...	0	6
లలితాసహస్రనామము, త్రిశతి, పంచదశీస్తోత్రము వగైరాలు నామావళీసహితము చిన్నసైజు	...	0	8
రామకర్ణామృతము, ఆంధ్రపద్యతాత్పర్యసహితము, శుద్ధప్రతి		1	4
రామసహస్రనామము, నామావళీసహా చిన్నసైజు, శుద్ధప్రతి		0	4
లక్ష్మీ ,, ,, ,,	,,	0	3
శివ ,, ,, ,,	,,	0	3
ఆంజనేయ ,, ,, ,,	,,	0	3
సుబ్రహ్మణ్య ,, ,, ,,	,,	0	3
అన్నపూర్ణ ,, ,, ,,	,,	0	3
గణపతి ,, ,, ,,	,,	0	3
నీతిశాస్త్రము, ఆంధ్రతాత్పర్యసహితము	,,	0	2
దేవీసప్తశతి, చక్కనికూర్పు	...	0	5
అమరము, మూలము, మూడుకాండలు, శుద్ధప్రతి, చిన్నసైజు		0	6
అమరము, సటీక, ఇంగ్లీషు అర్థములతో	...	0	14
గురుబాలప్రబోధిక, చిన్నసైజు, చక్కనికూర్పు	...	2	8

ఇవి మొదలుగాగల సంస్కృతాంధ్రగ్రంథములు అనేకములు మావద్ద దొరకును.

వావిళ్ల. రామస్వామిశాస్త్రులు అండ్ సన్స్,

192, ఎస్ప్లనేడ్, చెన్నపురి. ఈ.